

ప్రజాశక్తి

ప్రతి అక్షరం ప్రజల పక్షం

సిటీ

fb/prajasakti | Published from Vijayawada, Visakhapatnam, Kurnool, Tirupathi, Rajamahendravaram, Srikakulam, ongole and Ananthapuramu | www.prajasakti.com

సంపుటి : 37 సంచిక : 222 | విజయవాడ, శనివారం 12 ఆగస్టు 2017 | 12 + 12 పేజీలు వెల : 4.00



ముగిసిన వర్షాకాల సమావేశాలు

- ఉభయ సభల్లో 23 బిల్లులు ఆమోదం
- లోక్‌సభలో 14, రాజ్యసభలో 9 బిల్లులు ఆమోదం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. జులై 17న ప్రారంభమైన సమావేశాలు ఆగస్టు 11 వరకు జరిగాయి. మొత్తం 26 రోజుల్లో ఐదు రోజులు శెలవు దినాలు పోనూ 19 రోజుల పాటు పార్లమెంట్ సభలు జరిగాయి. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, దళిత, మైనార్టీలపైన దాడులు, విదేశాంగ విధానం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో ఉభయ సభలో 23 బిల్లులు ఆమోదం పొందాయి. . ఈసారి మొత్తం 17 బిల్లులు లోక్‌సభలో



ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 14 బిల్లులు, రాజ్యసభలో 9 బిల్లులు ఆమోదం మిగతా 8లో

ఉప రాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణం

న్యూఢిల్లీ : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీలకతీతంగా పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వెంకయ్య నాయుడు దేశానికి 15వ ఉపరాష్ట్రపతి అయినప్పటికీ, ఆ పదవి నిర్వహిస్తున్న 13వ వ్యక్తి. దేశ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, వెంకయ్య నాయుడుకు ముందు పనిచేసిన హమీద్ అన్సారీలు రెండుసార్లు ఆ పదవిలో కొనసాగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులామ్ నబీ అజాద్, బిజెపి నాయకుడు ఎల్.కె అద్వానీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, గవర్నర్లు, మిగతా 8లో



ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్న వెంకయ్య నాయుడు

యుపిలో దారుణం

గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి

గోరఖ్‌పూర్ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఊరు, పార్లమెంటరీ నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌లో ఘోరకలి చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బిఆర్‌డి వైద్య కళాశాల ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లో 30 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారే. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగానే పిల్లలు మృతి చెందారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆక్సిజన్ కొరతపై అటు ఆసుపత్రి అధికారులు గాని, ఇటు జిల్లా అధికారులు గాని సకాలంలో స్పందించలేదు.

గోరఖ్‌పూర్‌లోని బిఆర్‌డి వైద్య కళాశాల ఆసుపత్రిలో పిల్లలు మృతి చెందారు. ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా క్రితం రెండేళ్ళ క్రితం ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌కు "పుష్ప సేల్స్" అనే సంస్థ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ఆక్సిజన్ సరఫరా చేసినందుకు గాను ఆసుపత్రి వర్గాలు రెండేళ్ళుగా ఆ సంస్థకు మిగతా 9లో



గోరఖ్‌పూర్ బిఆర్‌డి వైద్యకళాశాల ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన చిన్నారిని తీసుకెళ్తున్న బంధువులు

వృద్ధి కష్టమే!

న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో వాస్తవం లేదని మరోమారు స్పష్టమైంది. గత ఏడాది మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ నిర్దేశించిన వృద్ధి లక్ష్యాన్ని అందుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని పేర్కొంది. 'ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి నిర్దేశించిన 6.75-7.5 శాతం వృద్ధి రేటును సాధించడం కష్టం' అని ఈ నివేదికలో తెలిపింది. పార్లమెంటులో తొలిసారిగా ప్రవేశపెట్టిన అర్ధ సంవత్సర ఆర్థిక సర్వేలో ఏడాది ప్రారంభంలో నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని వివరించిన కేంద్ర ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలే ప్రస్తుత పరిస్థితికి కారణమని పేర్కొంది. ఆర్థిక సంవత్సర ప్రారంభం (ఫిబ్రవరి)లో ప్రవేశపెట్టిన



ఆర్థిక సర్వేలో ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని, పెద్ద నోట్ల రద్దు అనంతరం వినియోగంలో పెరుగుదల వంటి అంశాలను వృద్ధి రేటు పెరగడానికి కారణాలుగా మిగతా 9లో

కీలకాంశాలు

- ఆర్థిక సంవత్సరాంతానికి 7.5 శాతం వాస్తవ వృద్ధి సాధించడం కష్టం.
- ద్రవ్యలోటులో స్వల్పంగా తగ్గుదలకు అవకాశం. ప్రస్తుతం 3.5 శాతంగా ఉన్న ద్రవ్యలోటు ఆర్థిక సంవత్సరాంతానికి 3.2 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
- ఎయిరిండియాను ప్రైవేటీకరించాలి
- నోట్ల రద్దుతో 5.4 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు ఉనికిలోకి.
- జిడిపిపై 0.7 శాతం మేర ప్రతికూల ప్రభావం చూపిన రైతు రుణమాఫీ.

ద్రవ్యోల్బణం 4 శాతమే

వృద్ధిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆర్థిక సర్వే ద్రవ్యోల్బణం మాత్రం ఈ ఏడాది ప్రారంభంలో అంచనా వేసిన విధంగా 4 శాతమే ఉంటుందని పేర్కొంది.

ఉద్యోగులకు మరో డిఎ

- ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ


2

నంద్యాలలో నోట్ల ప్రవాహం

- ప్రతిష్టాత్మకంగా టిడిపి, వైసిపి
- ఓటుకు రూ.5 వేల నుండి రూ.10 వేలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పర్వంలో డబ్బు ఏరులై పారుతోంది. వందల కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. టిడిపి, వైసిపి రెండూ ఈ ఎన్నిక ఫలితాన్ని ప్రతిష్టాత్మంగా పరిగణిస్తున్నాయి. ఈ రెండు పార్టీల ప్రధాన నాయకులంతా అక్కడే తిష్ట వేశారు. గతంలో వార్డుల వారీగా నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించిన పార్టీలు, ఇప్పుడా పరిధిని పోలింగ్ బూత్ స్థాయికి మార్చాయి. ప్రతి ఓటరునూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసే



విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాయి. అధికార పార్టీ మాత్రం ఆ నియోజకవర్గానికి ప్రభుత్వ హామీలకు అదనంగా, రాష్ట్రంలోని పెట్టుబడిదారులకు టార్గెట్లు విధించింది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్తలే రూ. 20 కోట్ల వరకూ పంపించినట్లు సమాచారం. రెండు పార్టీలూ ఎన్నికల్లో కనీసం 50 వేల ఓట్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండు రోజుల క్రితం విజయవాడలో ఓ హోటల్లో జరిగిన పెద్దల సమావేశంలో కీలక మంత్రి ఒకరు స్వయంగా మిగతా 9లో

నంద్యాలలో కిలో బంగారు స్వాధీనం

ప్రజాశక్తి - నంద్యాల లీగల్

నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీలో ఒక కిలో 300 గ్రాముల బంగారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కోవెలకుంట్ల నుంచి నంద్యాలకు వస్తున్న ఆర్‌టిసి బస్సును ఎస్‌ఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్లె వద్ద తనిఖీలు చేయగా బంగారు దొరికింది. పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణను మొదలు పెట్టారు.

టిడిపి, బిజెపి కూటమిని ఓడించండి

నంద్యాల ఓటర్లకు సిపిఎం, సిపిఐ పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టిడిపి-బిజెపి కూటమిని ఓడించాలని సిపిఎం, సిపిఐ పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె రామకృష్ణ ఉమ్మడిగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ టిడిపి, బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఎనలేని వాగ్దానాలను చేసి అధికారానికి వచ్చిన టిడిపి అన్ని రంగాల్లో ప్రజలను అసంతృప్తికి గురి చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సమస్యకు ద్రోహం చేశారని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర మిగతా 9లో



ఆర్టికల్ 35ఎను గౌరవిస్తామన్న మోడీ

- ప్రధానితో భేటీ అనంతరం మెహబూబా ముఫ్తీ వెల్లడి



న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 35 ఎ ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ తనకు హామీ ఇచ్చారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు. ఈ అధికారణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఆమె శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానితో భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ 'శాశ్వత నివాసుల'కు ప్రత్యేక హక్కులు, హోదా కల్పించే ఈ ఆర్టికల్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇక్కడ ప్రధానితో భేటీ అయిన అనంతరం ముఫ్తీ మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370, 35ఎ ఆర్టికల్స్‌ను కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రధాని తనకు హామీ ఇచ్చారని చెప్పారు. ఆర్టికల్ 370పై యధాతథ స్థితిని కొనసాగించటం తమ భేటీ ప్రధాన అజెండా అని, దానికి వ్యతిరేకంగా తామెవరం వెళ్లబోమని ఆమె వివరించారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక మిగతా 9లో

రబీ ధాన్యం కొనుగోళ్లలో ఆపసోపాలు

- లక్ష్యం 46 లక్షల టన్నులు
- కొనుగోలు చేసింది 38 లక్షల టన్నులే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రబీ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రైతుల పంటకు మద్దతు ధర అందించి వారి నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టటడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో బహిరంగ మార్కెట్‌లో విక్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎ- గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 1510, సాధారణ రకానికి రూ.1470లుగా మద్దతు ధర నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం లేవీ విధానాన్ని పూర్తిగా ఎత్తివేయడంతో బియ్యం సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. పంటకు మద్దతు ధర కల్పించడం, సంక్షేమ పథకాలకు అవసరమైన బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ (పిఎసిఎస్), జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) ల ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వీటి ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే తేమ శాతం అధికంతోపాటు మట్టి పెళ్లలు ఎక్కువగా ఉన్నాయనే కారణాలు చూపుతూ ధరలో భారీగా కోత విధిస్తున్నారు. దీంతో రైతులు చేసేదేమీ లేక బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ఇస్తే దళారులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని రైతులు పేర్కొంటున్నారు. కొనుగోలు మిగతా 9లో





ప్రజ్ఞ

1. మహాత్మాగాంధీ క్విట్ ఇండియా పిలుపు ఎప్పుడు ఇచ్చారు?
2. ప్రభుత్వ నివేదిక ప్రకారం జూన్ నాటికి దేశంలో ఎన్ని టెక్స్‌టైల్స్ మిల్లులు మూతపడ్డాయి?
3. ఇటీవల విశ్వాస పరీక్షలో నెగ్గిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు?
4. భారత ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారి ఎన్నేళ్లు సేవలందించారు?
5. ఎం.వెంకయ్యనాయుడు భారతదేశానికి ఎన్నో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు?

సమాధానాలు 7లో

ప్రజాశక్తిపై స్పందన ఫోన్ : 9490099006

ప్రజల పత్రికకు ప్రజలే మార్గదర్శకులు. ప్రజాశక్తిలో మీకు నచ్చిన నచ్చని అంశాలను ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకువస్తే మరింత పదును పెట్టుకోవడానికి వీలవుతుంది.

94900 99006 ఫోన్ నెంబర్‌కు ఆదివారం మినహా ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. మీరు చెప్పేది క్లుప్తంగా సూటిగా పద్ధతిగా వుండాలి. ఇప్పటికే చాలా మంది పంపుతున్న విమర్శలు, సూచనలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. వారందరికీ కృతజ్ఞతలు.

అభిప్రాయాలు పంపదలిస్తే..
స్పందన, ప్రజాశక్తి దినపత్రిక,
ఎంబి విజ్ఞానకేంద్రం, డోర్.నెం.27-30-4,
గవర్నరుపేట, విజయవాడ-520002కు కానీ
editorprajasakthi@gmail.comకు పంపవచ్చు.

వాతావరణం



రుతు పవనాలకు మళ్లీ బ్రేక్

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి

నైరుతి రుతు పవనాల ద్రోణులు హిమాలయాల పర్వత పాదాల వద్ద మళ్లీ ఆగినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ద్రోణులు దేశంలోకి, ముఖ్యంగా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తే తప్ప పెద్దగా వర్షాలు కురిసే అవకాశాల్లేవని విశాఖ వాతావరణ కేంద్రం విశ్రాంత డైరెక్టర్ రాళ్లపల్లి మురళీకృష్ణ తెలి పారు. రాష్ట్రంపై నెలకొన్న ద్రోణుల వల్ల క్యుములో నింబస్ వర్షాలు మాత్రమే పడతాయ న్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

కోస్తాపై కొనసాగుతున్న ద్రోణి

ఆది, సోమవారాల్లో కోస్తాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి చెదురు మదురు జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలోనూ అక్కడక్కడా ఓ మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది. రాయలసీమ నుంచి కొమురిన్ వరకు ఉపరితల ద్రోణి, మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు మరో ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో రెండ్రోజులుగా కోస్తా, సీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, చెదురుమదురు జల్లులు పడుతున్న సంగతి తెలిసిందే.

శాసనసభలో స్వాతంత్ర్య వేడుకకు ఏర్పాట్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

శాసనసభలో స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వెలగపూడి సచివాలయం ఆరో బ్లాక్‌లోని శాసనసభ భవనంలో ఈనెల 15న ఉదయం 8.15 గంటలకు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. శాసన మండలిలో ఉదయం 7.45 గంటలకు మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

బైపిసి కోర్సుల్లో 7,863 సీట్లు భర్తీ

ముగిసిన తొలిదశ ఎంసెట్ కౌన్సెలింగ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

ఎపి ఎంసెట్ బైపిసి విభాగం విద్యార్థులకు తొలిదశ కౌన్సెలింగ్ ముగిసింది. ఈ నెల 8,9 తేదిల్లో జరిగిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 10,874 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 10,201 మంది తమ అప్షన్లను ఎంపిక చేసుకున్నారని ఎపి ఎంసెట్ కన్వీనర్ జిఎస్ పాండదాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 177 కళాశాలలు ఉంటే కన్వీనర్ విభాగంలో మొత్తం 8,014 సీట్లు అందు బాటులో ఉన్నాయి. వీటిల్లో 7,863 సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు.

13న పిఎమ్ భార్గవ సంతాప సభ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

సిసిఎమ్‌బి వ్యవస్థాపక డైరెక్టర్, ప్రజా శాస్త్రవేత్త పి.ఎమ్. భార్గవ సంతాప సభ ఈనెల 13న విజయవాడ ఎమ్‌బి విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన ఏర్పాటు కానుంది. జెవివి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సి.హెచ్. రవి కుమార్, కె.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణ రావు, ఎఐపిఎస్ఎన్. జాతీయ కార్యదర్శి టి. రమేష్ సహా పలువురు శాస్త్రవేత్తలు, సైన్స్ సంఘాల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

విద్యా నగరాలుగా..
అమరావతి, విశాఖ, తిరుపతి

- మంత్రి గంటా శ్రీనివాసరావు
- యుఎస్‌లోని వ్రైట్ వర్సిటీతో ఫీజుల రాయితీకి ఒప్పందం



మీడియాతో మాట్లాడుతున్న గంటా శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

అమరావతి, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాలను విద్యా నగరాలుగా (ఎడ్యుకేషన్ సిటీలుగా) మారుస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు ఈ నగరాల్లో ఉండేలా చేస్తామన్నారు. విశాఖపట్నంలో జిల్లాలోని సబ్బవరం వద్ద 1,500 ఎకరాల్లో ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు కానుందని విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో శుక్రవారం మంత్రి మీడియాకు వెల్లడించారు. అమెరికాలోని వ్రైట్ స్టేట్ యూనివర్సిటీతో రాష్ట్రప్రభుత్వం త్వరలో ఒప్పంద చేసుకోనుందని వెల్లడించారు.

మన విద్యార్థులు నాలుగు వేల నుంచి అయిదు వేల మంది వరకు యుఎస్‌లోని వ్రైట్ స్టేట్ యూనివర్సిటీలో ఏటా అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు. విదేశీ విద్యార్థులకు అక్కడ 14,676 డాలర్ల చొప్పున సెమిస్టర్ ఫీజుగా ఆ వర్సిటీ వసూలు చేస్తోందన్నారు. ఒప్పందం చేసుకుంటే ఆ ఫీజు 8,800 డాలర్లు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. విభజన చట్టంలో పొందుపరిచిన 7 విద్యా సంస్థల్లో ఐదింటిల్లో మాత్రమే తరగుతులు ప్రారంభమయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాల్లో కూడా తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ విద్యాసంస్థలకు మూడేళ్లలో నిధులు వచ్చేలా ఒక విధానం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. యూని వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ ఎపిపిఎస్‌సి అప్పగిస్తామని వెల్లడించారు. మిగతా పోస్టులను ఆయా యూనివర్సిటీలే భర్తీ చేసుకుంటాయని వివరించారు.

ప్రైవేట్ పాఠశాలల నియంత్రణకే చట్టం

ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించేందుకే సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ ఇండిపెండెంట్ స్కూళ్ల యాక్ట్‌ను రూపొందించామని విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానంగా చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, సదుపాయాలు, అడ్మిషన్లు ఎలా ఉండాలనేది చట్టం లేదని, అందుకే ఈ చట్టం తీసుకొస్తున్నామన్నారు. పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోలేకపోతున్నామని, అవి కోర్టులను ఆశ్రయిస్తూ తప్పించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, అందరితో చర్చించిన తరువాతే దీన్ని చట్టంగా తీసుకొస్తామని తెలిపారు.

జగన్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి

ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి మానసిక స్థితి బాగోలేదని, అలాంటి వారికి విశాఖపట్నంలో ఉన్న పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు. అందుకు అవసరమైన సదుపాయాలు తమ పార్టీ విశాఖ సభ్యులు చూసుకుంటారన్నారు. ముద్రగడ పద్మనాభం కాపులకు ప్రతినిధి కాదని, కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నేరవేర్చారని చెప్పారు.

చంద్రబాబు మాటలకు మరోసారి మోసపోకండి..

వైసిపి అధికార ప్రతినిధి సీతారాం

ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో

చంద్రబాబు నాయుడి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని నంద్యాల ప్రజలకు వైసిపి అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. నంద్యాలలో గెలుపుకోసం మంత్రులంతా అక్కడే తిష్ట వేశారని మండిపడ్డారు. నెలన్నరగా పాలనను గాలికి వదిలేసి అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నంద్యాలలో అభివృద్ధి కోసం వందల కోట్లు ప్రకటించడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. గతంలో రోడ్ల నిర్మాణానికి డబ్బులు లేవని చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించారు. నంద్యాలకు మూడున్నరేళ్లలో ఒక్క పైసా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒకవైపు నీళ్లలేక వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోతుంటే. గ్రోత్‌రేట్ పెరిగిందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల చంద్రబాబు నాయుడు పరిటాల రవి హత్య కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ, వైఎస్ జగన్ హస్తముందన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. జగన్‌పై నిరాధార ఆరోపణలు చేసినంత మాత్రాన నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

అధిక ధరలకు
ఇసుక విక్రయిస్తే చర్యలు

1100కు ఫోన్ చేయండి :మంత్రి సుజయ్



ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మైనింగ్ శాఖా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతాలను బట్టి ఇసుకను విక్రయించాల్సిన ధరలను నిర్ణయించామని, నిర్ణయించిన ధరకు మించి ఎవరైనా వసూలు చేస్తే 1100 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. ఇసుకను అధిక ధరలకు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష, రూ.రెండు లక్షల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో లారీ, ట్రాక్టర్ యూనిట్‌గా, గ్రామీణ ప్రాంతాల్లో కిలోమీటర్ల ప్రాతిపదికగా ఇసుక ధరలను నిర్ణయించామని తెలిపారు.

ఇవీ ఇసుక ధరలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రాంతాలను బట్టి ట్రాక్టరు ఇసుక ధరను రూ.1330 నుంచి రూ.1400 వరకూ నిర్ణయించారు. విజయనగరంలో ట్రాక్టరు ఇసుక ధరను రూ.1500 నుంచి రూ.1700 వరకూ, విశాఖ జిల్లాలో 12 క్యూబిక్ మీటర్లు లేదా 4 యూనిట్లు ఉన్న లారీ ఇసుక ధరను రూ.12,760 నుంచి 13,030 వరకూ, 15 క్యూబిక్ మీటర్లు లేదా 5 యూనిట్లు ఉన్న లారీ ఇసుక ధరను రూ.14,300 నుంచి రూ.14,600 వరకూ, 18 క్యూబిక్ మీటర్లు లేదా 6 యూనిట్లు ఉన్న లారీ ఇసుక ధరను రూ.15,840 నుంచి రూ.16,170 వరకూ నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో లారీ ఇసుక ధరను రూ.3వేల నుంచి రూ.5400 వరకూ, ట్రాక్టరు ఇసుక ధరను రూ.1500 నుంచి రూ.2700 వరకూ కృష్ణా జిల్లాలో లారీ ఇసుక ధరను రూ.2వేల నుంచి రూ.5300 వరకూ, ట్రాక్టరు ఇసుక ధరను రూ.1060 నుంచి రూ.2300 వరకూ ఆయా ప్రాంతాలను బట్టి నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో లారీ ఇసుక ధర రూ.2800 నుంచి రూ.7800 వరకూ, ట్రాక్టరు ఇసుక ధర రూ.వెయ్యి నుంచి రూ.1750 వరకూ, ప్రకాశం జిల్లాలో ట్రాక్టరు ఇసుక ధర రూ.800 నుంచి 1400 వరకూ, నెల్లూరు జిల్లాలో ట్రాక్టరు ఇసుక ధర రూ.1200 నుంచి రూ.1800 వరకూ నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలో ట్రాక్టరు ఇసుక ధర రూ.వెయ్యి నుంచి రూ.1850 వరకూ, కడప జిల్లాలో ట్రాక్టరు ఇసుక ధర రూ.వెయ్యి నుంచి రూ.2400 వరకూ, అనంతపురం జిల్లాలో లారీ ఇసుక ధర రూ.4వేల నుంచి రూ.4760 వరకూ, ట్రాక్టరు ఇసుక ధరు రూ.2వేల నుంచి రూ.2360 వరకూ, కర్నూలు జిల్లాలో ట్రాక్టరు ఇసుక ధర రూ.2 వేల నుంచి రూ.4500 వరకూ ఆయా ప్రాంతాలను బట్టి నిర్ణయించారు.

పదేళ్ల తర్వాత మళ్లీ
తెరపై ఆయేషా హత్యోదంతం

కేసు దర్యాప్తు సిట్‌కు సవాలే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

పునర్ దర్యాప్తునకు సిట్‌ను నియమించడంతో ఆయేషా మీరా హత్య కేసు దబాబ్ద కాలం తర్వాత మళ్లీ తెరమీదకొచ్చింది. 2007 డిసెంబరు 27న జరిగిన ఆయేషా హత్యోదంతంలో అప్పటి రాష్ట్ర మంత్రి కోనేరు రంగారావు కుటుంబికులపై ఆరోపణలు రావడం, కానీ పోలీసులు సత్యంబాబు దోషిగా తేల్చడం, అనంతరం సత్యంబాబు నిర్దోషి అంటూ హైకోర్టు సంచలనాత్మక తీర్పునివ్వడం విదితమే. దీంతో ఈ కేసులో అసలు నిందితులెవరనేది నేటికీ మిస్టరీ వీడలేదు. పోలీసులు అసలు నిందితుల్ని వదిలేశారంటూ సత్యంబాబు తల్లిదండ్రులు షంషాద్‌బేగం, బాషా మొదట్నించీ ఆందోళన చెందుతునే ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేసి కచ్చితంగా ఈ కేసులో దోషులెవరనేది తేల్చాల్సిన బాధ్యత సిట్‌పై పడింది.

ఇప్పుడైనా సరిగ్గా దర్యాప్తు చేయాలి : షంషాబేగం

గతంతో తాము అనుమానితులుగా చెప్పిన వారిని పోలీసులు విచారించనేలేదని, సిట్ తాజా దర్యాప్తులోనైనా అమాయకులెవర్నీ ఇరికించకుండా అసలైన నిందితులను గుర్తించాలని ఆయేషామీరా తల్లి షంషాద్‌బేగం కోరుతున్నారు. అమాయకుడైన సత్యంబాబులా ఈ కేసులో మళ్లీ పోలీసులు మరెవర్నయినా ఇరికిస్తారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తాము ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామన్నారు.

నిర్భయ కేసులా శిక్ష పడాలి : సత్యంబాబు

నిర్భయ కేసులో దోషులకు శిక్ష పడిన విధంగా ఆయేషా మీరా కేసులోనూ దోషులకు శిక్ష పడాలని, నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు తెలిపారు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించగా, తొమ్మిదేళ్ల తానూ, తన కుటుంబసభ్యులూ నరకాన్ని అనుభవించామని ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు. సిట్ పునర్ దర్యాప్తు సక్రమంగా సాగితే ఇప్పటికైనా అసలు నిందితులు బయటకొస్తారన్నారు. రీ కేసు పునర్ దర్యాప్తుతోనైనా అసలైన దోషులకు శిక్ష పడితేనే అంతా సంతోషి స్తారన్నారు. ఇదిలావుండగా సిట్ పునర్ దర్యాప్తునైనా పోలీసులు సక్రమంగా వ్యవహరించాలని న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ సూచించారు. సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు ప్రకటించాక కూడా పోలీసులు సత్యంబాబే దోషి అన్నట్లు ప్రచారం చేసుకున్నారని, ఇదే ధోరణి కొనసాగితే వారిపై కోర్టు ధిక్కార కేసు పెడతా మని దళిత సంఘం నాయకుడు బత్తుల రాంప్రసాద్ హెచ్చరించారు. పోలీసులు ఇకనైనా సరిగా దర్యాప్తు చేసి అసలు నిందితుల్ని పట్టుకోవాలని ఆయన కోరారు.

జీవో 64 నిలిపివేత

ప్రజాశక్తి - హైదరాబాద్

వ్యవసాయ శాఖలో అధికారులు, విస్తరణాధికారుల పోస్టుల భర్తీకి (ఏవో, ఏఈవో) నిబంధనల్ని సవరిస్తూ ఏపి సర్కార్ జారీ చేసిన జీవో 64 అమలును హైకోర్టు నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ పోస్టుల భర్తీకి భారత వ్యవసాయ పరిశోధన మండలి గుర్తింపు పొందిన విద్యా సంస్థలు ఇచ్చే అగ్రికల్చరల్ బిఎస్‌సి డిగ్రీ విధిగా ఉండాలన్న నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం జీవో 64 ఇవ్వడాన్ని సవాల్ చేసిన కేసులో శుక్రవారం ఈ ఆదేశాలు వెలువడ్డాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్.. వ్యవసాయ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. గుర్తింపు ఉన్న కాలేజీల్ని వదిలేసి బోగస్ కాలేజీల నుండి డిగ్రీలు పొందిన వారికి ఉద్యోగాలివ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పక్కనే ఉన్న నేపాల్ లేదా మరో చోట నుంచి డిగ్రీ తెచ్చుకున్నామంటే ఉద్యోగం ఎలాగ ఇస్తారని బెంచ్ నిలదీసింది. జీవో వల్ల దొడ్డి దారిన డిగ్రీలు పొందిన వారికి ఉద్యోగాలు వచ్చే ప్రమాదం ఉందని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. పలువురు బోగస్ డిగ్రీలతో ఆ పోస్టుల్లో చేరడంపై లోకాయుక్త విచారిస్తోందని పిటిషనర్ వేణుగోపాల్ తరఫు న్యాయవాది వాదించారు.

ఉద్యోగులకు మరో డిఎ

- 3.668 శాతం పెంపునకు నిర్ణయం
- విఆర్ఎలకు నెలకు రూ.100 పెంపు
- ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

ఉద్యోగులకు మరో విడత కరవు భత్యాన్ని (డిఎ) ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 18.34 శాతం కరవు భత్యం ఉండగా, దీన్ని 3.668 శాతం పెంపుతో 18.008 శాతంగా ప్రకటించారు. ఈ మార్గదర్శకాలను కూడా ఆర్థికశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ డిఎ గతేడాది జులై ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 2015 వేతన సవరణ తరువాత రెగ్యులర్ వేతనాన్ని తీసుకుంటున్న అన్ని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న వారికీ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వారికీ ఈ డిఎ వర్తిస్తుందని పేర్కొన్నారు. 2006 వేతన సవరణ ద్వారా జీతాలు పొందుతున్న ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి, న్యాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు భృతి వర్తిస్తుంది. పార్ట్ టైమ్ ఉద్యోగులుగా ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులకు నెలకు వంద రూపాయల వరకు తాత్కాలిక పెంపును ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ కరవు భత్యాన్ని అక్టోబర్‌లో చెల్లించే సెప్టెంబర్ జీతం నుంచి చెల్లించనున్నామని, జులై నుంచి చెల్లించాల్సిన మిగిలిన మొత్తాన్ని ఉద్యోగుల జిపిఎఫ్‌లో జమ చేస్తామని ఆర్థిక శాఖ పేర్కొంది. డిసెంబర్‌లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులు ఎటువంటి జిపిఎఫ్ వాయిదాలూ చెల్లించకుండానే, వారి ఖాతాల్లోకి మొత్తం కరవు భత్య బకాయిలను జమ చేయనున్నట్లు పేర్కొంది. మరణించిన ఉద్యోగులకు సంబంధించిన కరవు భత్యాన్ని నేరుగా వారి కుటుంబాల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రకటించింది.

గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి

పురపాలక సమీక్షలో సిఎస్ ఆదేశాలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో



పట్టణ ప్రాంతాల్లో సేకరించే వ్యర్థాల నుండి విద్యుత్, సేంద్రియ ఎరువుల తయారీకి సంబంధించిన ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సంస్థలకు ఇప్పటి నుండే హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పురపాలక, నగర పాలక సంస్థల పరిధిలో నెలకొన్న 63 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన స్థలాన్ని గుర్తించకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 మార్చి నాటికి గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో పూర్తి అవుతాయని అధికారులు సిఎస్ దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న ప్రాంతాలను మినహాయించి మిగిలిన పట్టణాల్లో ఎరువుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మిగిలిన ప్లాస్టిక్‌ను గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ఉపయోగించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో కుక్కలకు సంబంధించిన ఫిర్యాదులు చాలా వరకూ తగ్గాయని కన్నబాబు సిఎస్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రీస్కూల్స్‌లుగా మార్చిన అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సమావేశంలో పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు.



సైకిలింగ్‌తో ఆరోగ్యం : డిజిపి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

సైకిలింగ్‌తో ఆరోగ్యంతో పాటు పర్యావరణానికీ లాభం కలుగుతుందని డిజిపి ఎన్ సాంబశివరావు పేర్కొన్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున సైకిల్ ర్యాలీని డిజిపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, పారా మిలటరీ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రీన్ సైక్లో థాన్ పేరిట జరిగిన ఈ ర్యాలీ విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా తిరుపతి వరకు ఐదు రోజులు సాగుతుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న వికలాంగులను డిజిపి అభినందించారు. మెహతా ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో సుమారు వంద మంది పాల్గొన్నారు. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ బివి రమణకుమార్, లాఅండ్ఆర్డర్ డిసిపి క్రాంతి రాణా టాటా, ఎడిసిపి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు అదనపు ఎస్పీల బదిలీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు అర్బన్ క్రైమ్ విభాగం అదనపు ఎస్పీగా ఉన్న వై తిమ్మనాయుడును గుంటూరు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి, ఈ విభాగంలోని ఎస్ సాయికృష్ణను కృష్ణాజిల్లా అడ్మినిస్ట్రేషన్ విభాగానికి, గుంటూరు రూరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన జి రామాంజనేయులును ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పిటిసి) ప్రిన్సిపల్‌గాను బదిలీ చేశారు. విజయవాడ ఐబి విభాగంలో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కె ఆనంద్‌రెడ్డికి అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించి, రాష్ట్ర ఇంటిలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు.

ఐదుగురు డిఎఫ్ఒలకు పదోన్నతులు

రాష్ట్రంలోని ఐదుగురు జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులను (డిఎఫ్ఒలు) రీజినల్ ఫైర్ ఆఫీసర్లుగా పదోన్నతితో కూడిన బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడలో డిఎఫ్ఒ టి ఉదయ్‌కుమార్‌ను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫైర్ ప్రివెన్షన్ వింగ్‌కు, నెల్లూరు డిఎఫ్ఒ ఆర్ జ్ఞానసుందరాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఫైర్ ప్రివెన్షన్ వింగ్‌కు, విజయనగరం డిఎఫ్ఒ ఇ స్వామిని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఫైర్ ప్రివెన్షన్ వింగ్‌కు బదిలీ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో డిఎఫ్ఒగా ఉన్న జి శ్రీనివాసులును విజవాడలోని ఈస్టర్న్ రీజియన్ కార్యాలయంలో ఆర్ఎఫ్ఒగా వేశారు. గుంటూరు డిఎఫ్ఒ ఎమ్‌డి అబ్దుల్ ఖాదిర్ జిలానీని హైదరాబాద్‌లోని ఎపి ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.



జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ నంద్యాలలో మౌన ప్రదర్శన చేస్తున్న టిడిపి నాయకులు

జగన్ జైలుపక్షి

ఉప ముఖ్యమంత్రి కెఇ

ప్రజాశక్తి-నంద్యాల

వైసిపి అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి మాటలు జైలు పక్షి మాటలని ఎపి ఉప ముఖ్యమంత్రి కెఇ.కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం నంద్యాల టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచార తీరు బాగలేదని, నంద్యాల పర్యటనకు మొదటి సారి వచ్చి బహిరంగ సభలో అభ్యంతరకరంగా మాట్లాడారని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే ఇసి కూడా నోటీసులు ఇచ్చిందన్నారు. తిరిగి రెండోసారి పర్యటనకు వచ్చి ఉరి తీయమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాట్లాడటం రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. నంద్యాల ప్రజలు చాలా విజ్ఞులు, చైతన్యవంతులని, జగన్ చెప్పే అబద్ధాలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని తెలిపారు. అనంతరం సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబును భౌతికంగా మట్టుపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించాలని కోరారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఉద్రిక్తతలు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆలోచిస్తున్నట్లుందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపిస్తూ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

టిడిపి మౌన ప్రదర్శన

వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల రెండోరోజు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం టిడిపి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన నంద్యాల ఎన్‌టిఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద నుంచి వై జంక్షన్‌లోని టిడిపి కార్యాలయం వరకూ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మంత్రులు భూమా అఖిలప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నాయకులు ఎవి.సుబ్బారెడ్డి, టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెరుగుతున్న ఉన్మాదం : యనమల

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిలో ఉన్మాదం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి దక్కదనే భావనతోనే ఆయన ఇలా మారుతున్నారని, రాష్ట్రానికి కీడు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రినే చెప్పుతో కొట్టాలని.. కాల్చి చంపాలని.. ఉరి తీయాలని చెప్పడాన్ని గతంలో ఎప్పుడూ కనీ, వినీ ఎరుగలేదన్నారు. ఎంతగా తిడితే అంతగా ఓట్లు పెరుగుతాయని తన కన్సల్టెంట్ పికె చెప్పినట్లు కనిపిస్తోందని, ఒక్కో తిట్టుకు వేల ఓట్లు పోతాయని జగన్ తెలుసుకోవాలని యనమల సూచించారు.

సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ స్కూళ్ల చట్టంపై రేపు ఫ్యాప్టో రాష్ట్ర సదస్సు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

ఎపి సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ ఇండిపెండెంట్ స్కూల్స్ యాక్ట్-2017పై ఆదివారం విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నట్లు ఫ్యాప్టో తెలిపింది. పాఠశాల స్థాయిలో విద్యా వ్యాపారాన్ని అడ్డూ అదుపులేకుండా విస్తరించడానికి, కార్పొరేట్ సంస్థల చేతికి అప్పజెప్పడానికి ముసాయిదా బిల్లును ప్రభుత్వం ఉద్దేశించిందని ఫ్యాప్టో చైర్మన్ పి బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి హృదయరాజు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1964కు లోబడి జీవో 1 ద్వారా ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల స్థాపన, నిర్వహణ ఉంటుందన్నారు. ఈ చట్టంలో ఉన్న లోపాలను సవరించాలని కోరుతున్న సందర్భంలో దుర్మార్గమైన ముసాయిదా చట్టం-2017ను ప్రవేశపెట్టారని వారు పేర్కొన్నారు. దీనిపై ఉద్యమ చైతన్యం కోసం రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, విద్యావేత్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

వీడియోకాన్ఫరెన్సులో సిఇఒ భన్వర్‌లాల్

ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్

జులై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదులో వచ్చిన దరాఖాస్తులన్నింటినీ విచారించాలని జిల్లా కలెక్టర్లను సిఇఒ భన్వర్‌లాల్ అదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదులో వచ్చిన దరాఖాస్తులను వెంటనే విచారించాలన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరాఖాస్తులను ఇసిఐ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే విచారించాలన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదులో భాగంగా 15,775 దరాఖాస్తులు వచ్చాయన్నారు. వీటన్నింటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. సర్వీసు ఓటర్లకు సంబంధించి 143 దరాఖాస్తులను స్వీకరించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇఆర్ఓకు హార్డ్‌వేర్‌సిస్టమ్‌తోపాటు నైపుణ్యం గల సాంకేతిక వ్యక్తిని నియమించి వాటిన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 ఎస్.రామస్వామి, డిఆర్ఒ గంగాధర్‌గౌడ్, జిల్లాపరిషత్ సిఇఒ బిఆర్.ఈశ్వర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టిడిపి, వైసిపిల తీరు అభ్యంతరకరం : కోట్ల

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిల తీరు అభ్యంతకరంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి. వైసిపి నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటూ నంద్యాల ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం నంద్యాల ఉప ఎన్నికలపై దృష్టి సారించి ఎలాగైనా నిలువరించాలని కోరారు. లేకపోతే ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయలేని దుస్థితి నెలకొంటుందని తెలిపారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసే అవకాశం ఉందని, దీనిని నివారించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. నంద్యాల ఉప ఎన్నికలను రాబోయే 2019 సాధారణ ఎన్నికలకు ముడిపెట్టడం తగదన్నారు.

నూజివీడు టిడిపిలో ముసలం

కాపాకు ఎఎంసి పదవితో ముద్దరబోయిన గ్రూపు రాజీనామాల పర్వం

ప్రజాశక్తి- నూజివీడు

కృష్ణాజిల్లాలో టిడిపి గ్రూపు రాజకీయాలు వీధికెక్కుతున్నాయి. తాజాగా నూజివీడు నియోజకవర్గ నాయకుడు కాపా శ్రీనివాసరావుకు నూజివీడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించగా, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గ్రూపు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామాల బాట పట్టింది. శుక్రవారం నియోజకవర్గ కార్యాలయంలో ముద్దరబోయిన గ్రూపు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. పట్టణ అధ్యక్షులు లాయర్ కుమార్, మండల అధ్యక్షులు పొట్లూరి సత్యనారాయణ, ఆగిరిపల్లి మండల అధ్యక్షులు కొండా మంగయ్య, ఎంపిపి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు చిట్నేని శివరామకృష్ణ, సమన్వయ కమిటీ సభ్యులు టి.సత్యం మాట్లాడుతూ.. కాపా శ్రీనివాసరావుపై పలు ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి, నియోజకవర్గ ఇన్‌ఛార్జిని విమర్శిస్తూ ఉండే వ్యక్తికి పదవి ఇవ్వడం తమను అసంతృప్తికి గురి చేసిందని తెలిపారు. అనంతరం ముద్దరబోయినకు తమ రాజీనామా లేఖలను పంపారు.



స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లకు అంతరాయం

ప్రజాశక్తి- తిరుపతి టౌన్

తిరుపతి తారకరామాస్టేడియంలో చేపట్టిన స్వాతంత్ర్యదినోత్సవ ఏర్పాట్లకు వర్షం అంతరాయం ఏర్పడుతోంది. వారం రోజులుగా జిల్లా యంత్రాంగం మొత్తం కేంద్రీకరించి స్టేడియంలో పనులు చేపట్టింది. శుక్రవారం కురిసిన భారీ వర్షం వల్ల ఏర్పాట్లకు తీవ్ర అంతరాయం కలిగింది. మైదానం మొత్తం తడిసి బురదమయంగా మారి అక్కడక్కడా నీళ్లు నిలిచిపోయాయి. వేదిక నిర్మాణం కోసం తీసిన గోతులన్నీ పూడిపోయాయి. వర్షం నిలిచిన వెనువెంటనే మైదానాన్ని ఆరబెట్టేందుకు యుద్ధప్రాతిపదక అధికారులు చర్యలు చేపట్టారు. ప్రేక్షకులు వీక్షించడానికి ఏర్పాటు చేసిన గ్యాలరీలు ఒక వైపునకు వాలిపోయింది. మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉండటంతో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం చేపడుతోంది.

డబ్బుతో ఏమైనా చేస్తారు!

- నంద్యాలలో ఓటర్లకు రేటు కడుతున్నారు
- చంద్రబాబుపై జగన్ విసుర్లు



నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో రోజు రోడ్ షోలో మాట్లాడుతున్న వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి - నంద్యాల క్రైం

డబ్బుతో ఏమైనా చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. చంద్రబాబు మూడేళ్లుగా నంద్యాలను పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికల రావడంతోనే నంద్యాల అభివృద్ధి గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి మూడోరోజు శుక్రవారం నంద్యాల నియోజకవర్గంలో పర్యటించారు. క్రాంతినగర్, పాండురంగాపురం, పోలూరు, ఆటోనగర్, మునగాల ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్‌లు నంద్యాల ఓటర్లను పట్టుకొని 'మీ రేటెంత' అని ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. పైగా వైసిపిపై అభాండం వేస్తూ.. పోలీసులు అర్ధరాత్రి రమేష్ అనే వ్యక్తి ఇంటికెళ్లి తలుపులు కొట్టి రూ.3.50 లక్షలు పట్టుకెళ్లారని విమర్శించారు. చంద్రబాబు ఇంత దారుణానికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబూ.. 'నా దగ్గర డబ్బుల్లేవ్. అధికారం, దుర్బుద్ధి, పోలీసులు లేరు. లేనిది ఉన్నట్లు... ఉన్నది లేనట్లు ఛానళ్లలో చూపించను' అని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి బుద్ధి వచ్చేలా ప్రజలు ఓటుతో తీర్పు ఇచ్చి వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. శిల్పా మోహన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఎం.విజయశేఖర్‌రెడ్డి, మహిజాబీన్, వైసిపి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అమరావతి-అనంతపురం

ఎక్స్‌ప్రెస్ హైవేపై వెనకడుగు?

- నిధుల కొరతతో అయోమయంలో ప్రభుత్వం
- భూ సేకరణ సర్వే పనులు నిలిపివేత



ప్రజాశక్తి-గుంటూరు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేపై వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. కేంద్రం నుండి సాయం అందుతుందని భావించి వేగంగా భూసేకరణ దిశగా అడుగులేసిన ప్రభుత్వం ఇప్పుడు అర్ధంతరంగా సర్వే పనులను నిలిపేసింది. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కాకపోవటంతో సర్వే నిలుపుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే కేంద్రం నిధులు సమకూర్చలేమని చెప్పటంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు సర్వే నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జిల్లాలో తొలుత 91 కిలోమీటర్ల రహదారికి 4,612 ఎకరాలు సేకరించాలని లక్ష్యం కాగా, తర్వాత అది 6వేల ఎకరాలకు పెరిగింది. ఇప్పటివరకూ 34.5 కిలోమీటర్ల పరిధిలో 1,232 ఎకరాలకు సర్వే పూర్తి చేశారు. హైవే నిర్మాణానికి అర్ధ సంవత్సరం నుండి జిల్లాలో భూ సేకరణ పేరుతో గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి, సర్వేలు చేపట్టారు. దీంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైతుల నుండి వ్యతిరేకత వచ్చింది. ఎలాంటి నోటిఫికేషనూ విడుదల చేయకుండా సర్వే చేపట్టటాన్ని రైతులు ప్రశ్నించగా అధికారుల నుండి ఎలాంటి సమాధానమూ లేదు. నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం పరిహారం చెల్లిస్తామని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన ఉన్నతాధికారులు ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల కాలేదు కాబట్టి సర్వే నిలిపేస్తున్నామని తాజాగా చెప్పటం శోచనీయం. ప్రభుత్వం తిరిగి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే సర్వే పున: ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే జాతీయ రహదారి కనుక దానికి కేంద్రం నంబర్ కేటాయించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రహదారి నిర్మాణ ఖర్చులు భరించలేమనే భావనతో సర్వే నిలిపేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అమరావతికి-అనంతపురం రహదారి ఉండగా, మరలా కొత్త రహదారి ఎందుకనే ప్రశ్న కూడా అధికంగా వినిపిస్తోంది.

'ఇ-క్రాప్'లో కౌలు రైతులకు వెన్నుపోటు!

- బుకింగ్‌లో భూ యజమానుల పేర్లు నమోదు
- బ్యాంకు రుణం, ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా వర్తింపునకు ఇదే ఆధారం



ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఇ-క్రాప్ బుకింగ్ పేరుతో ప్రభుత్వం కౌలు రైతులకు వెన్నుపోటు పొడుస్తోంది. భూ యజమానుల పేర్లు నమోదు చేస్తూ వాస్తవ సాగుదారునికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకుండా చేస్తోంది.

సాగు చేస్తున్న ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పొలంలో రైతులు ఏ పైరు సాగు చేస్తున్నారో అధికారులు ట్యాబ్‌ల ద్వారా నమోదు చేసి, పొలం వద్దకు వెళ్లి సంబంధిత ఫొటోలను తీసి పొందుపరచడమే ఇ-క్రాప్ బుకింగ్ విధానం. గతేడాది వ్యవసాయశాఖ అధికారులే ఇ-క్రాప్ బుకింగ్ చేపట్టగా, ఈసారి డ్వాక్రా మహిళలకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఇ-క్రాప్ బుకింగ్ నమోదుకు పొలం వద్దకు వెళ్లిన అధికారులు, డ్వాక్రా మహిళలు భూమిని ఎవరు సాగుచేస్తున్నారు? ఏ పైరు వేశారు? అనే వివరాలను నమోదు చేయాలి. ఇందుకు భిన్నంగా సాగుకు దూరంగా ఉండి వ్యాపారాలు చేసుకుంటున్న భూ యజమానుల పేర్లను నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 90 శాతం ఇ-క్రాప్ బుకింగ్ జరగ్గా భూ యజమానుల పేర్లే నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖాధికారులే చెబుతున్నారు.

కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరం

పశ్చిమగోదావరి జిల్లాలో మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. వ్యవసాయ సాగులో 70 శాతం వీరే సాగుచేస్తున్నారు. ఇ-క్రాప్ బుకింగ్‌లో పేర్లు నమోదైన భూ యజమానులకు తప్ప వాస్తవ సాగుదారుడైన కౌలురైతులకు రుణం, ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఇ-క్రాప్ బుకింగ్‌లో తమపేరు ఎందుకు నమోదు చేయడం లేదని కౌలురైతులు అడిగితే ప్రభుత్వ నిబంధనలు ఆవిధంగా లేవని అధికారులు చెబుతున్నారు. కౌలురైతుల పేర్లు నమోదు చేయకుండా వారికి ఏవిధంగా న్యాయం చేస్తుందో ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది.

పెండింగ్ గ్రామాల సర్వేకు ప్రణాళిక

సర్వే, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ విజయమోహన్

ప్రజాశక్తి-గుంటూరు

జమిందారీ, ఈనామ్, పోరంబోకు, చెరువు పోరంబోకు వివిధ రకాల భూముల అనుభవదారుల గుర్తింపునకు సంబంధించి సర్వే పెండింగ్‌లో ఉన్న గ్రామాల్లో తిరిగి సర్వే చేపట్టి, హక్కుదారుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు సర్వే, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ చల్లా విజయమోహన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 31 గ్రామాల్లో 45 వేల ఎకరాలు సర్వే చేయాల్సి ఉందన్నారు. గుంటూరులో అత్యధికంగా 20 వేల ఎకరాలు ఉందన్నారు. ఆయా భూమిని 11వేల మంది అనుభవిస్తున్నారన్నారనీ, 2018 మార్చి నాటికి సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ చెప్పారు. హక్కుదారుల నిర్ణయం జరగకపోవటంతో రైతులకు ఆయా భూములపై ఎలాంటి హక్కులూలేక క్రయ, విక్రయాలుగానీ, పంటరుణాలుగానీ పొందలేకపోతున్నారన్నారు. అదే విధంగా రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టామని, 48 లక్షల రికార్డులకుగాను ఇప్పటివరకూ 38 లక్షల వరకూ డిజిటలైజేషన్ చేసి, ఎస్‌డిసికి అనుసంధానం చేశామని, త్వరలో ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసువస్తామని వివరించారు.

శిలాఫలకానికే పరిమితం

- వ్యవసాయ వర్సిటీకి నిధులున్నా శాఖల మధ్య సమన్వయలోపం
- భూమి అప్పగింతకు వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులు విముఖత
- పట్టించుకోని ఉన్నతాధికారులు



విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి రాధామోహన్ సింగ్, పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు (ఫైల్)

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి

ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగి దాదాపు రెండేళ్లు అవుతున్నా నిర్మాణం శిలాఫలకానికే పరిమితమైంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ 2015 నవంబరు 16న లాం ఫారంలో విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల అంచనాలతో నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసినా నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో రావాల్సిన నిధులూ రాలేదు. ఇప్పటి వరకూ టెండర్లు కూడా ఖరారు కాలేదు. భవన నిర్మాణాల డిజైన్‌లను ఇటీవల సీఎం చంద్రబాబు ఆమోదించారు. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పూనుకోగా ఇంత వరకూ భూమి వ్యవసాయ శాఖ పరిధిలోకి రాలేదు. లాం ఫారంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కళాశాల ఉన్నాయి. పశు సంవర్ధకశాఖ పరిధిలోని ఈ విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు 400 ఎకరాల భూమి అప్పగించాల్సి ఉంది. కానీ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం వారు ఇందుకు సుముఖంగా లేరు. ఈ రెండు శాఖలకు మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గతంలో భూమి అప్పగింతకు చేసిన ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. పుల్లారావు తరువాత వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంతవరకూ ఈ అంశంపై అధికారులతో చర్చించిన సందర్భమూ లేదు. దీంతో భవనాల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గతంలో అద్దె భవనాల్లో ఉన్న విశ్వవిద్యాలయం పరిపాలన విభాగం 10 రోజుల క్రితం లాం ఫారంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నూతనంగా నిర్మించిన ఫ్యాకల్టీ భవనంలో మార్చారు. అయితే పరిశోధనా కేంద్రాలు అన్ని ఇప్పటి వరకు హైదరాబాద్ రాజేంద్ర నగర్ నుంచి తరలి రాలేదు. విశ్వవిద్యాలయం పూర్తి స్థాయిలో పనిచేయడానికి, పరిశోధనలకు భూమి అప్పగింత, ల్యాబ్‌ల నిర్మాణం, హైదరాబాద్‌లో ఉన్న అన్ని విభాగాల్లో ఉన్న సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం ఇంకా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



జిఎస్‌టితో వస్త్ర పరిశ్రమ కుదేలు

- 70 శాతం తగ్గిన వ్యాపారం
- కొనుగోలుదారులపై పన్నుభారం
- దుకాణాల నిర్వహణ కష్టతరం
- కళ తప్పిన బాలాజీ వస్త్ర మార్కెట్

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి

నిత్యం వినియోగదారులతో కళకళలాడే విజయనగరంలోని బాలాజీ టెక్స్‌టైల్ మార్కెట్ సముదాయం జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) ప్రభావంతో కళ తప్పింది. ఈ ఏడాది జులై ఒకటి నుంచి జిఎస్‌టి అమలు కారణంగా వినియోగదారులపై రూ.వెయ్యి లోపు విలువైన కొనుగోలుపై ఐదు శాతం, రూ.వెయ్యి పైబడిన కొనుగోలుపై 12 శాతం భారం పడుతోంది. దీంతో, వారు అవసరాలను కుదించుకోవడం లేదా వాయిదా వేసుకోవడంతో వ్యాపార లావాదేవీలు లేక వ్యాపారులు కుదేలవుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన బాలాజీ మార్కెట్లో చిన్న, పెద్ద కలుపుకుని 380 వస్త్ర దుకాణాలున్నాయి. ఇవి కాకుండా పట్టణంలో మరో 200 వరకూ హోల్‌సేల్ దుకాణాలు నడుస్తున్నాయి. ఈ వ్యాపారులంతా సూరత్, అహ్మదాబాద్, లూధియానా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, హైదరాబాద్, వారణాసి, సిరిసిల్లతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వివిధ రకాల వస్త్రాలను దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తారు. ఈ మార్కెట్లో గతంలో రోజుకు రూ.కోటి లావాదేవీలు జరిగేవని, ప్రస్తుతం రూ.30 లక్షల వ్యాపారం జరగడం కష్టంగా ఉందని హోల్‌సేల్ క్లాత్స్ మర్చెంట్స్ అసోసియేషన్ విజయనగరం బాలాజీ టెక్స్‌టైల్ మార్కెట్ నాయకులు గౌరీశంకర్ ప్రజాశక్తికి తెలిపారు. పెళ్లిళ్లు, పండగ సీజన్లలో రోజుకు రూ.మూడు కోట్ల వరకూ వ్యాపారం సాగేది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అయినా వ్యాపారం పుంజుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

వ్యాపారులకు పెరిగిన పెట్టుబడులు

వ్యాపారులు సరుకు కొనుగోలు చేసింది మొదలు వినియోగదారునికి చేరే వరకూ ప్రతి ఒక్క గుడ్డ ముక్కకూ లెక్క చూపించాలి. ఇలాంటి లెక్కలు చూపిస్తే తప్ప, వ్యాపారికి ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చే అవకాశం లేదు. అందువల్ల చిన్నాచితక వ్యాపారులు సైతం జిఎస్‌టి పరిధిలోకి వెళ్లారు. వీటికి సంబంధించిన ఐటి రిటర్న్ నెలకు మూడుసార్లు సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు కంప్యూటర్లు, ప్రింటర్లు తప్పనిసరిగా సమకూర్చుకుంటున్నారు. ఇటువంటి అవసరాల కోసం కనీసం రూ.50 వేల పెట్టుబడి అయిందని, ఇద్దరు ఐటి ఉద్యోగులకు నెలకు రూ.30 వేల చొప్పున చెల్లించాల్సి వస్తోందని కుసుమంచి మార్వల్స్ వస్త్ర వ్యాపార సంస్థ యజమాని శాంతారావు తెలిపారు. ఈ భారం కూడా అంతిమంగా వినియోగదారులపైనే పడనుంది.

70 శాతం వ్యాపారం తగ్గింది

జిఎస్‌టి అమలుతో ఆగస్టు ఒకటి నుంచి 70 శాతం వ్యాపారం తగ్గింది. వస్త్రాలపై జిఎస్‌టి భారం మోపడం ప్రభుత్వానికి తగదు. ముందుగానే జిఎస్‌టి చెల్లించాల్సి ఉన్నందున వ్యాపారులు అధికంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తప్ప, పరిశ్రమ, వ్యాపారాభివృద్ధికి జిఎస్‌టి ఆటకంగా ఉంది.

- గౌరీశంకర్, ద హోల్‌సేల్ క్లాత్స్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు

గతేడాది నోట్ల రద్దు దెబ్బ... ఇప్పుడు జిఎస్‌టి

గతేడాది పెద్ద నోట్ల రద్దు కారణంగా మూడు నెలల పాటు వ్యాపారం దివాలా తీసింది. చివరకు వేల రూపాయలు వెచ్చించి స్వైయిపింగ్ మిషన్లు కొన్నాం. తాజాగా అమలు చేస్తున్న జిఎస్‌టి వల్ల కంప్యూటర్లు, ప్రింటర్లకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

- కుసుమంచి శాంతారావు, బాలాజీ టెక్స్‌టైల్ మార్కెట్



సెమినార్‌లో మాట్లాడుతున్న స్పీకర్ కోడెల శివప్రసాద్

భవిష్యత్తు ఫార్మాదే : స్పీకర్

ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం (విజయవాడ)

దేశంలో వివిధ రంగాలు నష్టాలు చవిచూసినా...నష్టమే తెలియకుండా లాభాల భాటలో నడుస్తున్న ఏకైక రంగం ఫార్మాస్యూటికల్ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నం నిమ్రా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫార్మోరియా కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తును అందించే విధంగా నిమ్రా మెడికల్ కళాశాలలో మూడు రోజులపాటు సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని ఫార్మా రంగానికి చెందిన నిష్ణాతులు వచ్చి ఫార్మసీ విద్యార్థులకు సూచనలు చేయనున్నారని తెలిపారు. భారత ఫార్మా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో బహుళజాతి కంపెనీలను ఆకర్షించే విధంగా రూపు దిద్దడం ఈ సెమినార్ ముఖ్య లక్ష్యమన్నారు. జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఫార్మసీ రంగంలో వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను ఫార్మా రంగానికి పునాదిగా నిమ్రా కళాశాల నుండే ప్రారంభం కానుందన్నారు.



కంచాలు మోగిస్తూ ముద్రగడ, కాపు నేతల నిరసన

పోలీసులతో పాలన చేస్తే కాలగర్భంలోనే

చంద్రబాబుపై ముద్రగడ మండిపాటు

ప్రజాశక్తి-కిర్లంపూడి, జగ్గంపేట (తూర్పుగోదావరి జిల్లా)

ప్రజలతో మమేకమై పాలన సాగించాలని, పోలీసులను ఉపయోగించి పాలన చేస్తే కాలగర్భంలో కలిసిపోతారని చరిత్ర చెబుతోందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సిఎం చంద్రబాబును హెచ్చరించారు. కాపు రిజర్వేషన్లు కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో చేపట్టిన పాదయాత్రను 17వ రోజూ పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్లంపూడిలో 23 రోజులుగా వేలాదిమంది పోలీసులను మోహరింపచేసిన సిఎం చంద్రబాబు నియంతృత్వపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజాధనాన్ని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలను బిసిల్లో చేరుస్తామన్న వాగ్దానాన్ని తుంగలో తొక్కారని అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా నేటికీ ఇచ్చిన హామినీ అమలు చేయడంలేదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మరచిపోయి చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తుండటం బాధ కలిగిస్తోందన్నారు. సమస్యకు పరిష్కార మార్గం లభించే వరకూ నిరవధిక పాదయాత్ర ఆగదని చెప్పారు. అనంతరం తన ఇంటి వద్ద కాపు నేతలతో కలిసి కంచాలను మోగిస్తూ ముద్రగడ నిరసన తెలిపారు.

సంపాదకీయం

రోగాంధ్రప్రదేశ్


పాలకుల ప్రయివేటు జపం, అధికారుల నిర్లక్ష్య ఫలితంగా రాష్ట్రం రోగాంధ్రప్రదేశ్‌గా మారుతోంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోనే డెంగీ విష జ్వరాలు విలయతాండవం చేస్తున్నాయంటే రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన గ్రామాల గోడు మాటలకందని దారుణంగా ఉందంటే అతిశయోక్తికాదు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని చాపరాయిలో పక్షం రోజుల్లోనే 16 మంది విష జ్వరాల బారిన పడి చనిపోవడానికి ప్రభుత్వాధినేతల నిర్లక్ష్య పూరిత నేరమే మినహా మరోకటి కారణం కాదు. వైద్యం అందించడంలో ఈ వైఫల్యాన్ని అంగీకరించని పాలకులు చాపరాయి దారుణానికి కలుషిత ఆహారమే కారణమంటూ తప్పుడు ప్రకటనలు చేయడం శోచనీయం. ఒక్క చాపరాయే కాదు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలో ఏ మూలాన చూసినా మంచాన పడ్డ దృశ్యాలు కనిపిస్తుండటమే వైద్య రంగ దుర్భర స్థితికి దర్పణం. రాష్ట్రంలో నలభై రోజుల నుండి ప్రబలిన అంటువ్యాధుల కేసులను పరిశీలిస్తే అత్యధికంగా మలేరియా (దాదాపు 2400), డెంగ్యూ (400) కేసులే ఉన్నాయి. 'దోమలపై దండయాత్ర' పేరుతో ప్రచార ప్రదర్శనలు నిర్వహించి చేతులు దులిపేసుకున్నారే మినహా చిత్తశుద్ధితో చర్యలు చేపట్టలేదనడానికి ఈ గణాంకాలే తార్కాణం.

వాస్తవానికి రోగాలు దరిచేరకుండా కాలానుసారం సూచనలూ, సలహాలూ అందిస్తూ అవసరమైన టీకాలు వేస్తూ ప్రజారోగ్యాన్ని పరరక్షించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాలకులు కనీసం సూదీమందుకూ దిక్కులేని విధంగా మార్చేశారు. వైద్య సిబ్బంది ఖాళీలు భర్తీ కాకపోవడం, వెంటాడుతున్న నిధుల కొరతతో నామమాత్రపు చికిత్స కూడా చేయలేని స్థితిలో వైద్యశాలలు అఘోరిస్తున్నాయంటే అది పాలకుల తప్పిందమే. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య రంగాన్ని 'ఆధునీకరణ' పేరుతో అపోలో, మెడాల్ వంటి ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేసి ప్రజలపై ఎనలేని భారం మోపింది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలతో ప్రభుత్వాసుపత్రులను పందికొక్కులు, ఎలుకల పాల్జేసి పెద్దాసుపత్రులంటేనే ప్రజలు జడుసుకునే దుస్థితిని కల్పించిందీ పాలకులే. దీంతో చిన్న జ్వరమొచ్చినా ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది. ప్రయివేటుకు వెళ్లలేని నిరు పేదలు, గిరిజనులకు మంచానే ప్రాణాలొదిలేయడం మినహా మరో మార్గం లేకపోయిందంటే అదీ కూడా పాలకుల చలువే.

రాష్ట్రంలో వైద్య రంగం ఇంతలా అఘోరించడానికి అసలు కారణం బడ్జెట్‌లో వైద్య రంగానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడమే. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నీరు, పారిశుద్ధ్యంతో పాటు జబ్బు చేస్తే ఆసుపత్రులకు వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం కూడా తప్పనిసరిగా ఉండాలి. పురపాలక శాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ అవసరాలు తీరుతాయి. కానీ నాయకత్వ స్థానాల్లో ఉన్న పాలకులకు ఈ విషయం పట్టడం లేదు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యంగా నెట్టేస్తున్నారే మినహా చిత్తశుద్ధితో కనీస సౌఖర్యాల కల్పనకు తీసుకున్న చర్యలు శూన్యం. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోనే దాదాపు 170 గ్రామాలకు నేటికీ రహదారి సౌకర్యం లేదు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి రక్షిత మంచినీరు అందకపోవడమూ ఒక కారణంగా చెబుతున్నారు. రహదారి లేకపోవడంతో సరైన సమయంలో వైద్యమందకే చాపరాయిలో మరణాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వాధికారులే నివేదించారు.

గిరిజన ప్రాంతాల్లో మరణాలు సంభవించినప్పుడు హడావిడి చేసి, కంటితుడుపు చర్యలకు మంత్రులు పరిమితమైతే ఈ దుస్థితి మారదు. క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులను అవగాహన చేసుకొని నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలి. మారుమూల, గిరిజన ప్రాంతాల ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ కోసం ఆకర్షణీయమైన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తక్షణమే నియామకాలు చేపట్టాలి. గిరిజన ప్రాంతాల్లోనూ, వసతి గృహాల్లోనూ, మురికివాడల్లోనూ ప్రజలకు దోమ తెరలను ఉచితంగా పంపిణీ చేయాలి. జన విజ్ఞాన వేదిక లాంటి ప్రజా సంఘాలతో, స్థానిక ప్రజానీకంతో మమేకమై మూఢనమ్మకాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, కాలుష్య రహితంగా పరిసరాలను తీర్చిదిద్దడం, పౌష్టికాహార ఆవశ్యకత, వ్యాధి నివారణా చర్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. అన్ని గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తక్షణమే సౌకర్యాలు మెరుగుపర్చి ఖాళీలను భర్తీ చేయాలి. ప్రభుత్వాసుపత్రులకు వెళితే ఆరోగ్యంగా తిరిగొస్తామనే భరోసాను ప్రజల్లో కల్పించాలి. అప్పుడే గిరిజనానికైనా, పల్లెసీమల ప్రజానీకానికైనా స్వస్థత లభించేది.

మహనీయుల మాట



అజ్ఞానం అహంకారానికి దారితీస్తుంది. అహంకారం తీవ్ర అజ్ఞానానికి దారితీస్తుంది.

- జాన్సన్

శిష్యుడి సందేహం!

సెటైర్

శిష్యుడు: శ్రీ గురుభ్యోనమః
గురువు: సమస్త సన్మంగళాని భవంతు
శిష్యుడు: గురువు గారూ, ఇక ధర్మ సందేహాలు అడగమంటారా!
గురువు: అడుగు నాయనా
శిష్యుడు: సన్యాసం అంటే ఏమిటి? సన్యాసి అంటే ఎవరు?
గురువు: కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించి, ఇహ సంబంధమైన సుఖాలను త్యజించి ఇంద్రియాలపై నియంత్రణ సాధించి, ఆధ్యాత్మిక జీవనంతో మోక్షం కోసం ప్రయత్నించడమే సన్యాసం. అలా ప్రయత్నించేవారే సన్యాసులు నాయనా
శిష్యుడు: బాగుంది గురుదేవా, మరో సందేహం!
గురువు: అడుగు నాయనా
శిష్యుడు: సన్యాసులు తప్పనిసరిగా కాషాయం ధరించాలా గురూ?
గురువు: మంచి ప్రశ్న వేశావు నాయనా. సన్యాసులు కాషాయం ధరిస్తారు అనే మాట నిజమే కానీ, కాషాయం ధరించిన వాళ్ళంతా సన్యాసులు కారు. అలాగే కాషాయం ధరించని సన్యాసులు కూడా వున్నారు శిష్యా.



శిష్యుడు: అదెలా గురూ. కాషాయం కట్టక పోతే లోకం వారిని సన్యాసులని అనదు కదా గురువర్యా!
గురువు: 'నడుమ బట్ట కట్టు నగబాటు కాదొకో' అని నగ్నంగా తిరిగిన వేమన కంటే గొప్ప సన్యాసి ఎవరు నాయనా? రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీరంతా కాషాయం కట్టుకోక పోయినా ప్రపంచం వారిని గొప్ప సన్యాసులు గానే గుర్తించింది కదా నాయనా?
శిష్యుడు: మరి కాషాయం ఎందుకు గురూ!
గురువు: కాషాయ వస్త్రధారణ ఒక పటాటోపం మాత్రమే నాయనా. ఎందరో దొంగవెధవలు, మోసగాళ్ళు కాషాయం కట్టుకొని జనాన్ని మోసం చెయ్యడం, దోచుకోవడం మనం రోజూ చూస్తూనే వున్నాంగా నాయనా. కాషాయం ఇప్పుడు మోసానికి పర్యాయపదంగా మారింది శిష్యా.
శిష్యుడు: గురుదేవా కాషాయ వస్త్రాలు ధరించి కూడా కొందరు వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు రాజకీయాలు చేస్తున్నారు. కొందరు పదవులు అనుభవిస్తున్నారు. ఇంకొందరు ఏసి గదుల్లో వుంటూ ల్యాప్‌టాప్‌లు, కార్లు ఇత్యాది భోగభాగ్యాలు అనుభవిస్తూ కూడా తాము సన్యాసులమనే చెప్పుకుంటున్నారు. అలా చెయ్యవచ్చా స్వామి!
గురువు: కూడదు శిష్యా, సన్యాసులు అరిషడ్వర్గాలను జయించి, ఇహలోక సౌఖ్యాలకు దూరంగా ఉండాలి శిష్యా
శిష్యుడు: మరి కాషాయం కట్టుకుని కూడా అన్ని సౌఖ్యాలు అనుభవించే వారిని ఏమంటారు గురువా?
గురువు: దొంగ సన్నాసులు (సన్యాసులు కాదు) అంటార్రా పిచ్చి సన్నాసి!

తుర్లపాటి రామమోహన్‌రావు.

సాహస దార్శనికుడు పి.ఎమ్.భార్గవ


డా॥ సిహెచ్ రవికుమార్



సందర్భం

శాస్త్రవేత్తలందరూ సత్యాన్వేషకులే. అయితే తమ సత్యాన్వేషణ సమాజ గమనానికి శ్రేయస్సుకి తోడ్పడాలని, పాటుపడాలని తపించిన శాస్త్రవేత్తలు చాలా అరుదు. తన శరీరంలో విషం కమ్ముతుందని, మరణం తప్పదని తెలిసినా ఆఖరి క్షణంలో కూడా సత్యాన్వేషణకు తపించినవాడు సోక్రటీస్. భూమి గుండ్రంగా లేదని చెప్పడానికి ఒప్పుకోమని మతగురువులు ఫత్వా జారీ చేశారు. సజీవ దహనం తప్పదని తెలిసినా సత్యం కోసమే నిలువునా కాలిపోవడానికి సిద్ధపడ్డాడు బ్రూనో. సత్యం చాలా గొప్పది కావచ్చు. సత్యమే సమాజాన్ని వెలిగిస్తుందనీ, మనిషికి వెలుగునిస్తుందని నమ్మిన మహనీయులు కొందరే ఉంటారు. సరిగ్గా అలాంటి సత్యాన్వేషకుల కోవకు చెందినవారే డా॥ పుష్పమిత్ర భార్గవ. ఆయన జీవిత గమనమంతా సత్యాన్ని వెలిగించడం కోసం చేసిన పోరాటమే.

శాస్త్రీయ దృక్పథాన్ని నిత్యం వాడే శాస్త్ర పరిభాషగా కాకుండా ఒక జీవన విలువగా గుర్తించిన వారు భార్గవ. శాస్త్రీయ ఆలోచన మాత్రమే దేశాన్ని, జాతిని వికసింపచేస్తుందని గాఢంగా నమ్మి, కృషి చేసిన వ్యక్తి భార్గవ. అందుకే జ్యోతిష్యాన్ని ఒక విజ్ఞాన శాస్త్ర పాఠంగా ముందుకు తీసుకురావాలని యుజిసి ప్రయత్నించినప్పుడు అందుకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీం కోర్టులో పోరాడారు. కేవలం మానవ మేధ, ప్రయత్నం ద్వారానే అన్ని సమస్యల పరిష్కారం కనుగొనబడుతుందని ఆయన వక్కాణించారు. మానవాతీత శక్తుల మీద నమ్మకం మనిషిని నిర్వీర్యం చేస్తుందని, మనిషి వికాసాన్ని అడ్డుకుంటుందని ఆయన బలంగా నమ్మారు. అందులో భాగంగానే దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో కలిసి 1946లో 'అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ వర్కర్స్ ఇన్ ఇండియా'ని స్థాపించి శాస్త్రీయ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 1963లో సతీష్ ధావన్, సైన్స్ చరిత్రకారులు అబ్దుల్ రహమాన్‌తో కలసి 'సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్'ని స్థాపించారు. 1981లో రాజా రామన్న, పి.ఎన్.హక్సర్ లాంటి శాస్త్రీయ దృక్పథ ప్రచారకులతో కలిసి 'శాస్త్రీయ విధాన ప్రకటన' మీద సంతకం చేసి ప్రచారం చేశారు. తను ప్రాణంగా నమ్మిన 'శాస్త్రీయ ఆలోచన' మీద దాడి జరుగుతున్నప్పుడు ఆయన మౌనంగా కూర్చోలేదు. దేశంలో పెరుగుతున్న అసహనం మీద, ఆహారపు అలవాట్లపై నిషేధం మీద, మేధావుల మీద జరుగుతున్న దాడులకు తీవ్రంగా స్పందించారు. పద్మభూషణ్‌ని వెనక్కి తిరిగి ఇచ్చేసారు. మౌఢ్యం మన జీవన మూలాల్లో ఉన్నంత వరకు విజ్ఞాన దృక్పథాన్ని అలవర్చుకోవడం కష్టమని ఆయన అర్థం చేసుకున్నారు. ఈ విషయం ఒక వ్యక్తికైనా, ఒక వ్యవస్థకైనా పురోగమనానికి ఆటంకమని ఆయన గమనించారు. అందుకే భారత పరిశోధనా రంగంలోనూ, సంస్థల్లోనూ లోపాలను ఎత్తి చూపారు. 'సాగా ఆఫ్ ఇండియన్ సైన్స్' రచన అందులో భాగమే. ప్రఖ్యాత సైన్స్ సంస్థల్లోని నిర్లిప్తతను, నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించారు. పరిశోధనా రంగ సంస్థలలో జరుగుతున్న లోటుపాట్లను, అవకతవకలను సరిదిద్దడం కోసం ప్రశ్నించిన వివిధ సంస్థల లోని శాస్త్రవేత్తలకు బాసటగా నిలిచారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, మానవత, పరిశీలనాతత్వాన్ని ప్రోత్సహించడం, దేశ పౌరులందరి విధిగా గుర్తింపచేయడానికి భార్గవ కృషి చేసారు.



ఒక పరిశోధనా ఫలితాన్ని అందించడంతోనే శాస్త్రవేత్త పని పూర్తవుతుందని భార్గవ ఏనాడూ భావించలేదు. శాస్త్ర, సాంకేతిక రంగాలు సాధించిన ఫలితాలను అందించడంలోనూ, అదే శాస్త్ర విజ్ఞానం వ్యాపారం పేరుతో వెర్రితలలు వేస్తున్నప్పుడు అడ్డుకోవడంలోనూ ఆయన సాహసోపేతమైన పాత్ర పోషించారు.

శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు ప్రత్యక్షంగా ప్రజలకు సహాయ పడాలనేది భార్గవ ఆకాంక్ష. అందుకే ఆయన ఐటిసిటిలో రసాయనిక శాస్త్రవేత్తగా ప్రయాణం ప్రారంభించినా... తన కార్యరంగానికి క్షేత్రంగా జీవశాస్త్రాన్ని ఎంపిక చేసుకున్నారు. తత్ఫలితంగా సిసిఎంబి (1977) ఆయన మేథో శిశువుగా ఆవిర్భవించింది. వలస వెళ్ళిన ప్రజ్ఞావంతులైన శాస్త్రవేత్తలను ఒప్పించి, వెనక్కి రప్పించి అంతర్జాతీయ జీవ, కణ పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. దేశం లోని ఇతర పరిశోధనా సంస్థలకు ఎన్నో విధాలుగా సహకారాన్ని అందించిందీ సంస్థ. నేరస్తులను పట్టుకోవడానికి ఉపయోగించే డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్, అంతరించిపోతున్న జీవజాతుల్ని డిఎన్ఎ టెక్నాలజీ ద్వారా సంరక్షించే సంస్థల ఏర్పాటుకు సిసిఎంబి తన తోడ్పాటుని ఇవ్వడం కాకతాళీయం కాదు. భార్గవ గొప్ప పరిశోధకునిగా అంతర్జాతీయ సంస్థలలో పనిచేసిన శాస్త్రవేత్త. అక్కడే క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడే 'ఫోరోయురాసిల్' అనే ఔషధాన్ని 1953లో సహ శాస్త్రవేత్తలతో కలసి కనుగొన్నారు.

ఒక పరిశోధనా ఫలితాన్ని అందించడంతోనే శాస్త్రవేత్త పని పూర్తవుతుందని భార్గవ ఏనాడూ భావించలేదు. శాస్త్ర, సాంకేతిక రంగాలు సాధించిన ఫలితాలను అందించడంలోనూ, అదే శాస్త్ర విజ్ఞానం వ్యాపారం పేరుతో వెర్రితలలు వేస్తున్నప్పుడు అడ్డుకోవడంలోనూ ఆయన సాహసోపేతమైన పాత్ర పోషించారు. జన్యు మార్పిడి పంటలైన బి.టి. వంకాయ, పత్తి వంటి విత్తనాల విషయంలో పూర్తి స్థాయి ప్రయోగ నిర్ధారణలు చేపట్టకుండా వాడుక లోకి తీసుకు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రైతులకు, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుందనేది ఆయన వాదన. దీనిపై సుప్రీం కోర్టు నియమించిన కమిటీలో కీలకమైన వ్యక్తిగా తన సామాజిక బాధ్యతను నిర్వహించారు. జన్యు మార్పిడి విత్తనాలపై కనీసం 15 సంవత్సరాల మారటోరియం విధించాలని కమిటీ ద్వారా సూచించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అండగా నిలిచి 'సంభావన్ ట్రస్ట్' ద్వారా బాధితుల తరపున తన వాదనలు వినిపించారు. గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ బాధ్యతలు నిర్వర్తించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం.

శాస్త్ర, సామాజిక నైపుణ్యాలు మేళవించిన విశిష్ట వ్యక్తి డా.పి.ఎమ్ భార్గవ. ఓ రసాయనిక శాస్త్రవేత్తగా, జీవ కణ శాస్త్రవేత్తగా, వైద్య పరిశోధకుడిగా తన కృషిని ప్రారంభించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు సమాజానికి ఉపయోగపడాలని నిరంతరం తపించారు. ఆ ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా జంకని ధీశాలి. దాని కోసం చట్టాలను ప్రభుత్వాన్ని, సంస్థలను నిలదీయడానికి సైతం వెరవలేదు. సంస్థల్లోనూ, ప్రజల మధ్య సత్యాసత్యాల్ని తేల్చే చర్చలు నడిపారు. ప్రజాప్రయోజనాలకు భంగం కల్గించే అంశాలను కోర్టుల్లో సవాలు చేశారు. భారతదేశానికి బయో టెక్నాలజీని, జెనెటిక్ ఇంజనీరింగ్‌ను తీసుకు రావడంలో కృషి చేసిన మొదటి తరం వ్యక్తులలో ప్రథముడు పి.ఎమ్.భార్గవ. డిఎన్ఎలో నోబెల్ బహుమతి సాధించిన వాట్స్ అండ్ క్రిక్‌ని కూడా సైన్స్ పరిశోధనా సమావేశాలకు తీసుకు రావడం ... శాస్త్ర పరిశోధనా రంగ వ్యాప్తి పట్ల ఆయనకున్న మక్కువను తెలియ చేస్తుంది. ప్రజా జీవితంలో ఆయన ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించారు. సిసిఎంబి వ్యవస్థాపక డైరెక్టరుగా, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్‌ఛైర్మన్‌గా నేషనల్ సెక్యూరిటీ ఎడ్వైజరీ బోర్డు సభ్యుడిగా, సుప్రీం కోర్టు నియమించిన జన్యుమార్పిడి విత్తనాల కమిటీలో కీలక వ్యక్తిగా... అనేకానేక బాధ్యతలను చేపట్టారు. ఒక పరిశోధకుడిగా, మేధావిగా సుమారు 550 ప్రముఖ వ్యాసాలు, 125 శాస్త్ర పరిశోధనా పత్రాలు, ఆరు పుస్తకాలను రచించారు. సుమారు 100 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు.

డా॥ పుష్పమిత్ర భార్గవ అహర్నిశలు భారతదేశంలో శాస్త్ర పరిశోధనకు, శాస్త్రీయ దృక్పథం ప్రచారానికి ఎడతెగని కృషి చేశారు. ఇందుకోసం ఎన్నో సంస్థలలో భాగస్వామిగా ఉన్నారు. ప్రజా ఉద్యమ సంస్థ జనవిజ్ఞాన వేదిక (జెవివి) గౌరవ అధ్యక్షునిగా పనిచేశారు. ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని, విజ్ఞానాన్ని అందించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది. తను నమ్మిన విలువల కోసం ప్రజా ప్రయోజనాల కోసం పద్మభూషణ్‌ను కూడా వెనక్కి ఇచ్చేసిన పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఆయనది. శాస్త్రీయ ఆలోచనను ప్రజలకు, దేశానికి వెన్నెముకగా నిలపాలని నిరంతరం తపించిన స్వాప్నికుడు. అందుకోసం మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచిన సాహసి. తన దార్శనికతతో, దేశప్రజల జీవ చైతన్యంలో ఒక భాగమయ్యారు. ఆ విధంగా ఆయన దేశ ప్రజల మేధస్సుగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు.

(రచయిత జె.వి.వి.రాష్ట్ర అధ్యక్షులు)


ఆగస్టు 13న విజయవాడ ఎం.బి.వి.కె.లో పుష్ప భార్గవ సంతాప సభ సందర్భంగా...

నిశ్శబ్ద తరంగం

అరె వెర్రివాడా..!
69 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో
న్యాయం తలెత్తుకు తిరిగిందెప్పుడు?
నిజాయితీ గొంతెత్తి మాట్లాడిందెప్పుడు?
నోట్ల కట్టలకో
కోట్ల పెత్తనానికో
నడి వీధిలో అమ్మబడుతూనే ఉంది
నిలదీసిన వాడిని
వీధికొక విగ్రహం చేసి దండలు వేయడం
తప్ప
వారి ఆశయాలకు ఊపిరి పోసే
ప్రయత్నం చేసిన వాడెవ్వడు..?
ఎవరో నమిలి పారేసిన మానవత్వాన్ని
అరువుగా తెచ్చుకున్నావ్
కరపత్రాలకు
కరెన్సీ నోట్లకు తప్ప
నోటి మాటకు విలువలేని మనిషితనం
వలువలిప్పుకొని
నడి బజారున దిష్టిబొమ్మైందెప్పుడో
ఏదో పల్లె మారు మూలో
పట్నం నడిబొడ్డు మీదో
ఒకడు పోరాటానికి పూనుకుంటే
వాడి వెంట నలుగురు ఉప్పెనై దుమకాలి
వాడి వెనుక నడిచే మరో నలుగురు
ఉద్యమమవ్వాలి..
తినే తిండికి ఆంక్షలు పెట్టి
మనిషితనానికి కులమతాల
మరకలంటించి
వేదాలను శోధించాలనుకుంటావు
నాలుగు పాదాల నడవలేక
ధర్మం కాళ్ళు ..కళ్ళు కోల్పోయి
కపట నాయకుల బందీ అయ్యిందెప్పుడో
ఎత్తిపోతల పథకమంటూ
ఉత్తుత్తి మాటల కోతలు
సామాన్యుడి కడుపు నింపుతాయా?
గింజ మొలకెత్తనీయకుండా
పంట భూములన్నీ అధికారుల స్వాధీనం
మెతుకు మెతుకుపై రాసుండేది
తినేవాడి పేరుకాదిప్పుడు
జాగ్రత్తగా నోట్ చేసుకోమరి..
దోచుకునేవాడి పేరు..అణగారిన
జాతుల
చిక్కటి రక్తంతో
ముందే రిజిస్టర్ చేయబడి ఉంటుంది
విగ్రహాలను కూల్చేసి అగ్రహారాలకు
కులమతాల నైవేద్యం
అణగారిన జాతులంటూ
మానవత్వాన్ని అణగదొక్కితే
ప్రపంచమంతా తమ రక్తాన్ని చిందించే
మరో గరగపర్రు కావడం ఖాయం ...
కులాధిపత్యం మాన ప్రాణాలను
విస్తరిలో వడ్డించుకుని
మనిషితనాన్ని నంజుకుని తింటుంటే
ప్రశ్నించడం చేతకాక
అధికారులు చొంగ కార్చుకుంటున్న
వైనం
ఏ దేవుడు రాసిన శిలా శాసనమిది
ఏ దేవతల దీవెనల
మరో ద్రౌపది వస్త్రాభరణ
కౌరవుల మా(మ)యసభ ఇది
కాలమానమెప్పుడూ కొలతల ప్రకారం
నడవదు
ఆకలి కేకలకు గుప్పెడు మెతుకులు
తానవుతుంది
ఊపిరి పోసైనా న్యాయాన్ని
బతికించుకుంటుంది
విలువలు తెలిసిన వాడిని
సమాజమెప్పుడూ వెర్రివాడే అంటుంది ..
మహా ప్రభంజనమై
అతలాకుతలమైన కులమతాల వీణను
సవరించి
నవ స్వేచ్ఛా భారతావనికి శ్రీకారం
చుడదాం
స్వతంత్ర్యానికి 70 ఏళ్ళు వచ్చాయని
ఒళ్ళంతా కళ్ళుచేసుకుని పండగ
చేసుకుందామప్పుడు..
మువ్వన్నెల జెండా గర్వించేలా..

వైష్ణవిశ్రీ

పార్లమెంటేరియన్లుగా, పాలకులుగా కమ్యూనిస్టులు



తెలకపల్లి రవి

సమీక్ష

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజ్యసభ సభ్యత్వం ముగింపు సందర్భంలో అన్ని పార్టీల వారూ ప్రత్యేకంగా ఆయన పాత్రను కొనియాడారు. జెఎన్‌యు కాలం నుంచి ఆయనకు సైద్ధాంతిక ప్రత్యర్థిగా వున్న ఆర్థికమంత్రి జైట్లీ కూడా ఏచూరి సభలో చర్చల స్థాయిని పెంచారని ప్రశంసించారు. అయితే అదే సమయంలో చమత్కారంగా జైట్లీ ఒక మాటన్నారు. 'ఏచూరి ఎన్నడూ అధికారంలో భాగంగా లేరు. అన్ని సమస్యలపైనా ఆయన ఆదర్శంగా మాట్లాడుతుంటారు. అందులో అవాస్తవికతా వుంటుంది. అందుకే ఏచూరి ఒకసారైనా అధికారంలోకి వస్తే వాస్తవికంగా మాట్లాడతారని అనుకుంటున్నాను' అన్నారు. వాస్తవం ఏమిటంటే కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో మిగిలిన సభ్యుల కంటే కమ్యూనిస్టులే బాధ్యతగా వ్యవహరిస్తారు. వ్యక్తిగత వివాదాలు, స్వార్థపూరితమైన అంశాలపై చర్చలు వృథా గాకుండా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైకి మళ్లించి ప్రయోజనకరమైన శాసనాలు సాధించడంపై వారు కేంద్రీకరిస్తారు.

తొలి పార్లమెంటులో...

అరుణ్‌జైట్లీ అన్నట్టు ఏచూరికి గాని ఇతర నేతలకు గాని అధికార నిర్వహణ తెలియకపోవడం లేదు. కమ్యూనిస్టులంటే ప్రజల కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసే వారన్నది ఎంత సత్యమో చట్టసభల్లోనూ ఆ ఉద్యమాల లక్ష్యాలను ప్రతిబింబిస్తారనేది అంతే నిజం. దేశంలో (దాదాపు ప్రపంచంలో కూడా) తొలి మలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఇఎంఎస్ నంబూద్రిపాద్ తన జ్ఞాపకాలలో పుచ్చలపల్లి సుందరయ్య, ఎకెగోపాలన్ ఇద్దరూ ఉద్యమాల నేతలే గాక మంచి పార్లమెంటేరియన్లు కూడానని జోహారులర్పించారు. నంబూద్రిపాద్ మొదటి ముఖ్యమంత్రి కావడం వల్ల కేరళలో సామాజిక వికాసానికి, విముక్తికి పునాదులు పడ్డాయి. ఇప్పటికీ మానవాభివృద్ధి సూచికల్లో కేరళ ముందుంటుంది. అలాంటి నంబూద్రిపాద్ ఈ ఇద్దరు నేతలను సవ్యసాచుల వలె ఉద్యమాల్లోనూ పాలనలోనూ ప్రశంసించడం గమనించదగ్గది. కేరళలో ప్రజల మనిషిగా పేరొందిన ఎకెజి పేరే సిపిఎం కేంద్ర కార్యాలయానికి పెట్టారందుకే. ఇక తెలుగు వారెవరైనా సరే సభా గౌరవం ఉత్తమ సంప్రదాయాలు అనగానే ముందు సుందరయ్య పేరు ప్రస్తావించడం నిత్యానుభవం. తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వం తర్వాత ఆంధ్ర నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుందరయ్య భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకులు. ఆ సమయంలో లోక్‌సభలో హీరేన్ ముఖర్జీ, ఎకె.గోపాలన్, ఆనంద నంబియార్ వంటి ఎంపిలు కమ్యూనిస్టు పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. నెహ్రూకన్నా అధికంగా మెజార్టీ తెచ్చుకుని లోక్‌సభకు ఎన్నికైన రావి నారాయణ రెడ్డి, విజయవాడ నుంచి కమ్యూనిస్టుల మద్దతుతో స్వతంత్రుడుగా నెగ్గిన హరీంద్రనాథ చటోపాధ్యాయ లాంటి వారంతా సభ్యులే. హీరేన్ ముఖర్జీ మహా మేధావిగా పేరు. ఆయనకూ నెహ్రూకు మధ్య హోరాహోరీ నడిచేదట. గోపాలన్ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో చాలా చొరవ చూపించేవారు. గోపాలన్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే... పార్లమెంటు సభ్యులకు వుండే సౌఖ్యాలు, సదుపాయాలు సామాన్య కార్యకర్తలైన తన వంటివారిని ఎలా ప్రభావితం చేస్తాయోనని హడలిపోయానని రాశారు. మాకినేని బసవపున్నయ్య, నండూరి ప్రసాదరావు వంటి వారు కూడా ఆ కాలంలో రాజ్యసభలో వున్నారు. భూపేష్ గుప్తాను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సుందరయ్య అనుభవాలు

రాజ్యసభలో సుందరయ్యకూ నెహ్రూకు మధ్య వాదనలు నడిస్తే సభాపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్దుబాటు చేసిన సందర్భాలున్నాయి. అయితే అంతా చాలా హుందాగా వుండేది. ఇలాంటి పలు ఉదంతాలను ఆయన తన ఆత్మకథలోనే రాశారు. 'ఏ సమస్యనైనా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, పార్లమెంటులో గాని అసెంబ్లీలో గాని అన్ని కోణాల నుంచి వివరంగా విశ్లేషించడం కామ్రేడ్స్ అలవాటు చేసుకున్నారు.... మా ప్రత్యర్థి వర్గాలు కూడా మేము సాధికారికంగా మాట్లాడతామని అంగీకరించేవి. ఒకసారి ఆర్థిక మంత్రి దేశ్‌ముఖ్ రాజ్యసభలో లేచి ఏవో గణాంక వివరాలు ఇస్తే మేము అభ్యంతరం చెప్పి ఇతర గణాంకాలు ఇచ్చాం. ఆయన వాటిని అప్పటికప్పుడే తోసిపుచ్చలేదు సరికదా అధికారులను పిలిచి కమ్యూనిస్టులు చెబుతున్నారంటే అధికారయుత సమాచారమై వుంటుంది. నిర్ధారించుకోండి..' అని పురమాయించారట. హోరాహోరీగా జరిగిన 1955 ఎన్నికల కోసం సుందరయ్య ఆంధ్రకు వచ్చారు. ఎన్నికల్లో గెలవకపోయినా ప్రతిపక్ష నేతగా పని చేశారు. అప్పుడు కూడా సభలో చర్చలకు ఎంతో దోహదం చేసేవాళ్లమని వివరంగా రాశారు. తాను ఏ విషయమైనా రాత్రింబవళ్లు చదివి లోతుగా అధ్యయనం చేస్తాను గనక ఏ డాక్యుమెంట్లు, ఫైళ్లు అడిగినా ఇవ్వాల్సిందిగా నాటి అసెంబ్లీ కార్యదర్శి ఎ.వి.చౌదరి ఆదేశాలిచ్చారట. ఆంధ్ర ప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత ఆంధ్ర నుంచి 15 మంది, తెలంగాణ నుంచి 40 మంది కలిసి 55 మందితో బలమైన ప్రతిపక్ష నేతగా వున్నారు. తరిమెల నాగిరెడ్డి తర్వాత కాలంలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి ముఖ్యమంత్రులను వీరు ముప్పుతిప్పలు పెట్టేవారు. 1960లో సుందరయ్య అనారోగ్యంతో చికిత్స కోసం మాస్కో వెళ్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి ఏదైనా కోరుకోమని అడిగితే ఇంకా విడుదల కాని తెలంగాణ ఖైదీలను విడుదల చేయమని కోరారు. నీలం నవ్వుతూనే అందుకు అంగీకరించారు. సిపిఎంగా ఏర్పడిన తర్వాత 1967లో కాసు హయాంలోనైతే తమ్ముడు డా.రామ్‌ను తనతో పాటు మాస్కోలో చికిత్సకు తీసుకుపోవాలంటే జైలులో వున్నారని కాసు తటపటాయిస్తుంటే నీలం ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అవకాశం కల్పించారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఎన్ని వున్నా పరస్పర గౌరవ సంబంధాలు, పార్లమెంటరీ సంప్రదాయాలు కాపాడటంలో నెహ్రూ నుంచి సంజీవరెడ్డి వరకూ స్పందించిన తీరు ఆసక్తి కలిగిస్తుంది. సభలో వారి ప్రసంగాల లోనూ ప్రతిపక్షాలకు గౌరవంగా సమాధానమిచ్చేవారు. శాసనసభలో, పార్లమెంటులో తరిమెల నాగిరెడ్డి, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, బిఎన్‌రెడ్డి, నర్రా రాఘవరెడ్డి, గుంటూరు బాపనయ్య వంటి వారు మంచి ముద్ర వేశారు. ఈ జాబితా చెబుతూ పోతే చాలా పెద్దదవుతుంది. 'మిగిలిన వారిలా గాక నిరాడంబరంగా వుండటం, నిర్మాణాత్మకంగా వ్యవహరించడం సిపిఎం-సిపిఐ సభ్యుల ప్రత్యేకత' అని ఇప్పటికీ చాలామంది అంగీకరిస్తారు. పదవుల కోసం పాకులాడేవారు, పార్టీలు ఫిరాయించేవారికి లోటు లేని రోజుల్లో ఇలాంటి ఆదర్శం అరుదుగా చూస్తాం.

ఉన్నత విలువలకు పట్టం

ఇందిరాగాంధీ నిరంకుశత్వం చెలరేగే రోజుల్లోనూ లోక్‌సభలో జ్యోతిర్మయి బోసు గొప్పగా వాదించేవారు. తర్వాత సోమనాథ్ చటర్జీ కూడా చాలా కాలం లోక్‌సభలో పార్టీనేతగా వుండి మొదటి యుపిఎ కాలంలో తొలి కమ్యూనిస్టు స్పీకర్ అయ్యారు. అయితే పార్టీ నిర్ణయం మేరకు పదవి వదులుకోలేక క్రమశిక్షణా చర్యకు గురయ్యారు. ఇది కూడా కమ్యూనిస్టు ప్రమాణాలకు ఒక ఉదాహరణే. 1996లో జ్యోతిబాసు ప్రధాని పదవి తీసుకోవద్దని నిర్ణయించిన తర్వాత వెళ్లి బెంగాల్ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారే గాని ఎలాంటి సమస్య చేయలేదు. 'చారిత్రిక తప్పిదం' అని ఆత్మకథ కోసం చేసిన వ్యాఖ్య ఆధారంగా చాలా మంది చాలా వూహలు చేసినా జ్యోతిబాసు గీత దాటకపోవడం ఒక కమ్యూనిస్టులోనే చూడగల ఔన్నత్యం. కేరళలో అచ్యుతానందన్ జీవితం, ఇప్పుడు త్రిపురలో మాణిక్ సర్కార్ సరళి అందుకు నిదర్శనంగా వున్నాయి.

ప్రజాస్వామ్య ఓటింగు మార్క్స్, ఎంగెల్సుల చివరి దశలో వచ్చింది. దాన్ని రాజకీయ మార్పుల కోసం ఉపయోగించుకోవలసిన అవసరాన్ని ముఖ్యంగా ఎంగెల్సు గట్టిగానే చెప్పారు. ఇక లెనిన్ రష్యా విప్లవ కాలంలో 'డ్యూమా' అనబడే వారి పార్లమెంటును పోరాట వేదికగా చేసుకోవాలన్నారు. అయితే ఎన్నికలలో ప్రభుత్వాలలో పాల్గొంటూ ప్రజల హక్కులు సాధించడం వేరు. ఆ భ్రమల్లో కూరుకుపోయి ప్రజలకు దూరం కావడం వేరు. అలాగే పోరాటాల పేరుతో అసలు ఎన్నికలు, పోటీలు తప్పంటూ నేల విడిచి సాము చేసినట్టు బహిష్కరణ పిలుపులివ్వడం వేరు. పదవీ వ్యామోహాలు లేకుండా ప్రజల కోసం పని చేయడం కమ్యూనిస్టుల మార్గంగా వుంటుంది. అందుకే ఇప్పటికీ ప్రభుత్వాలు ఇచ్చే అనేక ప్రయోజనాలు, స్థలాలు, ఇతర ప్రలోభాలకు వారెన్నడూ లోనవకుండా తోసిపుచ్చుతుంటారు. ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చిన ప్రశ్నల కుంభకోణంలో ఒక్క వామపక్ష సభ్యుడు కూడా లేకపోవడం వారి ప్రత్యేకతను చెప్పకనే చెబుతుంది. రాజకీయాలలో నాలుగు రోజులు పాల్గొనగానే ఏదో ఒక పదవిలోకి వచ్చేసి ఎంతో వెనకేసుకోవాలనే కలుషిత రాజకీయ నేపథ్యంలో మినహాయింపులుగా మిగిలారు గనకే సీతారాం ఏచూరి వంటి వారికి అంత విలువ. అధ్యయనం, ఆచరణల మేళవింపుగానే వారికి గౌరవం. కమ్యూనిస్టులకు సీట్లు రావని ఎగతాళి చేసేవారు, కాలం చెల్లిపోయిందని చెప్పేవారు కనిపిస్తుంటారు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్టు ఉన్న కొద్ది మంది ఎంతటి ఉన్నత విలువలు పాటించారో అధికారంలో వున్న చోట ఎలాంటి అవినీతి కళంకం లేకుండా పాలించారో తెలుసుకోవడం అవసరం. ★



వేరుశనగ ప్రయోజనమే వేరు

వేరుశనగలు అంటే ఇష్టం లేని వారు దాదాపుగా ఉండరు, దీని వలన లభించే ప్రయోజనాల గురించి తెలిస్తే మరింత ఆశ్చర్యపోక తప్పదని ఆహార నిపుణులు చెబుతున్నారు. • వేరుశనగ వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ఎక్కువగా సాయంత్ర సమయంలో స్నాక్స్ గా తీసుకునే వేరుశనగను పచ్చివిగా కాకుండా, నీటిలో ఉడకబెట్టుకొని తినటం వలన మరింత మెరుగైన ఫలితాలుంటాయి.



•ఉడికించిన వేరుశనగలో విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్లు పిండాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, వేరుశనగలో ఉండే సంక్లిష్ట విటమిన్ 'బి' కాంప్లెక్సులు ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. •ఉడికించిన వేరుశనగలో ఉండే ఫైబర్ లు మలబద్ధకాన్ని తగ్గించటమే కాకుండా, హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహ వ్యాధి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. • ఉడికించిన వేరుశనగలో ఉండే కొవ్వు పదార్థాలను మోనోశాచురేట్లు అంటారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హృదయ సంబంధిత వ్యాధులకు గురవ్వకుండా ఉండలంటే తప్పక వేరుశనగ తినాల్సిందే. • వేరుశనగ నుంచి తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి. వేయించిన వేరుశనగలో కన్నా ఉడికించిన వేరుశనగలో తక్కువ కేలరీలుంటాయి. ఇవి పోషణనిస్తాయి. ✦

మీ కోసం



తేనెను కాలిన గాయం చోట రాస్తే త్వరగా గాయం మానుతుంది. అలాగే పాలల్లోనూ, సలాడ్లలోనూ వేసి తీసుకుంటే ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుతుంది.

అమ్మాయి పెళ్లి ఆమె ఇష్టప్రకారమే!

ఫ్యామిలీ కౌన్సెలింగ్

ఐద్వా అదాలత్

భార్యాభర్తల మధ్య ప్రేమ స్థానంలో భయం చోటు చేసుకుంటే.. అది ఆలోచించాల్సిన విషయమే. భర్త.. భార్యతో మూర్ఖంగా, మొరటుగా ప్రవర్తిస్తుంటే.. అలాంటి భర్తతో ఉండటానికి ఆమె ఎలా ఇష్టపడుతుంది? అలాగే ఎదిగిన ఆడపిల్లల పెళ్లిళ్లు వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా.. తండ్రి ప్రతిపాదిస్తే వాళ్లేం చేయాలి? తన కన్నబిడ్డల భవిష్యత్తు, వైవాహిక జీవితం బాగుండాలని తల్లిగా కోరుకోవడంలో తప్పేముంది? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె భర్తతో ఘర్షణపడి పుట్టింట్లోనే ఉంటోంది.. తన సమస్యకు పరిష్కారం చూపాలంటూ ఆమె 'ఐద్వా అదాలత్'కు వచ్చింది. ఆమె సమస్య ఎలా పరిష్కారమైందో తెలుసుకోవాలంటే ఈ వారం 'ఫ్యామిలీ కౌన్సెలింగ్'లోని 'కేస్ స్టడీ' చదవండి.

ఆమె పేరు రూప. అతని పేరు ఈశ్వరరావు.

రూప పదో తరగతి వరకూ చదువుకుంది. వాళ్ల కుటుంబాల్లో, బంధువర్గంలో ఆడపిల్లలు కాస్త చదువుకున్నవారే. ఈశ్వరరావు కుటుంబ నేపథ్యం వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్లని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అయితే ఈశ్వరరావు చదువుకున్నాడు. రూప, ఈశ్వరరావు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. మొదటి నుండి ఈశ్వరరావు పెరిగిన వాతావరణమో ఏమోగానీ, మాట తీరు కాస్త కటువుగానే ఉంటుంది.

ఈశ్వరరావు తన బిజినెస్ లావాదేవీల్లో తలమునకలవుతున్న సమయంలో తోడ్పాటు కోసం భార్యకూ తన వ్యాపారంలో మెళకువలు నేర్పాడు. ఆమెనూ షాపులో కూర్చోబెట్టాడు. వాళ్లకు ఉన్న ఇద్దరు ఆడపిల్లల్నీ ఉన్నతంగా చదివించారు. పిల్లలు చదువులు పూర్తయ్యి, ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేయడం ఈశ్వరరావుకు ఇష్టం లేదు. "చదువుకున్నాక ఉద్యోగం చేయకపోతే ఎలా? చదవగానే పెళ్లి చేసుకుని వెళ్లిపోవాలా?" అనేది ఆడపిల్లల వాదన. చదువుకున్న కూతుళ్ల ఆలోచనా పరిణతి ప్రభావంతో రూప ఆలోచనల్లోనూ చాలా మార్పు వచ్చింది.



ఈశ్వరరావు తన బిజినెస్ చూసుకునేందుకు వీలుగా.. ఆస్తిపాస్తులు సమర్థవంతంగా నిర్వహించగల నమ్మకమైన వ్యక్తి అల్లుడుగా రావాలనుకున్నాడు. ఆ దృష్టితోనే పెద్దకూతురుకు చేద్దామని తనకు వరుసకు సోదరి కొడుకు ఫొటోను తెచ్చి చూపించాడు. అంతే ఆ ఇంట్లో భూకంపం వచ్చినట్లైంది. పిల్లలూ, తల్లీ పూర్తిగా వ్యతిరేకించారు. ఈశ్వరరావు ఇలాగే ఎవరో ఒకరితో పెళ్లి చేసేస్తాడేమో అన్న భయం ఆమెకూ, పిల్లలకూ కలిగింది. అందుకే పిల్లలు తల్లి సపోర్టుతో ఉద్యోగాలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈశ్వరరావును సంప్రదించకుండానే, పిల్లలిద్దరూ ఉద్యోగాల కోసం వేరే ఊరెళ్లిపోయారు. దీంతో ఈశ్వరరావుకూ, రూపకూ మధ్య ప్రతి చిన్నదానికీ గొడవలు జరగడం ప్రారంభమైంది.

నెలయ్యాక పిల్లలు ఇంటికి వచ్చారు. తమ మొదటి సంపాదనతో తల్లిదండ్రులకి బట్టలు పట్టుకొచ్చారు. తండ్రికి బట్టలు ఇవ్వగానే.. వారు తన మాట వినలేదన్న అక్కసుతో.. ఈశ్వరరావు వాటిని తగలబెట్టేశాడు. అంతే.. పిల్లలు మనసులూ భగ్గుమన్నాయి. ఆ రోజు రాత్రే తిరిగి వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆయనతో మాట్లాడటమూ మానేశారు. వాళ్లు వెళ్లిపోయాక ఈశ్వరరావుతో గొడవ జరిగి, అతనికి తెలియకుండా పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ పరిస్థితుల్లో పిల్లలకు సంబంధాలు చూస్తున్నా ఒక్కటీ కుదరడం లేదు. కంపెనీ పెద్దమ్మాయి పేరు మీద ఉండటంతో.. అకౌంట్‌లో బిజినెస్‌కు సంబంధించిన డబ్బులు సుమారు అరవై లక్షల వరకూ పడ్డాయి. రూపా, పిల్లలూ అవి ఈశ్వరరావుకు ఇవ్వకుండా ఆపేశారు. దాంతో ఈశ్వరరావుకు బిజినెస్ లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది. రూప పుట్టింట్లోనే ఉండిపోయింది. ఈ పరిస్థితుల్లో పెద్దల ముందు నాలుగైదు పంచాయితీలకు కూర్చున్నారు. అయినా ఇద్దరూ ఒకటి కాలేకపోయారు. ఈ నేపథ్యంలో 'ఐద్వా అదాలత్'కు వచ్చింది రూప.

మొత్తం విన్నాక రూపతో "మీ భర్త ఈశ్వరరావుకు లేఖ రాసి, పిలిపిస్తాం. తర్వాత వారం పిల్లలతోనూ మాట్లాడతాం, వాళ్లని తీసుకుని రండి" అని పంపారు. ఆ పైవారం ఈశ్వరరావు వచ్చినా, రూప రాలేదు. ఫోన్ చేస్తే.. "అక్కడకు వస్తే అతనేమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. నేను రాను" అంది రూప. బాధ్యులు ఎంత భరోసా ఇచ్చినా ఆమె రావడానికి సుముఖత చూపించలేదు.

బాధ్యులు ఈశ్వరరావు వైపు జరిగిన తప్పొప్పులు ఆయనకు చెప్పారు. ఆయనా అంగీకరించారు. "నా వైపు తప్పు జరిగింది. కానీ నా కుటుంబం, పిల్లలు బాగుండాలనే నా తపన. ఇక్కడే సరైన న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. నన్నేం చేయమంటారు?" అన్నారు ఈశ్వరరావు. దాంతో ఆయనతో ఫిర్యాదు నమోదు చేసి, ఈసారి రూపకి లేఖ పంపారు. తర్వాత వారం ఇద్దరూ వచ్చారు.

ఈశ్వరరావు: పిల్లల్నీ పిలిపించమనండి. ఆమె ఇంట్లో అసలు బాధ్యతగా ఉండదు. మేమిద్దరం చెట్టుకొకరం పుట్టకొకరం ఉంటే, పిల్లలకు సంబంధాలు ఎలా వస్తాయి? వాళ్ల భవిష్యత్తు ఏంటి? వాళ్లు బాగుండాలనే చదివించాను. నా భార్యకు వ్యాపారం నేర్పాను. నాతో వాళ్లలా ప్రవర్తించడానికి కారణం రూపే. బ్యాంకులో డబ్బులు ఆపేస్తే, బిజినెస్‌కు ఎంత ఇబ్బందో ఆమెకి తెలియదా? రొటేషన్ తిప్పలేక, రెండు స్థలాలు అమ్మేశా. మరోదానిపై లోను తీసుకొచ్చా. మేమంతా ఒకటిగా ఉండాలి. మీరు ఎలా చెబితే అలా వింటాను.

పెళ్లికి సంబంధించి పిల్లల అభిప్రాయాలేంటో ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వాటిని దృష్టిలో పెట్టుకునే సంబంధాలు చూడాలి. అవీ వారితో చర్చించి, ఇష్టప్రకారమే పెళ్లి చేయాలి. అంతేగానీ, బలవంతంగా ఎవరూ ఎవరిమీద అభిప్రాయాలు రుద్దడం సహేతుకం కాదు.

రూప: నా పిల్లలకు ఇష్టమైన పెళ్లే చేయాలి. బ్యాంకులో డబ్బులు ఆయనకు ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు. బిజినెస్‌కి ఇబ్బందనీ నాకూ తెలుసు. అయినా ఆయన స్థలాలు అమ్ముకున్నాడు. పిల్లలకు సంబంధాలు కుదరడం లేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది. నేను అన్నీ మర్చిపోతున్నా. ఈయనంటే చాలా భయం.. చాలా మొరటుగా ప్రవర్తిస్తూ.. కొడతాడు. మాకు ఆర్థిక భరోసా ఏమిటి?

పిల్లలు: మా కుటుంబం అంతా బాగుండాలి. నాన్న మా గురించి ఆలోచించరని అనడం లేదు. కానీ తన మాటే అందరూ వినాలంటే ఎలా? మాకూ అభిప్రాయాలు ఉంటాయి కదా?! ఆయన ఇష్ట ప్రకారమే జరగాలంటేనే గొడవలు.

బాధ్యులు ఏమన్నారంటే..

ఇద్దరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్యవిషయం.. మా ఐద్వా నినాదం.. "అమ్మాయిల ఇష్టప్రకారమే పెళ్లి". ఈ విషయం తండ్రిగా మీరు అర్థం చేసుకోవాలి. నేడు ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. అయితే, మీ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా, సంప్రదించకుండా ఉంటామనీ పిల్లలేమీ అనడం లేదు. అందుకే పెళ్లికి సంబంధించి పిల్లల అభిప్రాయాలేంటో ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వాటిని దృష్టిలో పెట్టుకునే సంబంధాలు చూడాలి. అవీ వారితో చర్చించి, ఇష్టప్రకారమే పెళ్లి చేయాలి. అంతేగానీ, బలవంతంగా ఎవరూ ఎవరిమీద అభిప్రాయాలు రుద్దడం సహేతుకం కాదు. అందుకే మీరు భార్య వైపు నుండి, పిల్లలవైపు నుండి ఆలోచించి మాట్లాడితే సమస్య రాదు. అలాగే పిల్లలూ, రూపా మీ వైపు ఆలోచించాలి. కానీ మీ కుటుంబంలో ఆ పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు ఎవరికి వారు ఉండడం వల్ల, బయటవారికి మీ విషయాలు కాలక్షేపం బఠాణీలు. సంబంధాలు కూడా రాకపోవడానికి ఇదీ ఒక కారణం కావొచ్చు. మనం చూసినా, వాళ్లు చూసినా కుటుంబం గురించి ఎంక్వయిరీ చేయకుండా ఉండరు కదా! భయంతో జయించలేనిది ప్రేమతో జయించవచ్చు. మీరు వాళ్లను భయపెట్టి ఏమి సాధించారు? అందరూ చెల్లాచెదురు అయ్యారు. ఆమె మానసికంగా చాలా కుంగిపోయారు. ఇప్పటివరకూ మీరిద్దరూ ఒకరికొకరు ఎలా ఉన్నా.. ఈ వయసులోనే తోడూనీడగా ఉండాలి. పిల్లల భవిష్యత్తుకు సరైన మార్గం వేయాలి. మీ ఇద్దరిదీ ఒక్క మాటగా ఉండాలి. ఆయన చెప్పింది నచ్చనప్పుడు.. అది ఏవిధంగా మీకు ఇష్టంలేదో.. జరిగే నష్టం ఏమిటో ఒప్పించేలా చెప్పాలి. తండ్రిగా మీరు కూడా పిల్లలకి నచ్చజెప్పుకోవడం, భార్యకు ప్రేమగా చెప్పుకోవడం చేయాలి.

ఒక మనిషి మరో మనిషిని కొట్టడం, తిట్టడం మూర్ఖత్వం, చేతకానితనం. ఇది ఎప్పటికీ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనం ఎదుటివారికి నచ్చజెప్పడంలో ఎప్పుడైతే ఫెయిలవుతామో, అప్పుడే ఇలా మొరటుగా వ్యవహరిస్తాం. చదువుకున్న అమ్మాయిలుగా మీ విజ్ఞానం విచక్షణతో ఆలోచించేలా ఉండాలి. ఇరవైఏళ్లకు పైగా తండ్రి పాత్ర లేకుండా పెరిగి పెద్దవాళ్లు కాలేదు కదా! ఆయనతో మాట్లాడకుండా, సంబంధం లేకుండా ఉండటం ఎంతవరకు సరైంది? పెద్దవాళ్లయ్యారు ఆలోచించలేక కాదు.. ఆ వైపు ఆలోచించండి. వ్యతిరేకత పెంచుకోవద్దు. మీరేమీ ఒకరికొకరు శత్రువులు కారు.

మరో రెండు కౌన్సెలింగ్‌ల తర్వాత, చివరగా ఆర్థికపరమైన అంశాలు కూడా రూప, ఈశ్వరరావుల్ని కూర్చోబెట్టి సర్దుబాటు చేశారు. ఆ మేరకు ఒప్పందం రిజిష్టర్‌లో రాసి, ఇద్దరితో సంతకాలు చేయించారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. రూప, ఈశ్వరరావు కలిసి పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మేమంతా బాగానే ఉన్నామని తరువాత వారం వచ్చి చెప్పి వెళ్లారు.

- శాంతిశ్రీ

అడ్రస్
కుటుంబ న్యాయ సలహా కేంద్రం
మోటూరు ఉదయం ట్రస్టు
ఎంబి భవన్ హౌస్ నెం : 27-30-4, ఆకులవారి వీధి, గవర్నర్ పేట, విజయవాడ-2.
ఫోన్ 9494383220

జీవనసౌరభం

ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే.

ఆ పద్ధతి మార్చుకోవడం లేదు!

సమస్య

మా అమ్మాయి ఇప్పుడు పదో తరగతి చదువుతోంది. నేను, మావారు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. మా అమ్మ పూజలు ఎక్కువగా చేస్తుంది. ఆ ప్రభావం మా పాప మీదా పడుతోంది. పరీక్షల్లో రెండుమూడు మార్కులు తగ్గినా గానీ నేను సరిగ్గా పూజ చేయలేదేమోనని ఫీలయ్యి మళ్లీ గంటలకొద్దీ పూజలు చేస్తోంది. ప్రాక్టికల్‌గా ఆలోచించడం బాగా తగ్గిపోయింది. నేను ఎంత చెప్పినా నా ముందు వింటున్నట్టే ఉంటుంది. కానీ మళ్లీ తను అలాగే ప్రవర్తిస్తుంది. ఏం చేయాలి?

- ఓ సోదరి



మీ అమ్మగారు తన ప్రధాన బాధ్యతలు తీరి, తన మనసుకి నచ్చిన విధంగా విశ్రాంతిపూర్వకంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పూజలు, మొదలైన ఆధ్యాత్మిక వాతావరణం వైపుకి దృష్టిసారించారనుకోవచ్చు.. అయితే మీ అమ్మాయి తన జీవితంలో లక్ష్యాలంటూ పెట్టుకుని వాటిని సాధించడానికి విద్యుక్తురాలు అవ్వవలసిన ప్రధాన సమయం ఇది. కానీ చదువు మీద ధ్యాసపెట్టి తగిన కృషి చేయకుండా కేవలం బాహ్యమైన ఆధారం కోసం, ఆలంబన కోసం వెతుక్కోవడం సాధారణ విషయం మాత్రం కాదు. లక్ష్యాన్ని చేరడంలో ఎంచుకున్న మార్గం విషయంలో మాత్రం తనకి వాస్తవికమైన ఆలోచన దిశగా ఆమెకు సూచనలివ్వక తప్పదు. ఆత్మవిశ్వాస లేమి కారణంగానూ, తమ సామర్థ్యాల పట్ల స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్లా బేలగా మారిపోయింది. 'భగవంతుడా నీవే దిక్కు !' అన్న పరిస్థితికి తను మళ్లుతున్నదేమో పరిశీలించండి. ముఖ్యంగా మీరిప్పుడు తనకి సహాయపడవలసింది ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే దిశగా తోడ్పాటునివ్వడం. అందుకోసం తను చేయవలసిన ప్రయత్నాలు ప్రణాళికాబద్ధంగా చేసుకుని, తను చూపవలసినటువంటి పరిశ్రమను పట్టుదలతో నిర్వహించే విధంగా తీర్చిదిద్దాలి. తనకి స్వీయ నియంత్రణ తాలుకూ ప్రాముఖ్యతని తెలియజేయాలి. ముందుగా తను చేయవలసిన ప్రయత్నం తాలుకూ, ఆ ప్రయత్నం చేసే క్రమంలో పాటించవలసిన ప్రణాళికల్నీ అర్థంచేసుకునే అవగాహన కలిగించాలి. ఈ విషయంలో తను బాగా విలువనిచ్చే శ్రేయోభిలాషులు, ఉదాహరణకి స్వయంగా మీ అమ్మగారిలాంటివాళ్లు, టీచర్లు అవసరమైన సూచనలు ఇవ్వడం అవసరం. సంపూర్ణమైన ప్రయత్నాన్ని చేస్తూ ఘన విజయం సాధిస్తున్న తన సీనియర్లు, పూర్వ విద్యార్థులు లేదా తను ఇష్టపడే కజిన్స్, దగ్గర బంధువులు వంటి వారి గురించి తెలియజేయండి. వారిలో వీలైన వారి సహాయంతో తను సహేతుకంగానూ, వాస్తవికంగానూ ఎలా జీవించాలో తెలియజెప్పండి. తను చేయవలసిన ప్రయత్నం ఎంత ప్రధానమో తనకి తెలిసేలా చెప్పండి. మీరు సహాయపడుతున్నది తన ప్రయత్నం దృఢతరం అవ్వడానికే అన్న విషయం తనూ, మీ అమ్మగారు స్పష్టంగా అర్థం చేసుకునేట్టుగా వ్యవహరించాలి. ఈ మార్పు ప్రయత్నంలో మీ అమ్మగారూ భాగస్వామ్యం కావాలి. అదే ఆమెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ✦



డా. పద్మజ, సైకాలజిస్టు

అరోగ్యకరమైన చిగుళ్ల కోసం

దంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మరికొన్ని అనారోగ్యాలకు తలుపులు తెరుస్తోంది. ఇందులో మొదటగా చిగుళ్లని ఆరోగ్యంగా ఉంచుకొంటే దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

•ప్రకాశవంతమైన చిరునవ్వు మీపై మంచి అభిప్రాయాన్ని మాత్రమేకాకుండా, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవటం వలన ఎలాంటి సంకోచం లేకుండా మీ భావాలను మరింత బాగా వ్యక్తం చేయొచ్చు.



•దంతాలు, చిగుళ్లు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండటానికి రోజులో కనీసం రెండు సార్లు బ్రష్ చేయండి. బ్రష్‌ను కొనేటపుడు, బ్రష్ పై ఉండే పళ్ళు మ దువుగా ఉన్నాదీ, లేనిదీ చూడండి, వీటి వలన దంతాలకు లేదా చిగుళ్ళకు ఏమైనా ప్రమాదం కలుగుతుందో లేదో గమనించిన తర్వాతే కొనండి.

•నోటికి మసాజ్ తప్పనిసరిగా అవసరం. యూకలిప్టస్, వింటర్‌గ్రీన్, పిప్పరమెంట్ వంటి ఎసెన్షియల్ నూనెలతో దంతాలను, చిగుళ్లని మర్దన చేయాలి. ఈ సహజ నూనెలు యాంటీ సెప్టిక్ గుణాలతో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

•తాజా పండ్లు, కూరగాయలు, సేంద్రియ లీన్ మీట్, హెూల్ గ్రైన్స్ వంటివి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

•జీర్ణక్రియను పెంచే సహజ ఔషదాలు చిగుళ్లకు మేలు చేస్తాయి. ఈ రకం ఔషధాలు జీర్ణక్రియను మెరుగుపరచటమే కాకుండా, చెడు శ్వాసను తొలగించి, బ్లీచింగ్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

•గ్రీన్ టీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండి, క్యావిటీలను శుభ్రపరచి , కిణ్వ ప్రక్రియను నివారిస్తాయి. చెడు శ్వాసని తొలగించే గుణాలను కలిగి ఉండే గ్రీన్ టీని తాగటం వలన నోటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని "యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా" పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ✦

నోటి దుర్వాసనా?!

నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బ్రష్ చేసినప్పటికీ, నోట్లో బ్యాక్టీరియా ఏర్పడుతూనే ఉంటుంది. అందువల్ల మంచి శ్వాస కోసం కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

•నోటి నుండి దుర్వాసన వెలువడితే, పక్కన ఉండే వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే నోట్లో బ్యాక్టీరియా చేరి, ఇన్ఫ్లమేషన్ ను కలిగించి, సల్ఫర్ వంటి మూలకపు వాసనని వెలువరిస్తుంది. 80 శాతం వరకు క్యావిటీ లేదా చిగుళ్ల వ్యాధుల వల్లే నోటి నుండి దుర్వాసన వస్తుంది.

•దాహం వేస్తే సాధారణంగా తాగే సోడా, శక్తిని అందించే ద్రావణాలు, ఐస్ టీ వంటివి సిట్రిక్ ఆసిడ్ ను కలిగి ఉంటాయి. ఈ సిట్రిక్ ఆసిడ్ నోటి నుండి దుర్వాసనని వెలువరిస్తుంది. దంతంపై పొరగా ఉన్న 'ఎనామిల్'ను కూడా తొలగిస్తుంది. ఇలాంటి వాటికి బదులుగా ఎల్లప్పుడూ నీరు తాగాలి.



•తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉండి, కొవ్వు, ప్రోటీన్లను అధికంగా కలిగి ఉండే ఆహారాలు ఎక్కువ సమయం పాటు నాలుక, అన్నవాహికకు అతుక్కొని ఉండటం వలన కీటోన్ వాసనను వెదజల్లుతాయి. మంచి వాసన రావటానికి ఆరోగ్యకర కార్బోహైడ్రేట్లతో పాటుగా, సమతుల్య స్థాయిలో కొవ్వు పదార్థాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

•రోజూ బ్రష్ చేసిన తరువాతా ఫ్లాస్ (దారంతో పళ్ళ మధ్య ఇరికిన పదార్థాలను తొలగించాలి) చేయడం అవసరం. టూత్ బ్రష్ పళ్ళ మధ్య అన్ని ప్రాంతాలలోకి వెళ్లలేదు. ఫ్లాస్ చేయటం వలన టూత్ బ్రష్ చేరలేని ప్రాంతాలలో ఇరికిన ఆహార పదార్థాలను తొలగిస్తుంది రోజూ ఈ పద్ధతిని పాటించాలి. ఎందుకంటే పళ్లలో ఇరికిన పదార్థాలను తొలగించక పోతే అవి బ్యాక్టీరియాను బాగా పెంచేసి దుర్వాసనకి కారణమౌతాయి.

• లాలాజలం క్యావిటీ వలన ఏర్పడిన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అందువల్ల నోటిని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవాలి. ఆల్కహాల్ తీసుకున్నపుడు నోరు ఎండిపోతుంది. బ్యాక్టీరియాలు నోట్లో పెరిగిపోతుంది. మౌత్ వాష్ లలో బ్యాక్టీరియా ఉండకుండా చూసుకోండి లేదా సహజ మౌత్ వాష్‌లను వాడండి. ఒక కప్పు వేడినీటిలో ఒక చెంచా బేకింగ్ సోడాను కలిపి సహజ మౌత్‌వాష్ ను సహజంగా తయారు చేసుకోవచ్చు. ✦

महेश बैंक MAHESH BANK మహేశ్ బ్యాంక్

A.P. MAHESH CO-OPERATIVE URBAN BANK LTD. (MULTI-STATE SCHEDULED BANK)

ESTD. 1978

Head Office : 5-3-989, 3rd Floor, Sherza Estate, N.S. Road, Osmangunj, Hyderabad - 500 095 (T.S.) India Tel. : 040-24615296 / 5299, 23437100 - 7103 & 105 Fax : 040 - 24616427 Website : www.apmaheshbank.com E-mail : info@apmaheshbank.com

BALANCE SHEET AS AT 31ST MARCH 2017

PARTICULARS	Schedule	As at 31-03-2017 ₹	As at 31-03-2016 ₹
CAPITAL AND LIABILITIES :			
CAPITAL	1	33,22,91,000	32,76,84,000
RESERVES AND SURPLUS	2	211,58,52,917	196,72,49,195
DEPOSITS	3	2219,60,94,211	1862,28,74,041
BORROWINGS	4	NIL	NIL
OTHER LIABILITIES AND PROVISIONS	5	101,85,91,275	89,07,57,209
TOTAL		2566,28,29,403	2180,85,64,445
ASSETS :			
CASH AND BALANCES WITH RBI	6	114,16,70,872	86,67,37,410
BALANCES WITH BANKS AND MONEY AT CALL AND SHORT NOTICE	7	266,90,96,795	252,91,32,151
INVESTMENTS	8	987,18,40,396	782,50,32,085
ADVANCES	9	1109,69,18,923	985,07,91,635
FIXED ASSETS	10	43,16,87,913	36,24,29,802
OTHER ASSETS	11	45,16,14,504	37,44,41,362
TOTAL		2566,28,29,403	2180,85,64,445

CONTINGENT LIABILITIES	12	31,53,05,057	15,96,93,632
BILLS FOR COLLECTION	-	13,68,464	6,37,965
Significant Accounting Policies and Notes on Accounts	18		

The schedules referred to above form an integral part of the accounts.

As per our report attached.

for **VENUGOPAL & CHENOY**
Chartered Accountants
(Firm Regd. No. 004671S)
Sd/-
CA D.V. JANKINATH
PARTNER
M.NO.029505

Place : Hyderabad
Date : 29-06-2017

PROFIT AND LOSS ACCOUNT FOR THE YEAR ENDED 31ST MARCH 2017

PARTICULARS	Schedule	For the year 2016-17 ₹	For the year 2015-16 ₹
INCOME :			
INTEREST EARNED	13	226,89,94,488	206,73,09,393
OTHER INCOME	14	9,81,36,305	7,87,08,075
TOTAL		236,71,30,793	214,60,17,468
EXPENDITURE :			
INTEREST EXPENDED	15	149,55,76,330	130,58,37,128
OTHER OPERATING EXPENSES	16	44,73,13,692	39,07,99,200
TOTAL		194,28,90,022	169,66,36,328
PROFIT :			
OPERATING PROFIT		42,42,40,771	44,93,81,140
Provisions & Contingencies	17	(11,79,00,000)	(15,11,49,814)
PROFIT BEFORE TAX		30,63,40,771	29,82,31,326
Provision for Taxation :			
i. Current Tax		(11,85,00,000)	(12,09,00,000)
ii. Deferred Tax (Liability) / Asset		3,71,08,000	4,53,47,000
iii. Tax paid for earlier year		(27,84,797)	(8,69,365)
NET PROFIT FOR THE YEAR		22,21,63,974	22,18,08,961
Profit brought forward from previous year		68,016	77,05,282
SURPLUS OF PROFIT		22,22,31,990	22,95,14,243

Significant Accounting Policies and Notes on Accounts 18

The schedules referred to above form an integral part of the accounts.

As per our report attached

for and on behalf of the Board of Directors

Sd/-	Sd/-	Sd/-	Sd/-
UMESH CHAND ASAWA	PURSHOTAMDAS MANDHANA	RAMESH KUMAR BUNG	CA KISHAN GOPAL MANIYAR
MANAGING DIRECTOR & CEO	CHAIRMAN	Sr. VICE-CHAIRMAN	PROFESSIONAL DIRECTOR

INDEPENDENT AUDITORS' REPORT

To
The Members,
A.P. Mahesh Co-operative Urban Bank Ltd.,

1. **Report on the Financial Statements :**
We have audited the accompanying financial statements of **A.P. Mahesh Co-op. Urban Bank Limited** which comprise the Balance Sheet as at 31st March, 2017, the Profit and Loss Account and also the Cash Flow Statement for the year then ended and a summary of significant accounting policies and other explanatory information.

2. **Managements Responsibility for the Financial Statements :**
Management is responsible for the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance of the bank in accordance with the Banking Regulation Act, 1949 (as Applicable to Co-operative Societies / Co-operative Banks) and as required by the Multi-State Co-operative Societies Act, 2002. This responsibility includes the design, implementation and maintenance of internal control relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

3. **Auditor's Responsibility :**
i) Our responsibility is to express an opinion on these financial statements based on our audit. We conducted our audit in accordance with the Standards on Auditing issued by the Institute of Chartered Accountants of India. Those Standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatement.
ii) An audit involves performing procedures to obtain audit evidence about the amounts and disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgement, including the assessment of risks of material misstatement of the financial statements, whether due to fraud or error.
In making those risk assessments, the auditor considers internal control relevant to the Bank's preparation and fair presentation of the financial statements in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purpose of expressing an opinion on the effectiveness of the banks internal control. An audit also includes evaluating the appropriateness of accounting policies used and the reasonableness of the accounting estimates made by the management, as well as the overall presentation of the financial statements.
iii) We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion.

4. **Report on Other Legal and Regulatory Requirements :**
i) The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in forms A & B respectively of the Third Schedule to the Banking Regulation Act, 1949 (as Applicable to Co-operative Societies / Co-operative Banks).
ii) The schedule giving the particulars referred to in sub-rule (3) of Rule 27 of the Multi-State Co-operative Societies Rules 2002, to the extent applicable is attached to this report.

5. **Further to our observations in the schedule referred at para 4(ii) above we report that :**
a) We have obtained all the information and explanations, which to the best of our knowledge and belief, were necessary for the purpose of our Audit and have found them to be satisfactory.
b) The transactions of the Bank, which have come to our notice, have been within the powers of the bank.
c) To the best of our information and according to the explanations given to us, there has been no material impropriety or irregularity in the expenditure or in the realization of money due to the bank.
d) To the best of our information and according to the explanations given to us the bank adhered to the guidelines issued by the Reserve Bank of India and applicable accounting standards as applicable to a Multi-State Co-op. Urban Bank.
e) The Balance Sheet, the Profit and Loss Account and the Cash Flow Statement dealt with by this report, are in agreement with the books of account and the returns.
f) In our opinion, proper books of account as specified in the Multi-State Co-operative Societies Act, 2002 and rules made thereunder and Bye-Laws of the bank have been kept by the Bank, so far as appears from our examination of those books and proper returns adequate for the purpose of our audit have been received from the branches not visited by us.

6. **Opinion :**
In our opinion, as shown by books of bank, and to the best of our information and according to the explanations given to us, the said accounts together with the significant accounting policies and notes thereon, give the information as required by the Banking Regulation Act, 1949 (as applicable to Co-operative Societies / Co-operative banks), and by the Multi-State Co-operative Societies Act, 2002 and rules made thereunder in the manner so required, and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India :
i. In the case of the Balance Sheet, of the statement of affairs of the Bank as at 31st March, 2017; and
ii. In the case of the Profit and Loss Account, of the true balance of profit for the year then ended.
iii. In the case of Cash Flow Statement, of the Cash Flows for the year then ended.

for **VENUGOPAL & CHENOY**
Chartered Accountants
(Firm Regd. No. 004671S)
Sd/-
CA D.V. JANKINATH
Partner
M. No. 029505

Place : Hyderabad
Date : 29-06-2017

SCHEDULES FORMING PART OF THE BALANCE SHEET AS AT 31ST MARCH 2017

PARTICULARS	As at 31-03-2017 ₹	As at 31-03-2016 ₹
SCHEDULE 1 - CAPITAL		
I. Authorised Capital 'A' Class 2,00,00,000 shares of ₹20 each	40,00,00,000	40,00,00,000
II. Subscribed, Called-up and Fully paid-up Capital (Held by Individuals & Others) 'A' Class 1,66,14,550 shares of ₹ 20 each fully paid (Previous Year 1,63,84,200 shares of ₹20 each fully paid)	33,22,91,000	32,76,84,000
TOTAL	33,22,91,000	32,76,84,000
SCHEDULE 2 - RESERVES AND SURPLUS		
I. Statutory Reserves		
Opening balance	72,79,83,200	65,66,31,047
Additions during the year	8,12,84,265	7,13,52,153
	80,92,67,465	72,79,83,200
Deductions during the year	NIL	NIL
TOTAL	80,92,67,465	72,79,83,200
II. Investment Fluctuation Reserve		
Opening balance	18,49,76,000	15,49,76,000
Additions during the year	4,50,24,000	3,00,00,000
	23,00,00,000	18,49,76,000
Deductions during the year	NIL	NIL
TOTAL	23,00,00,000	18,49,76,000
III. Revenue and other Reserves		
Opening balance	82,47,75,752	80,25,08,935
Additions during the year	3,20,13,485	2,45,73,967
	85,67,89,237	82,70,82,902
Deductions during the year	(24,35,775)	(23,07,150)
TOTAL	85,43,53,462	82,47,75,752
IV. Balance in Profit and Loss Account	22,22,31,990	22,95,14,243
TOTAL	211,58,52,917	196,72,49,195
SCHEDULE 3 - DEPOSITS		
I. Demand deposits		
i. from banks	68,57,616	16,23,986
ii. from others	195,08,12,324	153,15,18,696
	195,76,69,940	153,31,42,682
II. Savings bank deposits	373,32,77,454	252,45,74,020
III. Term deposits		
i. from banks	26,80,05,736	21,35,02,276
ii. from others	1623,71,41,081	1435,16,55,063
	1650,51,46,[illegible]	1456,51,57,339
TOTAL	2219,60,94,[illegible]	1862,28,74,041
SCHEDULE 4 - BORROWINGS		
I. Reserve Bank of India	NIL	NIL
II. Other banks	NIL	NIL
III. Other institutions and agencies	NIL	NIL
TOTAL	NIL	NIL
SCHEDULE 5 - OTHER LIABILITIES AND PROVISIONS		
I. Bills payable	6,82,12,989	7,51,04,521
II. Inter-office adjustments (net)	40,62,496	7,08,324
III. Interest accrued on deposits	15,24,24,859	13,78,83,893
IV. Deferred Tax Liability	NIL	NIL
V. Others (Including provisions)	79,38,90,931	67,70,60,471
TOTAL	101,85,91,275	89,07,57,209
SCHEDULE 6 - CASH AND BALANCES WITH RBI		
I. Cash in hand	18,00,58,903	8,54,69,863
II. Balances with Reserve Bank of India		
i. in current accounts	96,16,11,969	78,12,67,547
ii. in other accounts	NIL	NIL
TOTAL	114,16,70,872	86,67,37,410
SCHEDULE 7 - BALANCES WITH BANKS & MONEY AT CALL AND SHORT NOTICE		
I. Balances with banks		
i. in current accounts	55,56,85,928	50,21,16,572
ii. in other deposits	211,34,10,867	182,70,15,579
	266,90,96,795	232,91,32,151
II. Money at call and short notice		
i. with banks	NIL	NIL
ii. with other institutions (CBLO)	NIL	20,00,00,000
TOTAL	266,90,96,795	252,91,32,151
SCHEDULE 8 - INVESTMENTS		
I. Government Securities	880,25,66,246	685,30,12,935
II. Other Approved Securities	NIL	NIL
III. Shares	150	150
IV. Debentures and Bonds	106,92,74,000	97,20,19,000
V. Subsidiaries and / or Joint ventures	NIL	NIL
VI. Others	NIL	NIL
TOTAL	987,18,40,396	782,50,32,085
SCHEDULE 9 - ADVANCES		
I. i. Bills purchased and discounted	3,25,45,550	4,15,13,344
ii. Cash Credits, Overdrafts and Loans repayable on demand	566,44,26,370	530,42,66,948
iii. Term Loans	539,99,47,003	450,50,11,343
TOTAL	1109,69,18,923	985,07,91,635
II. i. Secured by tangible assets	1103,75,89,373	978,23,59,291
ii. Covered by bank/government guarantees	3,25,45,550	4,15,13,344
iii. Unsecured	2,67,84,000	2,69,19,000
TOTAL	1109,69,18,923	985,07,91,635
III. i. Priority sector	584,38,41,710	515,55,27,280
ii. Public sector	NIL	NIL
iii. Banks	NIL	NIL
iv. Others	525,30,77,213	469,52,64,355
TOTAL	1109,69,18,923	985,07,91,635
SCHEDULE 10 - FIXED ASSETS		
I. Premises		
At cost on 31st March of the preceding year	21,94,83,480	21,94,83,480
Additions during the year	NIL	NIL
	21,94,83,480	21,94,83,480
Deductions during the year	NIL	NIL
	21,94,83,480	21,94,83,480
Depreciation to date	(4,30,32,799)	(4,30,32,799)
	17,64,50,681	17,64,50,681
II. Other fixed assets (including furniture and fixtures)		
At cost on 31st March of the preceding year	28,75,77,871	26,24,08,075
Additions during the year	6,56,00,174	3,15,07,117
	35,31,78,045	29,39,15,192
Deductions during the year	(42,99,563)	(63,37,321)
	34,88,78,482	28,75,77,871
Depreciation to date	(25,35,39,866)	(23,64,79,863)
	9,53,38,616	5,10,98,008
III. Vehicles		
At cost on 31st March of the preceding year	87,04,021	68,58,793
Additions during the year	9,58,074	18,45,228
	96,62,095	87,04,021
Deductions during the year	(7,95,224)	NIL
	88,66,871	87,04,021
Depreciation to date	(51,06,289)	(42,13,744)
	37,60,582	44,90,277
IV. Capital work-in-progress	15,61,38,034	13,03,90,836
TOTAL	43,16,87,913	36,24,29,802
SCHEDULE 11 - OTHER ASSETS		
I. Inter-office adjustment (net)	NIL	NIL
II. Interest accrued on investments and deposits	18,03,65,736	15,82,04,046
III. Tax paid in advance/tax deducted at source	3,75,30,983	5,38,99,905
IV. Stationery and stamps	27,45,286	30,33,888
V. Deferred Tax Asset	4,88,34,000	1,17,26,000
VI. Others	18,21,38,519	14,77,77,543
TOTAL	45,16,14,504	37,44,41,362
SCHEDULE 12 - CONTINGENT LIABILITIES		
I. Claims against the Bank not acknowledged as debts	NIL	5,45,200
II. Guarantees given on behalf of constituents	11,19,15,574	6,50,44,934
III. Acceptances, endorsements and other obligations	1,23,81,600	1,61,14,428
IV. Unexecuted capital contracts	12,78,02,626	3,95,48,677
V. Income Tax Demands	2,21,09,000	30,51,000
VI. Other items for which bank is Contingently Liable (DEAF)	4,10,96,257	3,53,89,393
TOTAL	31,53,05,057	15,96,93,632

SCHEDULES FORMING PART OF PROFIT AND LOSS ACCOUNT FOR THE YEAR ENDED 31ST MARCH 2017

PARTICULARS	For the year 2016-17 ₹	For the year 2015-16 ₹
SCHEDULE 13 - INTEREST EARNED		
I. Interest/discount on advances/bills	1,38,67,98,851	1,30,23,15,778
II. Interest on investments	85,74,13,183	75,12,66,465
III. Interest on balances with Reserve Bank of India and other Inter-bank funds	2,47,82,454	1,37,27,150
IV. Others	NIL	NIL
TOTAL	2,26,89,94,488	2,06,73,09,393
SCHEDULE 14 - OTHER INCOME		
I. Commission, exchange and brokerage	89,18,595	52,71,463
II. Profit on Sale of Investments Less : (Loss) on Sale of Investments	2,36,77,500	94,92,500
III. Profit on revaluation of investments Less : (Loss) on revaluation of investments (Amortization of Premium on HTM Category Investments)	(59,36,689)	(51,78,357)
IV. Profit on sale of other assets Less : (Loss) on sale of other assets	8,67,227	2,36,643
V. Miscellaneous income	7,06,09,672	6,88,85,826
TOTAL	9,81,36,305	7,87,08,075
SCHEDULE 15 - INTEREST EXPENDED		
I. Interest on deposits	149,53,08,801	1,30,58,37,128
II. Interest on inter-bank/CBLO borrowings	2,67,529	NIL
TOTAL	149,55,76,330	130,58,37,128
SCHEDULE 16 - OTHER OPERATING EXPENSES		
I. Payment to & Provision for employees	24,98,09,075	21,89,81,802
II. Rent, taxes and lighting	5,07,91,075	4,44,98,214
III. Printing and stationery	81,56,713	74,06,364
IV. Advertisement and publicity	98,73,783	75,24,727
V. Depreciation on Fixed Assets	2,29,43,039	1,82,67,619
VI. Board meeting expenses	1,10,148	1,04,782
VII. Auditors' fees and expenses	7,32,500	6,81,176
VIII. Law charges	2,33,627	2,19,180
IX. Postages, telephones etc.	35,25,240	34,73,275
X. Repairs and maintenance	2,31,63,757	1,61,76,750
XI. Insurance	2,31,95,871	1,87,85,902
XII. Depreciation on shifting of Investments	9,10,000	31,01,250
XIII. Other expenditure	5,37,44,253	5,14,81,180
XIV. Bad debts written off	1,25,611	96,979
TOTAL	44,73,13,692	39,07,99,200
SCHEDULE 17 - PROVISIONS AND CONTINGENCIES		
I. Provision for NPA	8,54,00,000	11,00,00,000
II. Provision for Standard Assets	25,00,000	60,00,000
III. Provision for Operational Risks	NIL	2,00,00,000
IV. Provision for Others	3,00,00,000	4,90,869
V. Provision for Cont. Liability	NIL	1,46,58,945
TOTAL	11,79,00,000	15,11,49,814

SCHEDULE 18 - SIGNIFICANT ACCOUNTING POLICIES AND NOTES ON ACCOUNTS

I. SIGNIFICANT ACCOUNTING POLICIES :

A) GENERAL
The financial statements are prepared on historical cost convention and on accrual basis of accounting, unless otherwise stated by following going concern assumption and conform to the statutory provisions, regulatory guidelines and generally accepted accounting practices in India. The financial statements comply with the applicable mandatory Accounting Standards issued by the Institute of Chartered Accountants of India. The Accounting policies are consistently applied, except for the changes disclosed, if any, in this financial statements, with those used in the previous year.

B) INVESTMENTS
i. Investments are classified into 3 categories viz., 'Held to Maturity' (HTM), 'Held for Trading' (HFT) and 'Available for Sale' (AFS) categories which is decided at the time of acquisition in accordance with the Reserve Bank of India (RBI) guidelines on Classification and Valuation of Investments for all Primary (Urban) Co-operative Banks.
Held to Maturity : Securities acquired by the bank with the intention to hold them up to maturity will be classified under HTM category.
Held for Trading : Securities acquired by the bank with the intention to trade by taking advantage of the short-term price/interest rate movements will be classified under HFT category, subject to holding of such securities not beyond 90 days.
Available for Sale : Securities which do not fall within the above two categories will be classified under AFS category.
Transfer of investments, if any, from one category to another, with the approval of Board of Directors is done at the lowest of acquisition cost/book value/market value on the date of transfer. Depreciation, if any, on such transfer is provided for in accordance with guidelines issued by Reserve Bank of India from time to time.
ii. The Investments are classified and shown in the Balance Sheet under the following heads as per B.R. Act :
(a) Government Securities (b) Other approved Securities (c) Shares
(d) Debentures and Bonds (e) Subsidiaries and/or Joint Ventures (f) Others
iii. **Valuation of investments** - Investments classified under HTM category are not marked to market and are carried at acquisition cost unless it is more than the face value, in which case the premium is amortized over the period remaining to maturity.
The individual scrip in the AFS category will be marked to market at the end of every quarter. The book value of the individual securities would not undergo any change after the revaluation.
The individual scrip in the HFT category will be marked to market at monthly intervals. The book value of individual securities in this category would not undergo any change after marking to market.
Investments under Available for Sale and Held for Trading categories are valued scrip-wise at lower of Cost or Market Value. All quoted securities are valued at Market Value and where market quotes are not available, the value is determined on the basis of the 'Yield to Maturity' (YTM) method as indicated by Primary Dealers' Association of India (PDAI) jointly with the Fixed Income and Money Market Derivatives Association of India (FIMMDA). Unquoted securities are valued as per Reserve Bank of India guidelines. Appreciation/Depreciation on valuation of securities is aggregated for each class of securities and net depreciation in aggregate for each category as per RBI guidelines is charged to Profit and Loss Account and net appreciation, if any, is ignored. The Book value of the individual securities does not undergo any change after marking to market.
iv. Income recognition and provisioning is done as per the Reserve Bank of India guidelines in respect of securities. In respect of Non-Performing Investments (NPI) other than those guaranteed by Central Government, classification is done as under :
a) Securities in respect of which interest/installment (including maturity proceeds) is due and remains unpaid for more than 90 days, are treated as NPI.
b) If any credit facility availed by the issuer is a non-performing advance, investment in any of the securities issued by such issuer is treated as NPI.
v. Broken period interest on debt investments upto the date of acquisition/disposal is treated as revenue expenditure/income respectively.
vi. The shares of Co-operative Societies held by the bank have been carried at cost.
vii. Profit on sale/redemption of securities under Held to Maturity (HTM) category is first credited to Profit and Loss Account and thereafter transferred to Investment Fluctuation Reserve as an appropriation from the Profit and Loss Account in accordance with the RBI guidelines. Loss on sale/redemption of Investments is taken to Profit and Loss Account.
Profit/Loss on sale of securities classified under 'AFS' and 'HFT' categories are taken to Profit & Loss account.

C) ADVANCES
i a) Advances are classified as performing and non-performing assets and provisions are made in accordance with the prudential norms prescribed by Reserve Bank of India.
b) Advances, identified as non-performing assets, do not include interest receivable.
ii Lending under Collateralized Borrowing and Lending Obligation (CBLO) is classified as Money At Call and Short Notice and any Borrowings under this facility is classified under "Borrowings".

D) INCOME AND EXPENDITURE
Income/Expenditure is accounted on accrual basis except that :
i) Interest income on non-performing advances and investments is accounted as per the norms laid down by Reserve Bank of India.
ii) Income from commission, exchange, rent on lockers are accounted on realization.

E) EMPLOYEE BENEFITS
The Bank has accounted for its employee benefits as per Accounting Standard 15, as under :
Defined contribution plans :
i Retirement benefits in the form of Provident Fund and Superannuation Fund are defined contribution plans and are charged to the Profit and Loss Account for the year when the contributions to the respective funds are due.
Defined benefit plans :
ii Gratuity and Leave Encashment Liability are non-contributory defined benefit obligations and are provided for on the basis of an actuarial valuation on projected unit credit method made at the end of each financial year.
iii Short term compensated absences are provided for, based on estimates.

F) FIXED ASSETS
Premises and other fixed assets are accounted on historical cost basis. Depreciation is provided on straight-line method at the rates specified below:
Premises (excluding land) and SOVs 5% Furniture 15% Electrical 20%
Vehicles 20% Computers (including software forming part of hardware) 33.33%
Miscellaneous items (including software not forming part of hardware) 100%
Depreciation is calculated on proportionate basis for fixed assets purchased/disposed off during the year.

G) PROVISION FOR TAXATION
Provision for tax is made for both Current and Deferred Taxes.
Current Income Tax : Current Income tax is determined on the profits for the year in accordance with the provisions of Income Tax Act, 1961, rules framed thereunder and on the basis of expert opinion.
Deferred Tax : a) Deferred tax asset and liability arising on account of timing differences and which are capable of reversal in subsequent periods are recognized using the tax rates and laws that have been enacted or substantively enacted as of balance sheet date.
b) Deferred tax asset is recognized where there is virtual certainty that sufficient future taxable income will be available against which such deferred tax asset will be realized.

H) IMPAIRMENT OF ASSETS - ACCOUNTING STANDARD 28
An assessment is made at each balance sheet date whether there is any indication that a Fixed Asset is impaired. If any such indication exists, an estimate of the recoverable amount is made and impairment loss, if any, is provided for.

I) PROVISIONS AND CONTINGENT LIABILITIES - ACCOUNTING STANDARD 29
A provision is recognized when Bank has a present obligation as a result of past event where it is probable that an outflow of resources embodying economic benefit will be required to settle the obligation, in respect of which a reliable estimate can be made. Provisions are not discounted to their present value and are determined based on best estimate required to settle the obligation at the balance sheet date. These are reviewed at each balance sheet date and adjusted to reflect the current best estimates.
A disclosure of contingent liability is made when there is :
a) A possible obligation arising from a past event, the existence of which will be confirmed by occurrence or non occurence of one or more uncertain future events not within the control of the Bank ; or
b) A present obligation arising from a past event which is not recognized, as it is not probable that an outflow of resources embodying economic benefits will be required to settle the obligation or a reliable estimate of the amount of the obligation cannot be made.
When there is a possible or a present obligation in respect of which the likelihood of outflow of resources is remote, no provision or disclosure is made.

J) NET PROFIT FOR THE YEAR
The Net Profit disclosed in the Profit and Loss Account is after :
a. Provision on advances in accordance with Reserve Bank of India guidelines.
b. Provision for depreciation on investments as per Reserve Bank of India guidelines.
c. Provision for depreciation on premises and fixed assets.
d. Provision for Taxation.
e. Provision for Standard Assets.
f. Other usual and necessary provisions and adjustments.

II. NOTES ON ACCOUNTS :

1) ₹ 59.37 lakhs, (previous year ₹ 51.78 lakhs) represent premium on securities held under HTM amortized and debited to Profit and Loss Account. (Schedule 14 (III)).
2) In view of the judicial decisions on provisions of Section 80P of the Income Tax Act, 1961, the bank is of the opinion that its income for earlier year's upto Assessment year 2006-07 is not liable to tax. However, Income tax Dept., has preferred appeals to High Court for Assessment Year 2001-02, 2002-03 and 2006-07 claiming tax demands of ₹ 92.50 lakhs, ₹ 260.89 lakhs and ₹ 26.93 lakhs respectively. Based upon judicial decisions, the Bank is confident that no liability will arise on this account, hence no provision is made for the above amounts.
3) Unclaimed Dividend amounting to ₹33.93 lakhs pertaining to the year 2012-13 (Previous year ₹29.96 lakhs pertaining to the year 2011-12) has been transferred to Statutory Reserve as per the provisions of Bank's Bye-Law No. 47(iii).
4) The Bank has written off ₹ 1,25,611/- (previous year ₹96,979/-) (Schedule 16 (XIV)) being accounts identified by management as irrecoverable.
5) During the financial year as advised by RBI, accounts which were not operated for 10 years have been transferred to DEAF. The details are as under :

	(₹) Current Year	(₹) Previous Year
Opening balance of amounts transferred to DEAF	3,53,89,393	2,72,53,267
Add : Amounts transferred to DEAF during the year	62,85,011	81,39,868
Less : Amounts reimbursed by DEAF towards claims	(5,78,147)	(3,742)
Closing balance of amounts transferred to DEAF	4,10,96,257	3,53,89,393

6) **Accounting Standards :** In compliance with the guidelines issued by the Reserve Bank of India regarding disclosure requirements of various Accounting Standards issued by the Institute of Chartered Accountants of India, following information is furnished:
6.1) **Accounting Standard 5 - Statement of Profit or loss for the period, prior period items**
There is no material prior period item included in Profit and Loss account which is required to be disclosed as per the Accounting Standard issued by the Institute of Chartered Accountants of India read with guidelines issued by RBI.
6.2) **Revenue Recognition - Accounting Standard 9**
As mentioned in accounting policy (D) of schedule 18 certain items are accounted on cash basis on account of statutory/regulatory requirements and materiality.
6.3) **Accounting Standard 15**
The Bank has a defined benefit gratuity plan and defined benefit scheme for leave encashment which is funded through LIC of India.
The following tables summarize the components of net benefits/expenses recognized in the Profit and Loss Account and Funded status :

Assumptions	As on 31.03.2017	As on 31.03.2016
Discount Rate	8.00%	8.00%
Salary Escalation	8.00%	8.00%

	GRATUITY		LEAVE ENCASHMENT	
Changes in present value of obligations :	As on 31-03-2017 (₹)	As on 31-03-2016 (₹)	As on 31.03.2017 (₹)	As on 31.03.2016 (₹)
Present value of obligations as at the beginning of the year	10,63,54,083	9,96,22,950	5,14,97,190	5,33,26,097
Changes in obligation during the year	--	98,425	--	1,50,913
Interest cost	85,08,327	79,77,710	41,19,776	42,78,161
Current service cost	53,17,488	34,82,856	42,86,372	42,50,580
Benefits paid	(62,66,847)	(59,25,092)	(17,25,205)	(27,13,567)
Expected liability at the year end	--	--	--	--
Actuarial (gain)/loss on obligations	1,90,33,988	10,97,234	49,56,304	(77,94,994)
Present value of obligations as at the end of the year	13,29,46,999	10,63,54,083	6,31,34,437	5,14,97,190
Changes in the Fair value of plan assets	(₹)	(₹)	(₹)	(₹)
Fair Value of plan assets at the beginning of the year	11,27,97,678	10,46,52,607	6,15,18,430	5,85,30,560
Expected return on plan assets	90,87,920	84,96,083	50,18,042	48,00,346
Contributions	44,57,999	55,74,080	26,77,916	9,01,091
Benefits paid	(62,66,847)	(59,25,092)	(17,25,205)	(27,13,567)
Actuarial (gain)/loss on plan assets	--	--	--	--
Fair value of plan assets at the end of the year	12,00,76,750	11,27,97,678	6,74,89,183	6,15,18,430
Fair Value of plan assets	(₹)	(₹)	(₹)	(₹)
Fair Value of plan assets at the beginning of the year	11,27,97,678	10,46,52,607	6,15,18,430	5,85,30,560
Expected return on plan assets	90,87,920	84,96,083	50,18,042	48,00,346
Contributions	44,57,999	55,74,080	26,77,916	9,01,091
Benefits paid	(62,66,847)	(59,25,092)	(17,25,205)	(27,13,567)
Fair value of plan assets at the end of the year	12,00,76,750	11,27,97,678	6,74,89,183	6,15,18,430
Funded status	(1,28,70,249)	64,43,595	43,54,746	1,00,21,240
Actuarial (gain)/Loss recognized	(₹)	(₹)	(₹)	(₹)
Actuarial (gain)/Loss for the year - Obligation	1,90,33,988	10,97,234	(49,56,304)	(77,94,994)
Actuarial (gain)/Loss at the beginning of the year	--	--	--	--
Total (gain)/Loss for the year	1,90,33,988	10,97,234	49,56,304	(77,94,994)
Actuarial (gain)/Loss recognized in the year	1,90,33,988	10,97,234	49,56,304	(77,94,994)
The amounts to be recognized in the Balance Sheet and statements of profit and loss	(₹)	(₹)	(₹)	(₹)
Present value of obligations as at the end of the year	13,29,46,999	10,63,54,083	6,31,34,437	5,14,97,190
Fair value of plan assets as at the end of the year	12,00,76,750	11,27,97,678	6,74,89,183	6,15,18,430
Funded status	(1,28,70,249)	64,43,595	43,54,746	1,00,21,240
Net Asset / (liability) recognized in Balance Sheet	(1,28,70,249)	64,43,595	43,54,746	1,00,21,240
Expenses recognized in statement of Profit & Loss	(₹)	(₹)	(₹)	(₹)
Current service cost	1,93,727	34,82,856	42,86,372	42,50,580
Interest cost	85,08,327	79,77,710	41,19,776	42,78,161
Expected Return on plan assets	(90,87,920)	(84,96,083)	(50,18,042)	(48,00,346)
Actuarial (gain)/loss recognized in the year (obligations)	1,90,33,988	10,97,234	49,56,304	(77,94,994)
Actuarial (gain)/loss at the beginning of the year	--	--	--	--
Amount provided towards the fund	--	--	--	--
Arrears pertaining to earlier years accounted for	--	--	--	--
Expenses recognized in Profit and Loss account	1,86,48,102	40,61,717	83,44,410	(40,66,599)

(₹ in lakhs)

	GRATUITY 2017	2016	2015	2014	2013	LEAVE ENCASHMENT 2017	2016	2015	2014	2013
Present value of obligations as at the end of the year	1329.47	1063.54	996.23	976.93	903.62	631.34	514.97	533.26	496.06	436.62
Fair value of plan assets as at the end of the year	1200.77	1127.98	1046.53	1008.63	931.19	674.89	615.18	585.30	517.20	470.61
Funded status	(128.70)	64.44	50.30	31.70	27.57	43.55	100.21	52.04	21.14	33.99
Actuarial adjustments	190.34	10.97	(41.73)	33.64	3.17	49.56	(77.95)	(17.58)	11.78	(8.72)

The estimates of future salary increases, considered in actuarial valuation, takes into account inflation, seniority, promotion and other relevant factors, such as supply and demand in the employment market.
6.4) **Segment Reporting - Accounting Standard 17**
The entire operations of the Bank is one composite banking business, carried on in areas of operation

Significant Accounting Policies and Notes on Accounts Contd. on Page 7

ఎ.పి. మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్

41వ వార్షిక సర్వసభ్య సమావేశం: 11-08-2017

చైర్మన్ శ్రీ పురుషోత్తమ్‌దాస్ మాంధానా గారి ప్రసంగం



ప్రియమైన సభ్యులారా,

[illegible]

ఆర్థిక దృశ్యచయనిక:

[illegible]

భారత బ్యాంకింగ్ దృష్టాంతం:

[illegible]

- సమష్టి వ్యాపారం ₹2847.37 కోట్ల నుండి ₹3329.30 కోట్లకు పెరిగి 16.93% వృద్ధిని నమోదు చేసింది.
- డిపాజిట్లు ₹1862.29 కోట్ల నుండి ₹2219.61 కోట్లకు పెరిగి 19.19% పెరుగుదలను ప్రదర్శించింది.
- ఋణాలు 12.65% వృద్ధిని సాధిస్తూ ₹985.08 కోట్ల నుండి ₹1109.69 కోట్లకు పెరిగాయి.
- 2016-17 లో బ్యాంకు లాభం ₹29.82 కోట్ల నుండి ₹30.63 కోట్లకు పెరిగి 2.72% వృద్ధిని నమోదు చేసింది.
- స్వంత నిధులు 6.68% పెరిగిన మూలంగా ₹229.49 కోట్ల నుండి ₹244.82 కోట్లకు వృద్ధి చెందాయి.
- కాసా డిపాజిట్లు 21% నుండి 25% దాకా మెరుగు పడ్డాయి.
- ప్రతి షేరు నికర విలువ ₹147
- ప్రతి షేరుకు ఆర్జన ₹13.37

నిరర్థక ఆస్తుల నిర్వహణ :

[illegible]

అంకాత్మక (డిజిటల్) బ్యాంకింగ్ :

[illegible]

డివిడెండ్:

2016-17 సంవత్సరానికి దామాషా పద్ధతి ఆధారంగా 18% డివిడెండ్ చెల్లించాలని బ్యాంకు నిర్దేశక మండలి సిఫార్సు చేసిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.

సంస్థాగత సామాజిక బాధ్యతలు:

[illegible]

మానవ వనరులు :

[illegible]

ఈ సంవత్సరానికి అభివృద్ధి ప్రణాళిక :

[illegible]

- ₹3800 కోట్ల వరకు వ్యాపారాన్ని సాధించడం.
- పన్ను చెల్లింపుకు ముందు ₹31 కోట్ల లాభాన్ని పొందడం.
- 4%కు దిగువగా స్థూల నిరర్థక ఆస్తుల్ని నియంత్రించడం.

శాఖా విస్తరణ :

[illegible]

సంస్మరణీయ సంఘటనలు :

[illegible]

పురస్కారాలు :

- [illegible]
- [illegible]

నివాళి :

[illegible]

కృతజ్ఞతలు :

[illegible]

జై హింద్

Contd. from Page 6

బస్సులో గరగపర్రు దళితుల నిర్బంధం

- 3 గంటలపాటు కదలనివ్వని పోలీసులు
- వృద్ధురాలిపై దాడి, ఏడుగురు నేతల అరెస్టు
- ఏలూరు స్టేషన్‌కు తరలింపు
- ఏం నేరం చేశారని నిర్బంధించారు: సిపిఎం, సిపిఐ



ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న కెవిపిఎస్, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-ఏలూరు అర్బన్

తమ గోడు కలెక్టర్‌కు చెప్పేందుకు బయల్దేరిన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు దళితులను బస్సులోనే మూడు గంటలపాటు పోలీసులు నిర్బంధించారు. బస్సు దిగేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై దాడిచేయడంతో ఆమె కుప్పకూలింది. దీన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సిపిఎం, సిపిఐ నేతల నిలదీతతో ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లేందుకు అనుమతించారు.

గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన 173 దళిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఈ నెల 8న కలెక్టర్, ఎంఎల్ఎ నష్టపరిహారం చెక్కులను అందజేశారు. మరో 53 కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమవుతుందని ప్రకటించారు. బిసి – సికి చెందిన వారనే పేరుతో 84 దళిత కుటుంబాలకు పరిహారం ఇవ్వబోమని అధికారులు ప్రకటించారు. సాంఘిక బహిష్కరణకు గురైన వారందరికీ పరిహారం ఇవ్వాలని, దళితులు కోరుకున్న చోటే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని, కౌలు భూములు తిరిగి ఇవ్వాలని, వ్యవసాయ పనులకు పిలవాలని కోరుతూ సుమారు రెండొందల మంది దళితులు గరగపర్రు నుంచి బస్సు, మూడు ఆటోల్లో ఏలూరు కలెక్టరేట్‌కు బయల్దేరారు. ఏలూరు రైల్వేస్టేషన్ వద్ద ఆ బస్సును పోలీసులు అడ్డుకుని రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బస్సు నుంచి దిగకుండా పోలీసులు అడ్డుకున్నారు. మూత్ర విసర్జనకైనా అనుమతించాలని వృద్ధులు, మహిళలు కోరినా తిరస్కరించారు. బస్సు దిగడానికి ప్రయత్నించిన వృద్ధురాలు ఈతకోట కోటమ్మపై దాడి చేయడంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ జి.శివకుమార్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కె.లక్ష్మణ్ తదితరులు ఆందోళన చేపట్టారు. దీంతో, ఏడుగురిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.

మహిళలు బస్సు కిటికీల నుంచి కిందకు దూకి, పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న సిపిఎం, సిపిఐ, దళిత సంఘాల నాయకులు ఏం నేరం చేశారని దళితులను బస్సులోనే నిర్బంధించారని ప్రశ్నించారు. వెనక్కు తగ్గిన పోలీసులు అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతోపాటు బస్సులోని వారిని విడిచిపెట్టారు. వారంతా ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

అనంతరం కలెక్టర్ భాస్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. అందరికీ నష్టపరిహారం అందించేందుకు, కౌలు భూములు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ఈ ఆందోళనల్లో గరగపర్రు దళితుల ఆందోళనా సమితి ప్రధాన కార్యదర్శి చరబండ రాజు, సిపిఎం జిల్లా నాయకులు బి.సోమయ్య, పి.కిషోర్, కె.శ్రీనివాస్, ఐద్వా నేత హరీషాదుర్గ, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ విద్యార్థుల నిరసన

ప్రజాశక్తి -బాపట్ల

బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థుల రిలేనిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. విద్యార్థులు వినూత్నరీతిలో ఖాళీ కంచాలు పట్టుకొని తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం 64వ నెంబరు జిఒను రద్దు చేసేంతవరకూ తమ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని విద్యార్థులు హెచ్చరించారు. వ్యవసాయ విద్యలో డిగ్రీ పుచ్చుకున్నాక 64వ నెంబరు జిఒతో తమకు ఉపాధిలేక తల్లిదండ్రులను పోషించలేక బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తోందని, అందుకే తమ బాధను వ్యక్తం చేయడానికి ఖాళీ కంచాలతో నిరసన తెలియజేస్తున్నామని వివరించారు. 64వ నెంబరు జిఒను పూర్తిస్థాయిలో రద్దుచేసి 16వ నెంబరు జిఒను అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆ జిఒతో వ్యవసాయ శాఖ ఉద్యోగాల్లో ప్రవేశించిన అర్హత లేనివారి వివరాలను తాము వెల్లడిస్తామన్నారు.

మున్సిపల్ కార్మికుల రాష్ట్రస్థాయి రిలే దీక్షలు

ప్రజాశక్తి – సత్యనారాయణపురం (విజయవాడ)

కార్మికులను జలగల్లా పీల్చే కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక వర్గం సమాయత్తం కావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 279 జిఒను రద్దు చేయాలనీ, ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలను చెల్లించాలనీ డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ జెఎసి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజూ కొనసాగాయి. దీక్షలను ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు చలసాని వెంకట రామారావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయమని కోరుతుంటే వారిని రాష్ట్ర ప్రభుత్వం మరింత అధ్వానస్థితికి నెడుతోందని విమర్శించారు. ఐదో రోజు దీక్షలో విజయనగరం జిల్లా కార్మికులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జెఎసి నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఎ.రంగనాయకులు, ఎస్.జ్యోతిబాసు తదితరులు పాల్గొన్నారు.

మేజర్‌పోర్టుల అథారిటీ బిల్లు-2016ని వ్యతిరేకిస్తూ ధర్నా



పోర్టు ప్రధానకార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అఖిల కార్మిక సంఘాల నేతలు, కార్మికులు

ప్రజాశక్తి – కలెక్టరేట్, విశాఖ

మేజర్‌పోర్టుల అథారిటీ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖపోర్టులోని అన్ని కార్మికసంఘాల ఆధ్వర్యాన శుక్రవారం పోర్టు ప్రధానకార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత, జీతభత్యాలు తదితర డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు నినాదాలు చేశారు. యునైటెడ్ పోర్టు అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ప్రధానకార్యదర్శి వి.ఎస్.పద్మనాభరాజు, విడిఎల్‌బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు ఎస్.పరశురాం, విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్టు వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) నాయకులు బిసిహెచ్.మసేన్, విశాఖపట్నం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్(హెచ్ఎంఎస్) నాయకులు జి.జగన్నాధరావు, జనతా పోర్టు అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ఎంఎస్ (వర్కర్స్) నాయకులు ఎన్.కనకరావు, నేషనల్ పోర్టు ట్రస్టు ఎంప్లాయీస్ యూనియన్ (ఐఎన్‌టియుసి) నాయకులు కెపి.నాయుడు, విశాఖపట్నం పోర్టు అండ్ డాక్ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) నాయకులు ఎజె. సుబ్రమణ్యం తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మేజర్‌పోర్టులన్నింటిని పూర్తిగా ప్రవేటీకరించేందుకు మేజర్‌పోర్టుల చట్టం–1963 స్థానంలో మేజర్‌పోర్టుల అథారిటీబిల్లు–2016ను పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇది చట్టరూపమైతే కార్మికులకు ఉద్యోగభద్రత ఉండదని, కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్న సౌకర్యాలు పెన్షన్‌తో సహా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటికీ విఘాతం కలుగుతుందన్నారు. ప్రస్తుతం బోర్డులో కార్మిక ప్రతినిధులు ఇద్దరికి స్థానం ఉండగా కొత్తగా ఆథారిటీ బోర్డులో ఒక్కరికే స్థానం ఉంటుందని, అదికూడా ట్రేడ్‌యూనియన్ అభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వం తాను అనుకున్న వారినే నియమించేలా కొత్తచట్టంలో మార్చారని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యాలు స్పందించక పోతే ఆరు ఫెడరేషన్ల పిలుపు మేరకు ఈ నెల 18 తరువాత ఏరోజు నుంచైనా దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.

స్వాతంత్ర వీరుల స్ఫూర్తిని చాటుతూ డివైఎఫ్ఐ ర్యాలీ

ప్రజాశక్తి– కంచరపాలెం, విశాఖ



డివైఎఫ్ ఆధ్వర్యాన ర్యాలీ

స్వాతంత్ర వీరుల పోరాట స్ఫూర్తిని చాటుతూ డివైఎఫ్ఐ విశాఖ నగర కమిటీ ఆధ్వర్యాన డిగ్రీ విద్యార్థులు, డివైఎఫ్ఐ కార్యకర్తలు స్థానిక ఊర్వశి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టు వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి.పద్మ, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి వి.కృష్ణారావు మాట్లాడారు. అధికారంలో ఉన్న వారి నిర్లక్ష్యం మూలంగా స్వాతంత్ర లక్ష్యాలు నేటికీ నెరవేరలేదన్నారు. దేశంలో బిజెపి అధికారంలోకొచ్చిన తర్వాత అవినీతితో పాటు మత ఘర్షణలు, స్త్రీలపైన అకృత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధాన నిర్ణయాల కారణంగా అంతిమంగా పేదలు నష్టపోతున్నారన్నారు. పన్నుల భారాలతో పేద, ధనిక అంతరాలు నానాటికీ ఎక్కువవుతున్నాయన్నారు. గాంధీజీ కలలు నెరవేరాలంటే దేశంలో గాడ్సేను పూజించే వారిని తరిమేయాలన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు, ప్రజలందరికీ ఉపాధి కల్పించినప్పుడే దేశ ప్రగతి సాధ్యపడుతుందన్నారు.

హక్కుల కోసం గిరిజనుల శంఖారావం

ప్రజాశక్తి – సత్యనారాయణపురం (విజయవాడ)

రాజ్యాంగంలో ఆదివాసీ గిరిజనులకు కల్పించిన హక్కులను తక్షణం అమలు చేయకుంటే రాబోయే ఎన్నికల్లో పాలకులకు తగిన గుణపాఠం చెపుతారని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు చలసాని వెంకట రామారావు హెచ్చరించారు.. గిరిజనులంతా ఏకమై అధికార టిడిపిపై శంఖారావం పూరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ (గిరిజన) సంఘాల జాయింట్ వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలవుతున్నా ఇప్పటివరకు గిరిజన అభివృద్ధిపై రాష్ట్రస్థాయిలో గానీ, జిల్లా స్థాయిలో గానీ సమీక్షా సమావేశాలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో గిరిజనులకు స్థానం కల్పించకపోవడం శోచనీయమని అన్నారు.

పునరావాసం కల్పించాకే పనులు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి– హిరమండలం (శ్రీకాకుళం జిల్లా)



పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కృష్ణమూర్తి తదితరులు

శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని వంశధార రిజర్వాయర్ నిర్మాణం వల్ల సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పనులు చేట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంశధార నిర్వాసితులకు మద్దతుగా సిపిఎం ప్రచురించిన వాల్‌పోస్టర్‌ను గార్లపాడు నిర్వాసిత గ్రామంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం నిర్వాసితులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించేందుకు 2005లో ప్రభుత్వం నిర్ణయించిందని, నేటికి 12 ఏళ్ల కావస్తున్నా నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదని తెలిపారు. రిజర్వాయర్ కాంట్రాక్టర్‌కు ధరలు పెంచిన ప్రభుత్వం, వంశధార నిర్వాసితులకు పరిహారం పెంచకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో పోలవరం జలాశయ నిర్వాసితులకు రూ.3.25 లక్షల విలువైన ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని, అదే మాదిరిగా వంశధార నిర్వాసితులకూ అందించాలని డిమాండ్ చేశారు. మంత్రుల ఇంటి అద్దె నెలకు లక్ష రూపాయల చొప్పున చెల్లిస్తున్న ప్రభుత్వం, నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు మాత్రం ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి పోరాటం ఉధృతం చేయాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రసాదరావు, కె.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

వంశధార జలాశయ పనులు పరిశీలించిన జెసి, ఎస్‌పి

వంశధార జలాశయ పనులను జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్‌పి త్రివిక్రమవర్మ శుక్రవారం సందర్శించారు. వచ్చే జనవరి ఐదో తేదీకి ఈ జలాశయంలో నీటిని నిల్వ చేయాలని సిబ్బందిని జెసి ఆదేశించారు.

రైతాంగ సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ధర్నా

ప్రజాశక్తి – కడపఅర్బన్

రైతాంగ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఎపి రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతాంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి ప్రభుత్వాలు నెట్టివేస్తున్నాయని విమర్శించారు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. కరువులో ప్రకటించే రుణమాఫీ రైతుల ఖాతాలో వేయాలని పేర్కొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసులురెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, అన్వేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి జమీల, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, నాయకులు లక్ష్మీదేవి, ఐ.ఎన్.సుబ్బమ్మ, మరియమ్మ, గోపాలకృష్ణారెడ్డి, రామసుబ్బమ్మ, రామకృష్ణారెడ్డి, ఖాజాబీ, షకీల, జయమ్మ, లక్ష్మి, మున్నా, రైతులు పాల్గొన్నారు.

50 మంది కార్మికుల అరెస్టు

ప్రజాశక్తి– శ్రీకాకుళం సిటీ

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరంలో వంద పడకల ఇఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించేందుకు సిఐటియు ఆధ్వర్యాన శుక్రవారం ర్యాలీగా వెళ్తున్న కార్మికులను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎన్.వి.రమణ సహా 50 మంది కార్మికులను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ర్యాలీకి ముందు డి.గోవిందరావు, పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల మంది కార్మికులుండగా, 21 వేల మందికి మాత్రమే ఇఎస్ఐ అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలోని కార్మికులు ప్రతి నెలా రూ.1.76 కోట్లను ఇఎస్ఐకి చెల్లిస్తున్నా, జిల్లాలో ఇఎస్ఐ ఆస్పత్రి లేకపోవడంతో కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధితులను వైద్యం కోసం విశాఖ తరలించేలోగా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిహారం చెల్లించిన తర్వాతే విద్యుత్ టవర్లు

ప్రజాశక్తి–నూజివీడు

తమకు పరిహారం అందించిన తరువాతే విద్యుత్ టవర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాలని కృష్ణాజిల్లా నూజివీడు మండలం జంగంగూడెం రైతులు.. అధికారులను అడ్డుకున్నారు. 50 మంది రైతులకు చెందిన పొలాల్లో ట్రాన్స్‌కో టవర్ల నిర్మాణానికి సర్వే నిర్వహించి చర్యలు చేపట్టడానికి సంబంధిత శాఖ రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో.. టవర్ల ఏర్పాటుకు భూములు కోల్పోయిన రైతులు పనులు చేపట్టడానికి వచ్చిన ట్రాన్స్‌కో అధికారులను నిలువరించారు. అనంతరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమపై ట్రాన్స్‌కో అధికారులు జులుం చేస్తూ పోలీసుల సాయంతో భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించే వరకూ ఎట్టి పరిస్థితిల్లోనూ పనులు చేపట్టనివ్వబోమని తేల్చి చెప్పారు. భూములకు నష్టపరిహారం లెక్కకట్టేటప్పుడు రైతుల సమక్షంలో పంట నష్టం పంచనామా నిర్వహించాలన్నారు. తమకు చెందాల్సిన అన్ని రకాల పరిహారాలూ అందే వరకూ టవర్ల నిర్మాణ పనులు జరగనివ్వబోమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు నాయకులు పొట్లూరి రవి, రైతులు కృష్ణారావు, అద్దెపల్లి సాయి కుమార్, గంగాధరరావు, చలపతిరావు, పాపారావు, రాంబాబు పాల్గొన్నారు.

వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మృతులకు మాలమహానాడు నివాళి

ప్రజాశక్తి – సత్యనారాయణపురం (విజయవాడ)

ఎస్‌సి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో అసువులు బాసిన మాల మృత వీరులకు మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మాల మృతవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. 1997 ఆగస్టు 11న మాలల చలో సెక్రటేరియేట్ కార్యక్రమంలో.. రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ వద్దన్నందుకు అప్పటి ప్రభుత్వం మాలలను లాఠీలతో కొట్టించి, గుర్రాలతో తొక్కించి.. పోలీసులతో కాల్పులు జరిపించిందన్నారు. ఆ ఘటనల్లో దవతోటి నారాయణ, పూనంకి శేషయ్య అనే ఇద్దరు మాలలను పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాలమహానాడు అంతిమ లక్ష్యం కులం లేని సమాజం నిర్మించడమేనని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ పొలిట్‌బ్యూరో సభ్యులు వరకాల ఆదాము, రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజ్ఞ

జవాబులు

1. 1942
2. 682
3. జాకబ్ జుమా
4. పదేళ్లు
5. 13వ

కేరళపై తప్పుడు ప్రచారం ఆపండి

పార్లమెంట్‌లో లెఫ్ట్ ఎంపిల ఆందోళన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

కేరళ రాష్ట్రంపై తప్పుడు ప్రచారం ఆపాలని లెఫ్ట్ ఎంపిలు డిమాండ్ చేశారు. కేరళ అన్ని రంగాల్లో ముందుందని పేర్కొన్నారు. దేశంలోనే ప్రజా పాలన అందిస్తోన్న కేరళ ప్రభుత్వంపైన, సిపిఎంపైన అసత్య ఆరోపణలు తగవన్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతోన్నారని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. దేశంలో క్రైం అత్యధికంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతోందని, అందుకు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో(ఎన్సీఆర్బీ) రిపోర్టులే చెబుతోన్నాయని తెలిపారు. కేరళలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు స్థానిక లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సాహోపేతమైన చర్యలకు పూనుకుందని గుర్తు చేశారు. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా కేంద్ర మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శుక్రవారం నాడు పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్లమెంట్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిజెపి, సంఘ పరివార్, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుష్ప్రచారం ఆపాలని, కేరళకు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు తగవని, మానవాభివృద్ధికి కేరళ ఆదర్శమని, మతతత్వ ప్రచారాలు ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపిల నినాదాలతో పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజూ లోక్‌సభలో కేరళ రాష్ట్రంపైన అవాస్తవ ప్రకటన చేశారని, ఆయన తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం లోక్‌సభ పక్షనేత పి.కరుణాకరన్ మాట్లాడుతూ సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 12 మంది కార్యకర్తలను సంఘపరివార్ గుండాలు హత్య చేశారని తెలిపారు. లౌకిక పునాదులపై నిలిచిన కేరళలో ఆరెస్సెస్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. బిజెపి, ఆరెస్సెస్ ఆటలను కేరళ ప్రజలు సాగనివ్వరని పేర్కొన్నారు.

విద్య, వైద్యం, ఉద్యోగిత, మౌలిక సదుపాయాల కల్పనలో కేరళ ముందుందని, అలాంటి రాష్ట్రంపై బురద జల్లడం హేయమైన చర్యని అన్నారు. బిజెపి నేతలు కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తోన్నారని, దేశంలోనే ఆదర్శమైన పాలనను లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వమందిస్తోందని, అది బిజెపికి పట్టడం లేదని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అవినీతి, నిరుద్యోగం, ప్రజల్లో అశాంతి, మతోన్మాద దాడులు, దళిత, మైనార్టీలపై దాడులు, మహిళలకు రక్షణ లేకపోవడం వంటి వాటితో ప్రజలు నిరంతరం ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎంపిలు తపన్ సేన్, పి.కె. శ్రీమతి టీచర్, ఎ.సంపత్, కె.కె రాగేష్, ఎం.బి రాజేష్, సి.పి నారాయన్, కె. సోంప్రసాద్, ఎండి బద్రూద్దోజాఖాన్, శంకర్ ప్రసాద్ దత్త తదితరులు పాల్గొన్నారు.


పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న వామపక్ష ఎంపీలు



ఢిల్లీలో 'అన్నాడిఎంకె' రాజకీయాలు

- ప్రధానితో పళనిస్వామి భేటీ
- చీలికవర్గాల పునరేకీకరణ దిశగా అడుగులు

చెన్నయ్ : తమిళనాడు పాలక పార్టీ అన్నాడిఎంకె రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. తమిళనాడు సిఎం ఎడిఎస్ పళనిస్వామి శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాలు పాటు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పార్టీలోని చీలిక గ్రూపుల పునరేకీకరణపై మోడీకి పళనిస్వామి వివరించారు. వారాంతానికి పునరేకీకరణ ప్రక్రియ పూర్తవ్వనుందని పళనిస్వామి చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారానికి హాజరైన పళనిస్వామి, మాజీ సిఎం పన్నీర్ సెల్వంలు సయోధ్యపై కూడా దృష్టి పెట్టారు. పలువురు బిజెపి నేతలతో కూడా సమావేశమయ్యారు. త్వరలో చెన్నయ్‌లో కూడా పన్నీర్, పళనిస్వాముల సమావేశం కానున్నట్లు సమాచారం. పునరేకీకరణ నేపథ్యంలో మరోవైపు పదవుల పంపకాలపై కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయి. గురువారం నాటి పార్టీ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వికె శశికళ మేనల్లుడు టిటివి దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన నియామకం పార్టీ నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తెలుస్తోంది. దినకరన్ హయాంలో పార్టీలో జరిగిన నియామకాలను కూడా రద్దు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగానే పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో పార్టీ ఎన్నికలయ్యేంతవరకే ఆమె కార్యదర్శిగా కొనసాగనున్నట్లు పార్టీ నేతలకు సమాచారమిచ్చారు. పన్నీర్ సెల్వానికి ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు పళనిస్వామి గ్రూపు అంగీకరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

రెండు ఆకుల గుర్తు కోసమే...

అన్నాడిఎంకెలో చీలికలు వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికల సమయంలో 'రెండు ఆకులు' పార్టీ గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ గుర్తును తిరిగి పొందడంలో కేంద్రం సాయాన్ని కోరేందుకు మోడీతో పళనిస్వామి భేటీ అయి ఉంటారని మరి కొందరు పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్‌డిఎ కూటమిలో చేరాలని అన్నాడిఎంకెపై బిజెపి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఉద్యోగం అడిగితే... చితకబాదారు

- బీఈడీ, టీఈటీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులపై లాఠీచార్జి
- ఉత్తరప్రదేశ్ రాజధానిలో ఘటన..

లక్నో : ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ, బీజేపీ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. 2011 బ్యాచ్‌కు చెందిన బీఈడీ, టీఈటీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు లాఠీచార్జి చేశారు. ఊహించని పరిణామంతో నిరుద్యోగులు పరుగులు తీశారు. పరుగులుపెడుతున్న వారిని వెంబడించి మరీ లాఠీలతో చితకబాదారు.. పలువురు గాయపడ్డారు.

బీఈడీ, టీఈటీ సంఘర్ష్ మోర్చా అధ్యక్షుడు యజ్ఞదత్ శుక్లా మాట్లాడుతూ.. ఆర్టీఈ యాక్ట్.. 2009 ప్రకారం రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో సుమారు మూడు లక్షల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. బీఈడీ, టెట్..2011 ప్రకారం పరీక్ష రాసిన అభ్యర్థులంతా.. ఆ పోస్టులకు అర్హులని తెలిపారు. తమకు ఆ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఇటు అసెంబ్లీ, అటు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చార్‌బాగ్ నుంచి పాదయాత్రను గురువారం నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ఉద్యోగాలివ్వాలని నినాదాలు చేస్తూ.. ప్రదర్శన నిర్వహించారు. ఈ రెండు చోట్లా నిరుద్యోగుల ప్రదర్శనలతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సరిగ్గా ప్రదర్శనలు ఆయా ప్రాంతాలకు చేరుకోగానే వారిని నిలవరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సిర్‌సంగజ్‌కు చెందిన అంజు పోర్‌వార్ స్పృహకోల్పోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించటానికి అంబులెన్స్‌ను పిలిపించగా.. అది మొరాయించింది. చివరికి పోలీసు జీపులోనే సివిల్ ఆస్పత్రికి తరలించారు. బీఈడీ టెట్.. 2011లో పాసైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అసిస్టెంట్ టీచర్ హోదా కల్పించాలని, కనీస వేతనం 35 వేల రూపాయలు ఇవ్వాలన్నది వారి డిమాండ్.

అయోధ్య వివాదం కేసులో డిసెంబరు 5 నుంచి తుది విచారణ : సుప్రీం

- చారిత్రక ఆధారాల అనువాదానికి 3 నెలల గడువు
- యుపి ప్రభుత్వం, వాది, ప్రతివాదులకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : అయోధ్య వివాదం కేసులో డిసెం బరు 5 నుంచి తుది విచారణ ప్రారంభిస్తా మని సుప్రీంకోర్టు తెలి పింది. ఈ లోగా కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు, పత్రాలను ఇంగ్లీషులోకి అనువదిం చుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, వాది, ప్రతివాదులను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అయోధ్యలో ఇప్పుడున్న బాబ్రీ మసీదు స్థానంలో రామజన్మ భూమి ఉండేదంటూ గతంలో వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో న్యాయనిర్ణయం నిమిత్తం పరిశీలించాల్సిన చారిత్రాక ఆధారాలను పది వారాల్లోగా అనువదించి సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్పించిన ఆధారాలు, పత్రాలను అనువదించేందుకు వాది, ప్రతివాదులకు 12 వారాల గడువు ఇచ్చింది. నిర్దేశిత సమయంలో విచారణ పూర్తి చేయనున్నామని, మధ్యలో కేసు వాయిదాను అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇటీవల ఈ కేసుకు సంబంధించి షియా యుపి వక్ఫ్ బోర్డు కోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. అయోధ్యకు సమీపంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మాణానికి సమ్మతమేనని అందులో పేర్కొంది.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణం

(మొదటి పేజీ తరువాయి)


వెంకయ్య నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ముఖ్యమంత్రులు వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సమాజ్‌వాది పార్టీ నేత ములా యం సింగ్ యాదవ్, ఎన్‌సిపి నేత తరిఖ్ అన్వర్, సిపిఐ నేత డి రాజా, టిఎంసి నాయకులు సుదీప్ బందోపాధ్యాయ, డెరిక్ ఓబ్రియన్ ఎఐఎడిఎంకెకు చెందిన పన్నీర్ సెల్వం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. వెంకయ్య నాయుడు భార్య ఉష కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

స్వాతంత్ర్యానంతరం పుట్టిన తొలి ఉపరాష్ట్రపతి వెంకయ్య : ప్రధాని మోడీ

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పుట్టిన తొలి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోడీ ఆయనను అభినందించారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ప్రశంసించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఉప రాష్ట్రపతి కూడా వెంకయ్య నాయుడేనని, ఆయన తన జీవితంలో ఎక్కువకాలం పార్లమెంట్‌లోనే గడిపారని చెప్పారు. రాజ్యసభ పనితీరు ఆయనకు బాగా తెలుసునన్నారు. వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతు బిడ్డ అని, రైతుల అవసరాలను, సమస్యలను రైతే అర్థం చేసుకోగలడని మోడీ అన్నారు. దేశంలోని ఉన్నత పదవుల్లో తొలి నుంచి వినయం కలిగిన వ్యక్తులే కొనసాగుతున్నారన్నారు.

సిబిఎఫ్‌సి ఛైర్మన్‌కు ఉద్వాసన

- నూతన ఛైర్మన్‌గా ప్రసూన్ జోషి

ముంబయి : సిబిఎఫ్‌సి వివాదాస్పద ఛైర్మన్ పహలాజ్ నిహలాని శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రెండున్నరేళ్ల పదవికాలంలో ఇంటా-బైటా పలు విమర్శలు ఎదుర్కొన్నారు. సృజనాత్మకత చిత్రాలను అడ్డుకుంటున్నారని ఈయన హయాంలోనే హైకోర్టు నుంచి సైతం అక్షింతలు పడ్డాయి. కాగా నూతన ఛైర్మన్‌గా గీత రచయత ప్రసూన్ జోషికి నియమితులయ్యారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలింసర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి)ని పహలాజ్ నిహలాని సొంత జాగీరుగా మార్చుకున్నారని బోర్డు సభ్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తువచ్చారు. చిత్రాలలోని కథనాల్లో హేతుబద్ధత లేకుండా కోతలు పెడుతున్నారనీ, నైతికత లోపించిందనీ ఆరోపణలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఆయన అనివార్యంగా రాజీనామా చేశారు. మదుర్ బందర్కర్ నిర్మించిన 'ఇందు సర్కార్' చిత్రానికి సంబంధించి అనవసర కోతలు పెడుతున్నారని ఎమర్జన్సీ కాలం నాటి అంశాలపై తీసిన ఈ చిత్రాన్ని ఆమోదించకుండా తిరస్కరిస్తున్నారని నిహలానిపై ఆరోపణలున్నాయి. 'లిఫ్‌స్టిక్ అండర్ బుర్ఖా' చిత్రం కూడా మహిళలపై లైంగిక వేదిపులపై చిత్రీకరించారు. అయితే ఈ చిత్రంలో అభ్యంతరకర పదాలున్నాయనీ, మహిళలు అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని ఈ చిత్ర విడుదలను కూడా ఆయన అడ్డుకున్నారు. ముస్లింల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే డైరక్టర్ అలంక్రిత శ్రీవాత్సవ ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌లో సవాలు చేసి గెలిచారు. 2015 జనవరిలో పహలాజ్ నిహలాని ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన వివాదాల్లోనే ఉన్నారు. షారుఖాన్ చిత్రంలో 'ఇంటర్‌కోర్స్' పదంపై అభ్యంతరం తెలిపారు. నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ డాక్యుమెంటరీలోని 'ఆవు', 'హిందూ ఇండియా' పదాలపై కూడా అభ్యంతరాలు తెలిపారు. 'ఉడతా పంజాబ్' చిత్రంలో 89 చోట్ల కోత పెట్టాలని నిహలాని ఆదేశించారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే నిర్మాతలు బోర్డు నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు బోర్డు నిర్ణయంపై మండిపడింది. 'సృజనాత్మకతను చంపకండి' అంటూ బోర్డును ఆదేశించింది. ఇక నిహలాని స్థానాన్ని మరో వ్యక్తితో భర్తీ చేయనున్నట్లు నెల రోజుల క్రితమే కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఒరిస్సాలో ఆరుకు చేరిన స్వైన్ ఫ్లూ మృతులు

భువనేశ్వర్ : ఒరిస్సాలో స్వైన్ ఫ్లూ బారినపడి మృతిచెందిన వారి సంఖ్య శుక్రవారం నాటికి రెండు నుంచి ఆరుకు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖాధికారులు వెల్లడించారు. త్రిటోల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కటక్‌లో ఎస్‌సిబి మెడికల్ కళాశాల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.సంబల్‌పూర్ జిల్లా వింసర్‌లో కూడా ఒక వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. సంబల్‌పూర్ జిల్లాలో వైద్యులతో రక్త నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌సిబి ఆస్పత్రి, కటక్ ఆస్పత్రుల్లో ఇద్దరు వైద్యులు హెచ్1ఎన్1 వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం 24 శాంపిల్స్‌కు పరీక్షల నిమిత్తం పంపించగా వీటిలో 13 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని అధికారులు వివరించారు. ఒరిస్సాలో మొత్తం 84 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. స్వైన్ ఫ్లూ బాధితుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రామ్ దేవ్ జీవిత చరిత్ర విడుదలపై ఇంజక్షన్ ఉత్తర్వులు

కోర్టులో పోరాడతామన్న పబ్లిషర్

న్యూఢిల్లీ : యోగా గురు బాబా రామ్‌దేవ్ జీవిత చరిత్ర "గాడ్‌మాన్ టు టైకూన్ : అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ బాబా రామ్‌దేవ్" పుస్తకం విడుదలను నిలిపి వేయాలని ఢిల్లీ కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం తమకు ఉత్తర్వులు అందాయని, తాము వాటికి కట్టుబడి ఉంటామని పబ్లిషర్ తెలిపారు. ప్రముఖ జర్నలిస్టు ప్రియాంక పాథక్ నారియన్ పుస్తకాన్ని రచించగా, జగ్గర్‌నాట్ బుక్స్ ప్రచురించింది.

నోట్ల ముద్రణ ఖర్చెంత?

- రూ. 50 వేల కోట్ల భారం కేంద్రంపై వేయాల్సిందని వ్యాఖ్య

న్యూఢిల్లీ : కేంద్రానికి రూ.30,659 కోట్ల డివిడెండ్‌ను చెల్లించ నున్నట్లు గురువారం ఆర్‌బిఐ చేసిన ప్రకటనపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం శుక్రవారం స్పందించారు. ఇది గతేడాది చెల్లించిన డివిడెండ్‌లో సగం కంటే తక్కువ కావడంపై చిదంబరం విమర్శలు గుప్పించారు. అదనంగా రూ.50 వేల కోట్ల భారాన్ని కేంద్రంపై వేయాల్సిందని ట్వీట్ చేశారు. నోట్ల రద్దు వల్ల నిర్వహణ వ్యయం పెరగడంతో డివిడెండ్‌లో ఆర్‌బిఐ కోత విధించింది. దీనిపై చిదంబరం స్పందిస్తూ "రద్దయిన నోట్లను నాశనం చేసి, వాటి స్థానంలో కొత్త నోట్ల ముద్రణకు ఎంత ఖర్చు అయిందో ఆర్‌బిఐ వెల్లడిస్తుందా?" అని మరో ట్వీట్ చేశారు. 2015-16లో ఆర్‌బిఐ రూ.65,876 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది.

శరద్‌యాదవ్‌కు ఆ స్వేచ్ఛ ఉంది బీహార్ సిఎం నితీశ్‌కుమార్



పాట్నా : జెడి(యు)లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్‌కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. శరద్‌యాదవ్ గురువారం నుంచి జన్‌సంవాద్ పేరుతో మూడు రోజుల యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా శుక్రవారం అడిగిన ప్రశ్నకు నితీశ్ స్పందిస్తూ శరద్ నచ్చిన మార్గాన్ని ఎంచుకో వచ్చని వ్యాఖ్యానించారు. మహాకూటమి నుంచి బయటకు రావడం తానొక్కడి నిర్ణయం కాదని, పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయమ న్నారు. మరోవైపు నితీశ్‌నే పార్టీ నుంచి బయట కు పంపే దిశగా శరద్ నేతృత్వంలోని బృందం కస రత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

సరిహద్దుకు మరిన్ని బలగాలు

న్యూఢిల్లీ: చైనాతో వివాదాస్పదంగా మారిన డోక్లాం వద్దకు భారత్ భారీగా బలగాలను తరలిచింది. శుక్రవారం ఆర్మీ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. చైనాతో సరిహద్దు పంచుకొనే ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు. సైనికులను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు సైతం చేసినట్లు చెప్పారు.

మదర్సాలకు యుపి ప్రభుత్వం శల్య పరీక్ష

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వీడియో రికార్డు చేయండి

లక్నో : మదర్సాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శల్య పరీక్షలకు సిద్ధమైంది. మదర్సాల్లో విధిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాలని ఆ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మదర్సాల్లో ప్రతి ఒక్కరు జాతీయ గీతం పాడాలనీ, జెండా ఎగరవేయాలనీ, జాతీయ నేతలకు నివాళులు అర్పించాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఏఏ మదర్సాలు స్వాతంత్రదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాయి, ఏవి నిర్వహించడం లేదు అనే అంశాన్ని రూఢీ చేసుకోవడానికి వీడియో రికార్డు చేయాలని కోరినట్లు తెలిపారు.

భూటాన్ విదేశాంగ మంత్రితో సుష్మా స్వరాజ్ భేటీ

'డొక్లామ్', ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

ఖాట్మాండు: మూడు దేశాల సరిహద్దు కూడలి ప్రాంతమైన డొక్లామ్‌లో చైనా, భారత సైన్యాలు మోహరించ డంతో ఉద్రిక్తలు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భూటాన్ విదేశాంగ మంత్రి డంచో డోర్జీతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భేటీ అయ్యారు. భారత విదేశాంగ శాఖ కార్యదరి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు సిక్కిం సెక్టారులోని డొక్లామ్ ప్రాంతంపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. బంగాళాఖాత సముద్ర తీరం కలిగిన దేశాల మధ్య వివిధ రంగాల్లో సాంకేతిక, ఆర్థిక సహకారం అనే శీర్షికతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన 'బిమ్‌స్టెక్' సదస్సులో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 'బిమ్‌స్టెక్' సభ్య దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్ విదేశాంగ మంత్రులు కూడా హాజరయ్యారు.

విద్యార్థి సంఘాల ఎన్నికలు రద్దు

- వ్యతిరేకించిన విద్యార్థులు
- రెండు రోజులుగా ఆందోళన

కోల్‌కతా : జాథవ్‌పూర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు రద్దు చేయడంతో విద్యార్థులు రెండు రోజులుగా ఆందోళన బాట పట్టారు. యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలకు, రాజకీయాలతో సంబంధం లేకుండా చూడాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తిరస్కరించేందుకు యూనివర్సిటీ అధికారులు నిరాకరించారు. కోల్‌కతా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు కట్టుబడి ఉంటామని వైస్‌ఛాన్సలర్ స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ పాలనావిభాగం ఎదుట గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విద్యార్థులు బైఠాయింపు జరిపారు. దీంతో వైస్‌ఛాన్సలర్, రిజిస్ట్రార్‌తో పాటు ఇతర అధికారులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. విద్యార్థులు తమ ఆందోళనను విరమించాలంటూ వైస్‌ఛాన్సలర్ సురంజన్ దాస్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో విశ్వ విద్యాలయం నడుస్తున్నందును అది జారీ చేసిన ఉత్తర్వులకు తాము కట్టుబడి ఉండాలని, వాటిని తిరస్కరించే అధికారం తమకు లేదని విద్యార్థులకు నచ్చ చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. ప్రభుత్వ ఉత్తర్వులపై భిన్నాభిప్రాయాలున్నప్పుడు వాటిని వ్యక్తం చేయడంలో అనే ప్రజాస్వామ్య విధానాలున్నాయని, వాటిని అనుసరించాలని విద్యార్థులకు వివరించారు. యూనివర్సిటీ పాలనా విభాగమైన అరవిందో భవన్ ప్రవేశమార్గంలో విద్యార్థులు కూర్చుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే విద్యార్థులు తమ ఆందోళనను శాంతియుతంగానే నిర్వహించారు. తాము అధికారులను ఘెరావ్ చేయలేదని, వారు వెళ్ళేందుకు, వచ్చేందుకు స్వేచ్ఛ కల్పించామన్నారు.. విశ్వవిద్యాలయానికి చెందిన మూడు విద్యార్థి సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాలని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఇసి)ని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు అప్రజాస్వామికమని, ఆమోద యోగ్యం కాదని వారు చెప్పారు.

'మానవత్వం మీదే నమ్మకం పోయింది

బీహార్ ఐఎఎస్ అధికారి సూసైడ్ నోట్



న్యూఢిల్లీ : బీహార్‌కు చెందిన ఐఎ ఎస్ అధికారి, బక్సర్ జిల్లా కలెక్టర్ ముకేష్ పాండే గురువారం రాత్రి ఆత్మ హత్య చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై గురువారం రాత్రి కనుగొన్నట్లు పోలీసులు ప్రకటించారు ఛిద్ర మైన ఆయన మృతదేహం పక్కనే ఒక సూసైడ్ నోట్‌ను కూడా కనుగొన్నట్లు వివరించారు. తాను సొంత నిర్ణయం మేరకే ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిన పాండే సవివరమైన ఆత్మహత్యాపత్రం ఢిల్లీలో తాను బస చేసిన ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌రూమ్‌లో తన బ్యాగ్‌లో వుందని అందులో పేర్కొన్నారు. జీవితంలో అన్ని విధాలుగా విసిగిపోయి ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆయన వివరించారు. తనకు మానవత్వంపైనే నమ్మకం పోయిందని, వెస్ట్ ఢిల్లీలోని ఒక భవనం 10వ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని, అందుకు తనను క్షమించాలని ఆయన ఆ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసు అధికారి హెచ్‌ఎస్‌సింగ్ వివరించారు.

రామ్‌కింకార్ కళారూపం కూల్చివేతకు అసోం ప్రతిపాదన

ఖండించిన కళాకారుల సంఘాలు

ఇండియా న్యూస్ నెట్‌వర్క్ - న్యూఢిల్లీ:

అసోంకు చెందిన ప్రముఖ శిల్పకళాకారుడు రామ్‌కింకార్ బైక్ రూపొందించిన ఓ కళారూపాన్ని నాశనం చేసేందుకు రాష్ట్రంలో అధికారంలోవున్న బిజెపి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కళాకారుల సంఘం తీవ్రంగా ఖండించింది. కళాకారులపై బిజెపి ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను సహించబోమని పేర్కొంది. ఈ మేరకు భారత కళాకారుల సంఘం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మహాత్మా గాంధీ మార్గంలో నడిచిన రామ్‌కింకార్ 20వ శతాబ్దంలో తన కళతో అభ్యుదయ ఉద్యమానికి ప్రాణం పోశారని, ఆయన పుట్టి పెరిగిన ఆది వాసీ, ఉపజాతుల సంస్కృతికి కళా రూపాన్ని ఇచ్చారని ఆ ప్రకటనలో పేర్కొంది. అటువంటి వ్యక్తి మార్గదర్శకత్వంలో ఆయన విద్యార్థులు రూపొందించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పిచ్చితనమని వ్యాఖ్యానించింది. దేశ ప్రజా, రాజకీయ సమాజంలో ఇటువంటి ఘటనలకు చోటు చేసుకోలేదని పేర్కొంది.

భారత్‌లోనూ జాత్యాహంకారం

ఆఫ్రికా దేశస్తులపై చిన్నచూపు

న్యూఢిల్లీ : భారతీయులలో జాత్యాహంకారం ధోరణి వుందని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. విదేశీయులు ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారిని మనదేశంలో చిన్నచూపు చూస్తుంటారు. అయితే యూరప్‌తో పాటు ఆసియాలోని వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుపు రంగు కలిగి వుండేవారిపై మాత్రం భారతీయులు గౌరవభావాన్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి సంఘటనల పట్ల ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను చూడగానే నవ్వడం, ఎగతాళి చేయడం వంటి చర్యలు ప్రారంభిస్తారని ఆఫ్రికా దేశ స్తులు తెలిపారు. అదే తెల్లగా వుండే విదేశీయులను చూడగానే మరోక విధమైన తీరును ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ప్రయాణాల్లోనూ, షాపింగ్ చేసే సమయంలోనూ ఈ ధోరణి ఎక్కువగా వుంటుందన్నారు. అలాగే విద్యాలయాల్లోనూ నల్లగా వుండే విదేశీయులతో వుండే స్నేహం చేయడానికి భారతీయ విద్యార్థులు ఇష్టపడరని తెలుపుతున్నారు.

ముగిసిన వర్షాకాల సమావేశాలు

(మొదటి పేజీ తరువాయి)

పొందాయి. మూడు బిల్లులను ఉపసంహరించారు. మోటార్ వెహికల్ చట్టానికి సంబంధించిన బిల్లును ఎంపిక (సెలెక్టు) కమిటీకి పంపించారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు, వివిధ రాష్ట్రాలు అభ్యంతరం తెలపడంతో దీన్ని సెలెక్టు కమిటీకి ప్రతిపాదిస్తూ రాజ్యసభ నిర్ణయం తీసుకొంది. లోక్‌సభలో 193 రూల్ కింద దేశంలో వ్యవసాయ సంక్షోభం, దళిత, మైనార్టీలపై గోరక్షక్ దాడులు అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరగగా, రాజ్యసభలో 176 రూల్ కింద దేశంలో రైతాంగ సంక్షోభం, దళిత, మైనార్టీలపై గోరక్షక్ దాడులు, విదేశీ విధానం అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. లోక్‌సభలో దేశంలో ఇటీవలి వచ్చిన వరదలు, ప్రభుత్వ సాయంపైన, రాజ్యసభలో వరదలు, మత్స్యకారులపై ప్రభుత్వ చర్యలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చ జరిగింది. పార్లమెంట్ ఉభయ సభలు ముగిసిన అనంతరం పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు ఎస్ఎస్ అహ్లువాలియా, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలతో కలిసి మాట్లాడారు. వర్షాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని అన్నారు. వివిధ అంశాలపై అన్ని రాజకీయ పార్టీల సభ్యులు చర్చల్లో పాల్గొన్నారన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సమయాభావంతో ముఖ్యమైన అంశాలపైనే చర్చ జరిగిందన్నారు. ఆగస్టు 9న 75 ఏళ్ల క్విట్ ఇండియా ఉద్యమంపై చర్చ జరిగిందని, ఈ సందర్భంగా 2022 నాటికి నూతన భారత దేశం కోసం "సంకల్ప సిద్ధి" ప్రతిజ్ఞను అన్ని పార్టీలు చేశాయని తెలిపారు. మధ్యంతర గ్రాంట్ల కోసం డిమాండ్లు 2017-18(రైల్వే కూడా), అదనపు గ్రాంట్ల కోసం డిమండ్లు 2014-15, అనుబంధ వినియోగ బిల్లులపై లోక్‌సభలో చర్చించి ఆమోదించారని, ఈ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 14 రోజుల్లో రాజ్యసభ ఆ బిల్లులను ఆమోదించవల్సి ఉందని, లేనియెడల రాజ్యాంగంలోని 109(5) ఆర్టికల్ ప్రకారం లోక్‌సభ ఆమోదించిన ఆర్థికపరమైన బిల్లును రాజ్యసభ ఆమోదించనట్లే నిర్ణయించడం జరుగుతోందని తెలిపారు. అంతకు ముందు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ వివిధ అంశాలపై మంత్రులకు 41 ప్రకటనలు చేసినట్లు తెలిపారు. మొత్తం 1217 నివేదికలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఒక ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ జరిగిందన్నారు. జీరో అవర్‌లో 252 నోటీసులు జారీ అయ్యాయని వివరించారు. సభా సమయంలో చర్చలు చేపట్టాలని 42 వాయిదా తీర్మానాలు వచ్చినట్లు తెలిపారు. వాయిదా తీర్మానాల వల్ల సభ 30 గంటల సమయాన్ని కోల్పోయినట్టు తెలిపారు. అందరు ఎంపిలు దాదాపు 57 గంటల పాటు మాట్లాడినట్లు తెలిపారు.

ఉత్తర కొరియాపై కొనసాగుతున్న బెదిరింపులు

- ఈ హెచ్చరికలు సరిపోవు
- మరిన్ని చర్యలు తీసుకోవాలన్న ట్రంప్
- తీవ్రంగా స్పందించిన ఇయు



వాషింగ్టన్ : గత 36గంటలుగా ఉత్తర కొరియాపై బెదిరింపుల పర్వాన్ని ట్రంప్ కొనసాగిస్తున్నారు. అవసరమనుకుంటే ఉత్తరకొరియాపై అన్ని రకాలుగా దాడికి దిగుతామని చేసిన హెచ్చరిక సరిపోదని భావిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. 'ఉత్తర కొరియా తాను తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటే మంచిది. లేకపోతే సమస్యల్లో పడతారని ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హెచ్చరించారు. న్యూజెర్సీలోని బెడ్ మినిస్టర్‌లో గోల్ఫ్ క్లబ్‌లో జాతీయ భద్రతా వ్యవహారాలపై సమావేశానికి ముందుగా ట్రంప్ మాట్లాడారు. గతంలో ప్రపంచ దేశాలు ఎన్నడూ చూడని రీతిలో ఉత్తర కొరియాపై తాము దాడికి దిగుతామని ఈవారం ప్రారంభంలో ట్రంప్ బెదిరించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు సర్వత్రా ఖండనలు వెల్లువెత్తాయి. ఈ ఖండనల నేపథ్యంలో తన స్వరాన్ని తగ్గించుకోవడానికి బదులుగా గురువారం మరింత పెంచారు. "బహుశా, ఉత్తర కొరియాకు ఇప్పుడిచ్చిన ఈ హెచ్చరికలు సరిపోవనుకుంటా. అమెరికాను లక్ష్యంగా చేసుకుని అనేక సంవత్సరాల నుండి వారు ఇలానే వ్యవహరిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ దేశ ప్రజల కోసం, ఇతర దేశాల కోసం వీరిని అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైంది." అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ముందుగా దాడి చేసే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోందా అని ప్రశ్నించగా, దాని గురించి మాట్లాడటం లేదని, అలా ఎన్నడూ చేయబోమని స్పష్టం చేశారు. ఉత్తర కొరియాపై ఒత్తిడి తీసుకువస్తే చైనా వాణిజ్య విధానాలను చూసీ చూడనట్లు వదిలివేస్తామని ట్రంప్ సూచించారు. ట్రంప్ చేసిన హెచ్చరికలను అర్థం లేనిదిగా కొట్టిపారేస్తూ ఉత్తర కొరియా అమెరికాలోని పసిఫిక్ ప్రాంతమైన గుయామ్ తీర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించబోయే క్షిపణుల వివరాలను ప్రకటించింది. ఆ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు వెలువడ్డాయి.

ఇయు విమర్శ

ఉత్తరకొరియాపై యుద్ధానికి దిగుతామంటూ అమెరికా చేస్తున్న బెదిరింపులను యురోపియన్ యూనియన్ తీవ్రంగా విమర్శించింది. ఇయు అధికారులు, యురోపియన్ మీడియా బహిరంగంగానే ట్రంప్ బెదిరింపులను విమర్శించారు. ఉత్తర కొరియా అనుసరిస్తున్న విధానాలతోపాటు ట్రంప్ చేస్తున్న బెదిరింపులపై జర్మనీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతిమంగా ఇది సైనిక ఘర్షణకు దారి తీస్తుందని వ్యాఖ్యానించారు.

ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధం

వెనిజులా అధ్యక్షుడు మదురో

కారకస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో సంసిద్ధత వ్యక్తం చేశారు. గురువారం కొత్త రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో మొదటిసారిగా ప్రసంగిస్తూ మదురో పై ప్రతిపాదన చేశారు. వచ్చే నెల్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోగా ట్రంప్‌తో టెలిఫోన్‌లో సంభాషించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విదేశాంగ మంత్రి జార్జి అరెజాని ఆదేశించారు. అన్నీ కుదిరితే, సెప్టెంబరు 20న న్యూయార్క్‌లో జరిగే సమావేశాల్లోపు ట్రంప్‌తో ముఖాముఖి సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మదురో, విదేశాంగ మంత్రిని కోరారు. 'వెనిజులా పట్ల ఆయనకు అంతగా ఆసక్తి వుంటే ఇక్కడ నేనున్నా' అని మదురో వ్యాఖ్యానించారు. వెనిజులా రాజ్యాంగ అసెంబ్లీ సభ్యులపై, మదురోపై అమెరికా కొత్త ఆంక్షలు విధించిన మరుసటి రోజు ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. గంటకి పైగా సాగిన ప్రసంగంలో మదురో, అమెరికా సామ్రాజ్యవాద వైఖరిని తీవ్రంగా విమర్శించారు. విదేశీ శక్తులకు తామెన్నడూ అధికారాలు వదులుకోమని ఆయన స్పష్టం చేశారు.

కెన్యా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై వివాదాలు

నైరోబి : మంగళవారం జరిగిన కెన్యా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో వాటిని తిరస్కరిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రతిపక్షాల మద్దతుదారులు నిరసనలు నిర్వహించారు. రాష్ట్రాల వారీగా ఫలితాలు వెలువడడం ప్రారంభమైన కొద్ది గంటల వ్యవధిలోనే ప్రతిపక్ష నేత రైలా ఒడింగా వాటిని తిరస్కరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా వుందని వ్యాఖ్యానించారు. తాజా ఫలితాలతో విభేదిస్తున్న మాజీ ప్రధాని ఒడింగా, 2013 ఎన్నికల ఫలితాలను కూడా తప్పుపట్టారు.

గాజా సరిహద్దు పొడవునా గోడను నిర్మిస్తున్న ఇజ్రాయిల్

జెరూసలేం : గాజాతో గల 60కిలోమీటర్ల సరిహద్దు పొడవునా నిర్మించనున్న గోడ నిర్మాణ వివరాలను ఇజ్రాయిల్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సైన్యం వెల్లడించిన వివరాలను మీడియా ప్రచురించింది. కోటీ పది లక్షల డాలర్ల వ్యయంతో నిర్మించనున్న ఈ గోడ రెండేళ్లలో పూర్తి కావాల్సి వుంది. భూమిపై నుండి ఆరు మీటర్ల ఎత్తున నిర్మించే ఈ గోడకు సెన్సార్లు అమరుస్తారు. హమస్ నిర్మించనున్న సొరంగాలకు ప్రతిగా ఈ గోడ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. విదేశీ కార్మికులతో, కాంట్రాక్టు కంపెనీలతో సరిహద్దుకు చుట్టుపక్కల ప్రాంతాన్ని చదును చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హర్జాజ్ వార్తాపత్రిక తెలిపింది.

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక

- చైనా అసంతృప్తి
- హెచ్చరికలు పంపిన చైనా నావికాదళం

బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవికి సమీపంలో అమెరికా యుద్ధ నౌక మొహరించి వుండడం పట్ల చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. స్ప్రార్లే దీవుల్లోని మిస్చీఫ్ రీఫ్‌కు ఆరు నాటికల్ మైళ్ళ దూరంలో అమెరికా నౌక యుఎస్ఎస్ జాన్ మెక్‌కెయిన్ మోహరించడంతో చైనా నావికాదళం హెచ్చరిక జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షుయాంగ్ శుక్రవారం దీనిపై స్పందిస్తూ, ఇది చైనా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతను దెబ్బతీయడమే కాగలదని పేర్కొన్నారు. ఈ సంఘటన పట్ల చైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోందని అన్నారు. దీనిపై అమెరికాకు అధికారికంగా నిరసన తెలియచేయనున్నట్లు చెప్పారు. అమెరికా యుద్ధ నౌకకు చైనా నావికాదళం 10సార్లు రేడియో హెచ్చరికలు పంపిందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. దానిపై స్పందిస్తూ 'తాము అంతర్జాతీయ జలాల్లోనే వున్నామని వారికి తెలియచేశామని ఆ అధికారి చెప్పారు. 'ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్' పేరుతో గురువారం సాగిన ఈ ఆపరేషన్ ఆరు గంటల్లో ముగిసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఆపరేషన్ చేపట్టడం ఇది మూడవసారి.

పుతిన్‌కు ట్రంప్ కృతజ్ఞతలు

దౌత్య సిబ్బంది బహిష్కరణతో ఖర్చు తగ్గిందని వ్యాఖ్య

వాషింగ్టన్ : రష్యా నుండి 750మందికి పైగా అమెరికా దౌత్య సిబ్బందిని బహిష్కరించినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా నేత పుతిన్‌కి కృతజ్ఞతలు తెలియచేశారు. పెద్ద సంఖ్యలో సిబ్బందిని బహిష్కరించడం వల్ల ఇప్పుడు తమకు ఖర్చు తగ్గుతుందని, అందుకు కృతజ్ఞతలని ట్రంప్ గురువారం వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను అమెరికా మాజీ, ప్రస్తుత అధికారులు విమర్శించారు. అమెరికా ఎంబసీ, కాన్సులేట్ సిబ్బందిని పెద్ద మొత్తంలో తగ్గించాలంటూ జులై 30న పుతిన్ ఆదేశించారు. 'వారు వెనక్కు వెళ్ళడానికి సరైన కారణం లేదు. అయితే మాకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతోందని' న్యూజెర్సీలోని బెడ్ మినిస్టర్‌లోని గోల్ఫ్ క్లబ్‌లో విలేకర్లతో ట్రంప్ మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై అమరికా విదేశాంగ శాఖ వెంటనే స్పందించలేదు. ట్రంప్ వ్యాఖ్యలు వింతగా వున్నాయని అమెరికా మాజీ విదేశాంగ శాఖ అధికారి నికొలస్ బర్న్స్ వ్యాఖ్యానించారు. 'ట్రంప్ జోక్ చేస్తున్నారనుకుంటే ఆయన తెలుసుకోవాల్సింది మరింత వుందని' అన్నారు. ఒకవేళ ఆయన జోక్ చేయడం లేదనుకుంటే, ఈ వ్యాఖ్యలు కనివినీ ఎరుగనివని అన్నారు. దౌత్య సిబ్బందిని బహిష్కరించడాన్ని అధ్యక్షుడు సమర్థించడం గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు. ఈ బహిష్కరణలను అధ్యక్షుడు సానుకూలంగా ఎలా చూస్తున్నారో అర్థం కావడం లేదని మాజీ విదేశాంగ అధికారి హెథర్ కాన్లే వ్యాఖ్యానించారు.

ఈజిప్ట్‌లో జౌళి కార్మికుల సమ్మె

మెరుగైన వేతనాలు, పని పరిస్థితులకై డిమాండ్

కైరో : వేతనాలు పెంచాలని, మరింత మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈజిప్ట్‌లో వేలాది మంది జౌళి కార్మికులు సమ్మె చేస్తున్నారు. పశ్చిమ దేశాల మద్దతు గల జనరల్ అబ్దుల్ ఫతా అల్ సిసి నియంతృత్వాన్ని వారు ధిక్కరిస్తున్నారు. దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిసిర్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీ (ఎంఎస్‌డబ్ల్యుసి)కి చెందిన దాదాపు 16వేల మంది కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారని గురువారం మిడిల్ ఈస్ట్ ఐ పత్రిక పేర్కొంది. మొత్తంగా ఈ స్పిన్నింగ్ మిల్లులో 25వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరింత మెరుగైన వేతనాలు, ప్రయోజనాలు కావాలని, ఆలస్యమైన బోనస్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5వ తేదీన ఆరువేల మంది కార్మికులు కంపెనీ కార్యకలాపాలను స్తంభింప చేశారు. 8వ తేదీన మరో 10 వేల మంది కార్మికులు ఈ సమ్మెలో చేరారు. ఈలోగా కార్మిక ప్రతినిధులతో కంపెనీ యాజమాన్యం చర్చలు జరిపి మౌలిక వేతనంలో 10శాతం పెంపునకు ప్రతిపాదించింది. దానికి కార్మికులు అంగీకరించ లేదు. విధులకు హాజరు కావడానికి తిరస్కరించారు. కంపెనీ లాభాల్లో తమ వాటాను పెంచాలని, ఆహార అలవెన్స్‌ను పెంచాలని, ప్రమోషన్ విధానాల్లో మార్పులు చేయాలని తదితర తమ డిమాండ్లు నెరవేరితేనే విధులకు హాజరవుతామని కార్మికులు స్పష్టం చేశారు. కంపెనీలోని అన్ని విభాగాలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గత కొన్ని వారాలుగా తాము ఫ్యాక్టరీ ఎదుట, లోపల పనివేళలు ముగిసిన అనంతరం ప్రదర్శనలు నిర్వహించామని, గేటు సమావేశాలు ఏర్పాటు చేశామని, ఎన్ని చేసినా యాజమాన్యం దిగిరాలేదని చివరగా సమ్మెకు సిద్ధమయ్యామని కార్మిక నేత ఒకరు తెలిపారు.

ఆరు రోజుల్లోగా వెనక్కు వెళ్ళండి

లావోస్ బలగాలకు కంబోడియా ప్రదాని అల్టిమేటమ్

నాంఫెన్ : సరిహద్దును ఉల్లంఘించిన లావోస్ బలగాలను కంబోడియా ప్రధాని హెచ్చరించారు. ఆరు రోజుల్లోగా బలగాలను వెనక్కి ఉపసంహరించుకోవాల్సిందిగా లావోస్‌కు అల్టిమేటమ్ జారీ చేశారు. లేదా సైనికచర్యను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతాన్ని వీడి వెళ్ళాలంటూ కంబోడియా ప్రభుత్వం పదే పదే కోరినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గత ఏప్రిల్‌లో ఉత్తర స్టంగ్ ట్రెంగ్ ప్రావిన్స్‌లోని కంబోడియా భూభాగంలోకి దాదాపు 30మంది లావోస్ సైనికులు ప్రవేశించారని కంబోడియా ప్రధాని హన్‌సెన్ తెలిపారు. ఈ విషయమై లావోస్ ప్రధానితో మాట్లాడానని చెప్పారు. ఎలాంటి షరతులు విధించకుండా కంబోడియా భూభాగం నుండి సైనిక బలగాలను ఉపసంహరించాలంటూ లావోస్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 17వ తేదీకల్లా వైదొలగాలంటూ అల్టిమేటమ్ జారీ చేసిన కంబోడియా ప్రభుత్వం రాకెట్ లాంచర్లతో సైనిక బలగాలను సరిహద్దుల్లో మోహరించాలని సైనిక కమాండర్లను ఆదేశించింది. "మనం మిత్రులమే కానీ స్నేహితుడు మా తల మీదకు ఎక్కకూడదు." అని హన్‌సెన్ వ్యాఖ్యానించారు. లావోస్ బలగాల దురాక్రమణ పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. కంబోడియా, లావోస్‌ల మధ్య 540కిలోమీటర్ల మేరా సరిహద్దు వుంది. అయితే చాలావరకు అధికారికంగా విభజించిలేదు. దాంతో ఇలాంటి ఘర్షణలు తలెత్తుతూనే వుంటాయి.

రక్కా నగర విముక్తి పోరులో బలవుతున్న పౌరులు

డమాస్కస్ : సిరియాలో ఇస్లామిక్ తీవ్రవాదుల తాత్కాలిక రాజధాని రక్కా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు జరుపుతున్న పోరులో పౌర మరణాలు అధికంగా సంభవించడంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. అమెరికా దాడుల్లో వందలాదిమంది సిరియన్లు మరణించారని, గాయపడ్డారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలతో, సిరియా పోరులో ప్రజలను కాపాడతామన్న అమెరికా నిబద్ధతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రజలు మరణించకుండా వుండేందుకు సంకీర్ణ బలగాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని సౌండ్‌అండ్ పిక్చర్ సంస్థ సీనియర్ ఎడిటర్ అగిద్ అల్ ఖొడన్ వ్యాఖ్యానించారు. ఐసిస్ రాజధానిలో రహస్య విలేకర్ల నెట్‌వర్క్‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. నగరంలో ఐసిస్ తీవ్రవాదులు 500కి మించి వుండరు, కానీ వారిని నిర్మూలించే లక్ష్యంతో సంకీర్ణ బలగాలు నివాస భవనాలపై దాడులు జరిపి అటు తీవ్రవాదులతో పాటుగా ఇటు ప్రజలను కూడా నిర్మూలిస్తున్నాయని ఖొడన్ విమర్శించారు.

మొదటి పేజీ తరువాయి

రబీ ధాన్యం కొనుగోళ్లలో ఆపసోపాలు

కేంద్రాల్లో అవసరమైన గోతాలు, ఇతర కనీస సదుపాయాలను పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. మార్కెటింగ్ విభాగం నుంచి తేమ శాతాన్ని గుర్తించే పరికరాలు, టార్పాలిన్లు, తూర్పారపట్టే యంత్రాలను అవసరమైన మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమకూర్చాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు.

టిడిపి, బిజెపి కూటమిని ఓడించండి

ప్రాంతాలకు రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన వాగ్దానాలన్నీ కేరళం అమలు చేయలేదని విమర్శించారు. ఇటీవల ప్రజాస్వామిక ఉద్యమాలను కాలరాస్తున్నాయని వివరించారు. అవినీతి, లంచగొండితనం, పార్టీ ఫిరాయింపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం బిజెపి కూటమిని నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడించడం ద్వారా ప్రభుత్వ పాలనపట్ల నిరసన తెలియజేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఆర్టికల్ 35ఎను గౌరవిస్తామన్న మోడీ

ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని సవాలు చేస్తూ 'వుయ్ ద సిటిజెన్స్' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ 2014 నుండి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో వున్న విషయం తెలిసిందే. ఈ అధికరణం పేరుతో ఇతర రాష్ట్రాల్లో నివశించే వారికి ప్రభుత్వ ఉద్యోగాల విషయంలోనూ, ఆస్తుల కొనుగోలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఈ పిటిషన్ కోర్టుకు విన్నవించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే 35ఎ ఆర్టికల్ రద్దు విషయంలో ముఖ్యమంత్రి ముఫ్తీతో పాటు ప్రధాన పార్టీల నాయకులందరూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

వృద్ధి కష్టమే!

పేర్కొంది. తాజా నివేదికలో దానికి భిన్నమైన కారణాలను తెలుపుతూ 'ఆశించిన మేరకు వృద్ధి అందుకోవడం కష్టం' అని తెలపడం గమనార్హం!

ఇవీ కారణాలు..

వృద్ధిరేటు సాధనపై అనేక సందేహాలు వ్యక్తం చేసిన ఆర్థిక సర్వే దానికి కారణాలుగా పలు అంశాలను పేర్కొంది. రూపాయి విలువలో తరచు చోటు చేసుకుంటున్న మార్పులతో పాటు, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్, టెలికాం రంగాల ఆదాయాలు పడిపోవడం (బ్యాలెన్స్ షీట్లలో ఒత్తిడి) వ్యవసాయ రంగంలో నెలకొన్న స్తబ్ధత, వృద్ధిరేటుపై ప్రభావం చూపుతోందని తెలిపింది. రైతు రుణమాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆర్థిక సర్వే కార్పొరేట్లు బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొడుతున్న రుణాలు, ఫలితంగా పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులు ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావం గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించ లేదు.

జిఎస్‌టి కూడా..!

పన్నుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు వృద్ధి లెక్కలను ప్రభావితం చేసింది. కొత్త పన్నుల విధానంలోకి మారే సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, ఇవి పన్నుల వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఫలితంగా వృద్ధి రేటు మందగించే అవకాశం ఉందని పేర్కొంది. జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత చెక్‌పోస్టుల తొలగింపుతో రవాణా పరమైన సమస్యలు తొలగడంతో స్వల్ప కాలిక ఆర్థిక వృద్ధిలో సానుకూల ఫలితాలు కొంత మేర వచ్చాయని పేర్కొంది.

యుపిలో దారుణం

చెల్లింపలు జరపలేదు. ఆసుపత్రి చెల్లించాల్సిన బకాయిలు రూ.69 లక్షల వరకు పేరుకుపోయాయి. ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని రెండు నెలల క్రితమే పుష్ప సేల్స్ అధికారుల్కఉ తెలిపింది. ఆసుపత్రిలో గురువారం 23 మంది పిల్లలు మృతి చెంగా, ఏడుగురు శుక్రవారం మృతి చెందారు. నవజాత శిశువులున్న వార్డులో గరిష్టంగా 11 మంది మృతి చెందారు. మరో 10 మంది మెదడు సంబంధిత వ్యాధుల వార్డులో మృతి చెందారు. మరో 7గురు ఐసియు, ఎమర్జెన్సీ వార్డుల్లో మరణించారు. ఇవన్నీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుల కిందకు వస్తాయి. వీటిల్లో 24 గంటలు నిరంతరం ఆక్సిజన్ సరఫరా జరగాలి. విషమ పరిస్థితిలో ఉన్న రోగులు మాత్రమే ఈ వార్డుల్లో చేరతారు.

నంద్యాలలో నోట్ల ప్రవాహం

(మొదటి పేజీ తరువాయి)

పాల్గొని టిడిపి గెలవాల్సిన అవసరం తెలిపి నిధులు కోరినట్లు తెలిసింది. ప్రధాన ప్రతిపక్షం కూడా అదే రీతిలో వ్యవహరిస్తోంది. ధన సహాకుల సమీకరణలతోపాటు అదనంగా ఓట్ల కొనుగోలుకు ఓటుకు రూ. 5 వేలు, లేకుంటే రూ. 10వేలైనా పంచడానికైనా వెనుకాడకుండా ఉండాలని పార్టీలు సూచిం చాయి. డబ్బు పంపకంలో ఆరితేరిన నాయకత్వాన్ని ప్రత్యేకం గా అక్కడకు పార్టీలు పంపాయి. వారంతా అదేపనిలో నిమగ్నమయ్యారు. ఇతరత్రా ప్రలోభాలు ్తై ోతాంటివిలు, వాషింగ్ మెషిన్లు విజయవాడ, హైదరాబాద్ నుండి తరలించారు. విజయవాడలో ఓ వ్యాపార సముదాయానికి 1200 వాషింగ్ మెషిన్లు పంపించాలని ఆర్డర్ వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా వందల కోట్ల ధనం ఏరులై పారుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎన్నికల్లో ఖర్చు బాధ్యతను ప్రభుత్వం నుండి భూములు పొందిన పారిశ్రామికవేత్తలకు అప్పగించినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రుల విద్యా సంస్థల నుండి విద్యార్థులను ప్రచారానికి వాడుకుంటోంది, ేతేఆచ పేరుతో విద్యార్థులు ఇంటింటికీ తిరిగి జగన్ అవినీతి గురించి ప్రశ్నిస్తూ టిడిపి ప్రచారం చేయిస్తోంది. శుక్రవారం వారిలో నలుగురిని వైసిపి నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అధికార తెలుగుదేశం పార్టీ వారికి రోజుకు రూ.1500 చొప్పున తీసుకుని ్వే చేయాలని వారు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇవి కాకుండా రవాణా ఖర్చులు అదనం. రెండు పార్టీలు సుమారు ఆరు వేల మంది కార్యకర్తలను వేేఁ ఉప్రాంతాల నుండి నంద్యాలకు తరలించాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అక్కడే ఉంటే ఎన్నికల కమిషన్ మాత్రం ఖర్చుల పర్యవేక్షణకు రెండు బృందాలు, యాడ్స్ పరిశీలనకు రెండు బృందాలు, వార్తల పరిశీలనకు ఒక బృందాన్ని మాత్రమే నియమించింది. సోలార్ ఎనర్జీ కంపెనీల ప్రతినిధులు పూర్తిగా నంద్యాల, కర్నూలు నుండి వ్యవహారం నడుపుతున్నారు. కోస్తా ప్రాంతంలో ప్రాజెక్టులు తీసుకున్న వారందరినీ పారిశ్రామికవేత్తయిన ఓ కేరళ్ మంత్రి పర్యవేక్షిస్తున్నారు. విజయవాడకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలూ వారం నుండి నంద్యాలలో ఉంటున్నారు. రాజ్యసభ సభ్యులు ఇద్దరు అదే పనిలో ఉన్నారు. అధికారపార్టీకి తీసిపోని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఇదే తరహాలో డబ్బు పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

విశాఖలో మేధోమథనం

- మూడు రోజుల పాటు సమావేశాలు

ప్రజాశక్తి- విశాఖపట్నం ప్రతినిధి

విశాఖపట్నంలోని ఆటోనగర్‌లో ఈ నెల 13,14,15 తేదీల్లో మూడు రోజులు పాటు పబ్లిక్ సెక్టార్ ట్రేడ్ యూనియన్ నాయకులతో మేదోమథనం నిర్వహించనున్నామని ఎపి పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు తెలిపారు. మూడు రోజులు పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సమావేశానికి అఖిల భారత స్టీలు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పికె.దాసు, రెండో రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ. గఫూర్, మూడో రోజు సమావేశానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నరసింగరావు హాజరవుతారని ఆయన తెలిపారు. మూడు రోజులు పాటు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ సెక్టార్‌ను బలహీన పరిచేందుకు చేస్తున్న విధానాలను, మోసపూరిత మాటలను తిప్పి కొట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. కార్మిక వర్గంపై దాడులు చేస్తూ ఆ వర్గాన్ని బలహీన పర్చడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు ఈ మూడు నెలలు ఎలాంటి ఉద్యమాలు చేయాలో ఈ మేదో మథనంలో నిర్ణయిస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయాలని బిజెపి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో కార్యాచరణ చేపడతామన్నారు. పైన పేర్కొన్న నాయకుల ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు ఉద్యమాలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తామని, ఈ సమావేశాలకు రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది వివిధ పరిశ్రమలకు చెందిన నాయకులు వస్తారని ఆయన తెలిపారు.

17 నుంచి రెండో దశ ఎంఆర్ టీకాలు


ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 17 నుంచి నాలుగు వారాల పాటు తట్టు, రుబెల్లా టీకాల(ఎంఆర్) కార్యక్రమాన్ని యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, లయన్స్‌క్లబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిర్వహిస్తున్నాయి. టీకాలపై అవగాహన కల్పించేందుకు ఆ సంస్థల అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తట్టు టీకాల కార్యక్రమం రెండో దశలో తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులకు టీకాలు ఇవ్వనున్నారు. గతంలో తట్టు టీకా తీసుకున్న చిన్నారులు కూడా ఈసారి మళ్ళీ తీసుకోవచ్చని డబ్లుహెచ్ఒ అధికారి డాక్టర్ పొట్టరాజు తెలిపారు. ఈ టీకాలు చిన్నారులకు ఎంతో సురక్షితమైనవని యునిసెఫ్ అధికారి ప్రొసున్ సేన్ చెప్పారు. ఈ టీకాలపై వినిపిస్తున్న అపోహలను నమ్మవద్దని, చిన్నారులకు తప్పని సరిగా టీకాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే

- వైసిపి ఎమ్మెల్యే రోజా ధ్వజం

ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో



కుట్రలు, కుతంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడేనని నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీ నేతలకు లేదని వైసిపి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రాయలసీమను ఎలా, మోసం చేశారో, మళ్లీ మూడేళ్లుగా ఎలా సర్వనాశనం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాయలసీమకు తాగు నీరు సరఫరా కావాలంటే శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు ఉండాలని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయిస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే శ్రీశైలం నీటిమట్టం 834 అడుగులకు తీసుకెళ్లే విధంగా జీవో ఇవ్వడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు కూడా తెలుగుదేశం నేతలు వ్యతిరేకించారని గుర్తు చేశారు. మూడేళ్లుగా నంద్యాలకు ఒక్క పైసా ఇవ్వని చంద్రబాబు నాయుడు ఎన్నికలనగానే అభివృద్ధి అంటూ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. 600ల హామీలు ఇచ్చి అందరిని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని నంద్యాల ఓటర్లు జడ్జి స్థానంలో కూర్చొని ఉరి తీయాలని చెప్పినా తప్పులేదని అనడం తప్పా అని ప్రశ్నించారు. పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని చంపిన చంద్రబాబుకు ఏం శిక్ష వేయాలో చెప్పాలన్నారు.

నాకు శ్రద్ధాంజలి పెడతారా..?

సోషల్ మీడియాలో పోస్టులపై స్పందించిన రోజా తాను చనిపోయానని కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉన్మాదికి ప్యాంటు, షర్టు వేస్తే చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నంద్యాల ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.



సభలకు వెళ్లినా డబ్బులే.. వెళ్లకపోయినా డబ్బులే

సంక్షేమ పథకాల్లో కోత విధిస్తామని బెదిరింపులు

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపిణీలో అధికార పార్టీ ముందుందని ప్రచారం జరుగుతోంది. టిడిపికి ఓటు వేయక పోతే ఆకేఱు కార్యక్రమాలు నిలిచిపోతాయని , ప్రధానంగా పెన్షన్లు నిలిపి వేస్తామని ఓటర్లను ఇతర జిల్లాలనుంచి వచ్చిన టిడిపి కార్యకర్తలు శుక్రవారం బెదిరించారు. ఈ విషయం నంద్యాలలో పెద్ద ప్రచారం జరిగింది. బెదిరిస్తున్న టిడిపి కార్యకర్తలను వైసిపి కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. టిడిపి, వైసిపి పార్టీలు ప్రచారంలో పాల్గొనే వారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా మరో వైపు జగన్ సభలకు హాజరు కావద్దని మహిళలకు పొదుపు గ్రూపుల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. గురు, శుక్రవారాల్లో పొదుపు గ్రూపు మహిళలకు ముందుగా గ్రీన్ కలర్ టోకన్లు పంపిణీ చేశారు. ఆ టోకన్లు పంపిణీ చేసిన వారికి ఇంటింటికి తిరిగి టోకన్ రిటన్ తీసుకుని రూ.200 నుంచి రూ. 300 పంపిణీ చేస్తున్నారు. ఎందుకిస్తున్నారని మహిళలను ఆరా తీస్తే వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి సభలకు వెళ్లవద్దని పంపిణీ చేసినట్లు తెలిపారు. వార్డుల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన టిడిపి కార్యకర్తలు ఓటరు లిస్టు పట్టుకుని తిరిగి టిడిపికి ఓటు వేయక పోతే పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వైసిపి నాయకులు ఓటర్లను బెదిరింపులకు పాల్పడుతున్న టిడిపి కార్యకర్తలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు..

రిటైర్మెంట్ వయస్సు పెంపును ఆర్టీసి సిబ్బందికి అమల్జేయాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎపిఎస్ ఆర్టీసి ఉద్యోగుల, కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలివ్వాలని ఆర్టీసి ఎస్‌డబ్ల్యూఎఫ్ (స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్) అధ్యక్షులు ఎస్‌కె జిలానీ బాషా, ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుందరయ్య ఆర్టీసి ఎండి ఎం మాలకొండయ్యకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. రిటైర్మెంట్ వయస్సు పెంపు అమలును ఆలస్యం చేయడం వల్ల కార్మికుల్లో అసంతృప్తి, గందరగోళం నెలకొందని తెలిపారు. ఆర్టీసి సర్వీస్ రెగ్యులేషన్స్ 1964లోని క్లాజ్ 6(1ఎ)ను సవరించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చెన్నై-కోల్‌కతా రోడ్డు విస్తరణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రాష్ట్రం మీదుగా వెళ్లే చెన్నై-కోల్‌కతా రహదారి విస్తరణ పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో ఈ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విస్తరణ పనుల కోసం రూ5.70 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గుంటూరు-బాపట్ల-చీరాల రోడ్డు విస్తరణ పనుల కోసం కేటాయించిన రూ.4.55 కోట్లలో రూ.10.11 కోట్లు కేటాయిస్తూ మరో ఉత్తర్వును జారీ చేశారు.

నేటి రాజకీయ ముఖచిత్రం

నేనే రాజు నేనే మంత్రి

రాజకీయ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. రానా తొలినాళ్ళలోనే 'లీడర్'లో ఒక కోణాన్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత ఆయనకు బాగా పేరు వచ్చిన చిత్రం 'బాహుబలి'. ఆ తర్వాత 'ఘాజీ'. ఇప్పుడు 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ ముందుకు వచ్చాడు. అదికూడా టీనేజ్ ప్రేమకథలు తెరపై ఆవిష్కరించి ఒక ట్రెండ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో చేయడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ ఆసక్తితోపాటు స్వంత బేనర్ రానాకు తోడుకావడం మరింత ఆసక్తిగా మారింది. మరి అదెలా వుందో చూద్దాం.



కథ: జోగేంద్ర (రానా) రాయల సీమలోని ఓ ప్రాంతంలో వడ్డీవ్యాపారి. ప్రజలకు న్యాయమైన వడ్డీ ధరకు అప్పులిస్తూ తను ప్రాణంగా ప్రేమించే భార్య రాధ (కాజల్ అగర్వాల్)తో కలిసి ఆనందంగా బ్రతికేస్తుంటాడు. తను తల్లికాబోతుందనే ఆనందంతో రాధ ఊరిలోని దేవుడికి మొదటి దీపం వెలిగిస్తుంది. ఇది సహించని ఊరి సర్పంచ్ భార్య రాధను తోసేస్తుంది. దాంతో రాధ గర్భాన్ని కోల్పోతుంది. ఆ తర్వాత ఊరి సర్పంచ్‌గా ప్రదీప్‌రావత్ మరోసారి పోటీచేయడంతో తను కూడా పోటీకి దిగి మీచేతుల్లో ఓడిపోయాననే పేరు కావాలని జోగేంద్ర ప్రాధేయపడతాడు. ఆ తర్వాత ఎన్నికల్లో జోగేంద్ర సర్పంచ్‌గా గెలుస్తాడు. అనంతరం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. తనకు అడ్డంగా వున్న వారిని తొలగించుకుంటాడు జోగేంద్ర. ఆ క్రమంలో సి.ఎం.ను సవాల్ చేసి మంత్రిగా ఎదుగుతాడు. పిదప సి.ఎం. కావాలన్నదనే జోగేంద్ర కోరిక. కానీ ప్రత్యర్థులు వేసిన వలలో చిక్కి ఒకప్పటి జోగేంద్రస్థాయికి జారిపోతాడు. ఆ తర్వాత అతనేం చేశాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: టీనేజ్ ప్రేమకథలు తీసి యువతను ఆకట్టుకున్న దర్శకుడు తేజకు ఆ తర్వాత సరైన విజయాలు దక్కలేదు. వ్యక్తిగత సమస్యలతో కొంతకాలం దూరంగా వున్న ఆయన ఈసారి సమాజానికి వుపయోగపడే కథను తెరకెక్కించాలనే పట్టుదలతో చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. సమకాలీన రాజకీయనేపథ్యం చక్కగా చూపించాడు. అప్పట్లో 'లీడర్'లో రానా చేసిన పాత్ర కొందరిని గుర్తు చేయగా... ఇందులో జోగేంద్ర పాత్ర తమిళనాట రాజకీయాలకు సరిగ్గా సరిపోయిందని కామెంట్లు వస్తున్నాయి. రాజకీయమంటేనే ఎత్తులు పై ఎత్తులు, కుళ్ళు, కుతంత్రాలకు పెట్టిందిపేరు. అలాంటి రాజకీయనాయకులు పార్టీలు మారుతూ తామెలా ఎదుగుదామనేది దర్శకుడు తెరపై ఆవిష్కరిస్తే దానికి అనుగుణంగా సంభాషణలు లక్ష్మీభూపాల్ అద్భుతంగా రాశాడు. దేశంలో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా అందులో వుండేది తామేనని.. ప్రేక్షకులు వెర్రివాళ్ళంటూ.. చెప్పే ప్రసంగం చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. సమాజం గాడి తప్పటానికి కారణం రాజకీయమని ఎంతోమంది మేథావులు ఘోషిస్తున్నారు. అలాంటి రాజకీయనాయకుల్ని బుద్ధిచెపాలంటే ఒకే ఒక మార్గంగా అసెంబ్లీని పేల్చేయడం సగటు మనిషిలోని అసహాయతకు నిదర్శంగా చూపించాడు. ఇక జోగేంద్ర ఒక్కో మెట్టు ఎక్కే క్రమంలో చేసే పనులు చకచకా జరిగిపోతుంటాయి. అయినా లాజిక్‌గా అనిపిస్తాయి. పొలిటిక్స్ నైపథ్యంలో బలమైన ప్రేమ కథను చెప్పిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. అంతేగాక కథకి కావాల్సిన పాత్రల్ని కూడా చాలా బలంగా రాసుకున్నారు తేజ. ముఖ్యంగా హీరోయిన్ కాజల్ చేసిన రాధ పాత్ర, ఆమెను అంటుకుని నడిచే జోగేంద్ర పాత్ర పండాయి. రానా, కాజల్ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. వీరి మధ్య నడిచే భార్య భర్తల ట్రాక్‌ను తెర మీద చాలా అందంగా ఆవిష్కరించారు సినిమా మొదట్లో కుర్రాడిలా, లేతగా కనబడే రానా చివరకు వచ్చేసరికి రాటుదేలిపోయి, గంభీరంగా తయారవడం చూస్తే తేజ ప్రధాన పాత్ర ప్రయాణాన్ని ఎంత పక్కాగా రాసుకున్నారో అర్థమైపోతుంది. ఇక సినిమా చివర్లో జోగేంద్రతో శత్రువులు ఆడే పొలిటికల్ గేమ్ కూడా బాగానే అనిపించింది. చావునుకూడా సింపథీగా వాడుకుని ఓట్లు దండుకునే నేటి సమాజంలోని లోపాలు ఎత్తుచూపుతూ.. తన కోసం ప్రజల కోసం ఎన్నిచేసినా.. చివరికి రాధ లేని నేను వుండలేనంటూ ఇచ్చిన ముగింపు చిత్ర స్థాయికి పెంచింది. ఇక కీలకంగా కనిపించిన క్యాథరిన్ పాత్రకు సరైన ముగింపు కనబడదు. దర్శకుడిగా, రచయితగా తేజ చాలా వరకు విజయం సాధించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో సాగే మంచి ప్రేమ కథను రాసుకున్న ఆయన అందుకు కావాల్సిన పాత్రల్ని కూడా అంతే బలంగా రాసుకుని, వాటికి తగిన నటీ నటుల్ని ఎంచుకుని, వారి నుండి మంచి నటనను రాబట్టుకున్నారు. లక్ష్మి భూపాల్ రాసిన డైలాగ్స్, లిరిక్స్ ఆకట్టుకున్నాయి. అనూప్ రూబెన్స్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో, పాటలకిచ్చిన సంగీతంతో అలరించాడు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాలో సహజత్వాన్ని నింపింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిల నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.

చిత్ర సమీక్షలు



పంతం పరువు కంటే ప్రేమే గొప్పదనే

జయ జానకి నాయక

నగటు మనిషిలోని ఎమోషన్స్, యాక్షన్ అంశాలను అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పే దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. 'భద్ర' నుంచి 'సరైనోడు' వరకు అవన్నీ చూపిస్తూనే చక్కటి సందేశాన్ని తెరపై ఆవిలోఁ ల ఆయన ఈసారి పంతాలు, పరువు అంటూ ప్రాకులాడుతూ జీవితాల్ని నాశనం చేయడకంటే ప్రేమతో మనిషిని బతికించడం మిన్న అనే పాయింట్‌తో తెరకెక్కించారు. అదెలా వుందో చూద్దాం.

కథ : గగన్ (బెల్లంకొండ శ్రీనివాస్), స్వీటీ (రకుల్) ఒకే కాలేజీలో చదువుతుంటారు. ఓ విద్యార్థిని హింసించిన అదే కాలేజీలో చదివే ఓ మంత్రి (సుమన్) కొడుక్కి గగన్ బుద్ధిచెబుతాడు. దాంతో స్వీటీకి గగన్‌పై ప్రేమ చిగురిస్తుంది. పైగా పారిశ్రామికవేత్త చక్రవర్తి (శరత్ కుమార్) కొడుకని తెలియడం.. ఆడదిక్కులేని ఆ ఇంటికి వెళ్ళి తల్లిలేని లోటును రుచిచూపిస్తుంది. ఇది నచ్చి ఈమె తన కోడలయితే బాగుంటుందని చక్రవర్తి నిర్ణయానికి వచ్చేస్తాడు. ఇదిలా వుండగా, జాతీయస్థాయి కాంట్రాక్ట్ దక్కించుకునే విషయంలో... పంతం కోసం తపించే అరుణ్ పవార్ (తరుణ్ అరోరా)కూ, పరువు కోసం ప్రాణంతీసే అశ్వద్ నారాయణ్ వర్మ (జగపతి బాబు)కూ వైరం ఏర్పడుతుంది. అయితే, ఆ కాంట్రాక్ట్ దక్కాంటే సిన్సియర్ ఆఫీసరైన విజయకుమార్ అప్రూవల్ కావాలి. అతను ససేమిరా అనడంతో ఆయన కుమార్తె స్వీటీని బలవంతంగా తమ కోడలుగా చేసుకుంటారు పవార్, వర్మలు. అదెలా? ఆ తర్వాత గొడవలు దూరంగా వుండే గగన్‌కు స్వీటీకి జరిగిన అన్యాయానికి ఎలా రియాక్ట్ అయ్యాడు? అనంతరం ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: పంతాలూ, పట్టింపులు, పరువు, ప్రతిష్టలు అనేవి మన సమాజంలో పాతుకుపోయాయి. వీటికోసం కన్నకూతుర్ని కూడా చంపేయడానికి వెనుకాడని సంఘటనలు సమాజంలో అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. అందులోనూ అడ్డదారిలో ఐశ్వర్యవంతుడైన వాడిలో పంతం ఎలా వుంటుందనేది పవార్ పాత్ర ద్వారా దర్శకుడు చూపించాడు. తరతరాలుగా పరువుకోసం ప్రాకులాడే వంశం దేనికైనా తెగిస్తుందనేది వర్మ పాత్ర ద్వారా కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిం చాడు. ఇక ఆడదిక్కు లేని ఇంటిలో తండ్రి తన కొడుకుల్ని ఎలా చూసుకుం టాడనేది శరత్‌కుమార్ పాత్రద్వారా ఆవిష్కరిం చారు. కొడుకుల్ని స్నేహితులుగా ఉద్యోగుల్ని తన వారిగా చూసుకునే పాజిటివ్ వ్యక్తిగా శరత్‌కుమార్ నటించాడు. ఇక ప్రేమకోసం దేనికైనా తెగించే పాత్రను బెల్లకొండ శ్రీనివాస్ పోషించాడు. శ్రీనివాస్ పాత్రలో రెండు కోణాలు ఆవిష్కరించాడు దర్శకుడు. కళ్ళముందు అన్యాయం జరిగితే ఎంతో ధైర్యంగా ఎదురొడ్డే అతనిలో.. తను ప్రేమించిన అమ్మాయి దూరమైతే పడే వేదనను ముఖకవళికల్లో బాగా చూపించగలిగాడు. అతనిలోని లోపాల్ని కూడా సరిదిద్ది రక్తికట్టించడంలో దర్శకుడు పనితనం కన్పించింది. రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా కాలేజీలో ఎంతో చలాకీగా వుండే ఆమె ఆ తర్వాత పరిస్థితులవల్ల ఎలా బేలతనంతో వుండిపోతుందనేది నటన ద్వారా చూపించింది.

ఇలా అన్ని శాఖల్లోనూ పట్టు తెలిసిన దర్శకుడు.. మాటల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆడపిల్ల బ్యాంక్ లాంటిది. అందులో ఎన్నో దాచుకోవచ్చు. అవే భావితరాలకు అందివ్వాలంటూ.. మహిళ ఔనత్యాన్ని సందర్భానుసారంగా చక్రవర్తి పాత్ర ద్వారా చెప్పించాడు. ఇక సంగీతపరంగా దేవీశ్రీప్రసాద్ బాణీల్లో చెప్పుకోదగింది 'వీడే వీడే తక్షణ రక్షకుడు..' పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. చాలాకాలం తర్వాత దివ్యవాణి నెగెటివ్‌నుంచి పాజిటివ్ పాత్రలో అలరించింది. 'బొంబో చికెన్..' అంటూ ప్రత్యేక పాటలో మాస్ ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేసింది క్యాథరిన్. వైజాగ్ వచ్చిన గగన్‌కు స్నేహితురాలిగా ప్రగ్యాజైశ్వాల్ తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన పాత్రలన్నీ పరిధిమేరకు నటించారు. అయితే బోయపాటి చిత్రాలంటే మాస్, యూత్‌ను అలరించే అంశాలతోపాటు యాక్షన్ పాళ్ళు ఎక్కువే వున్నాయి. ప్రేమించే వారి కోసం ఎంత వరకైనా వెళ్ళొచ్చు అనే అంశాన్ని బోయపాటి ప్రెజెంట్ చేసిన విధానానికి యూత్, ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అవుతారు. అయితే ఇందులో హింసను ఎక్కువగానే వుంది. 'లెజెండ్'లో 'నేను రాననుకున్నావా.. రాలేననుకున్నావా' అంటూ విలన్‌తో హీరో పలికే డైలాగ్‌తోపాటు హింస వున్నా అతికినట్లుంది. కాగా, ఇందులో మాత్రం కాస్త డోసేజ్ పెంచాడనే చెప్పాలి. దాన్ని మరింత పాలిష్‌గా తీస్తే బాగుండేది. అలాగే కాస్త వినోదం వుంటే మరింత ఆకట్టుకునేది. న్యాయం కోసం హీరో చేసే పోరాటంలో అక్కడక్కడా లాజిక్‌లు మిస్సయినా కొత్తదనంగా వుందనిపించేలా చేశాడు. మొత్తంగా మాస్ ప్రేక్షకులకు కనెక్ట్‌అయ్యేలా చేసిన ఈ కథ పైస్థాయి వారి ఇళ్ళల్లోని పరువు ప్రతిష్టలు ఏమేరకు వుంటాయో తెలియజెప్పినట్లుంది. స్వీటీని జానకిగా చూపించి ఈ చిత్రానికి సాఫ్ట్ టైటిల్ పెట్టి ఆకట్టుకున్నాడు.


ఆకట్టుకోని 'లై'

'అ.. ఆ' తర్వాత నితిన్ చేస్తున్న సినిమా కావడం వలన 'లై' పై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. అంతేగాక ఫస్ట్ లుక్, పాటలు, ట్రైలర్ బాగుండటం కూడా సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది భారీ పోటీ నడుమ ఈ సినిమా ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..



కథ : ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్‌లో సెటిలై ఉంటాడు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పాతబస్తీకి చెందిన కుర్రాడు సత్యం (నితిన్) అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు. అలా అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు? అసలు పద్మనాభన్ ఎవరు? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా..

విశ్లేషణ: సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన విలన్ పాత్ర. ఈ క్యారెక్టర్ ను హను రాఘవపూడి ఎంత బలంగా రాసుకున్నారో అంతే బలంగా తెరపై ఆవిష్కరించారు. అర్జున్ కూడా పాత్రలోని వేరియేషన్స్‌ను చూపించాడు. ఆ పాత్రకు అర్జున్ చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగుంది.నితిన్ ఈజ్ తో చేసేశాడు. అతని డ్యాన్సులు, ఫైట్స్, నటన అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్. హీరోయిన్ గా మొదటి సినిమా చేసిన నటి మేఘా ఆకాష్ ఓకే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్, స్టైలిష్ గా తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.సినిమాలో నిరుత్సాహాన్ని కలిగించే విషయం వినోదంలేక పోవడంతోపాటు అసలు కథ మిలట్రీనేపథ్యం కావడం, దానికి విలన్ వేసే కోటు కీలకం కావడం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అలాగే ఇందులో కొన్ని అనవసరమైన ట్రాక్స్ కుండా ఉన్నాయి. కమెడియన్ మధు కథలోకి ఎంటరవడం, హీరోయిన్ హీరోతో యూఎస్ వెళ్లడం వంటివి అసహజంగా, ఓవర్ గా అనిపిస్తాయి. సినిమా అసలైన కథలోకి ప్రవేశించడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. దర్శకుడు మరీ ఎక్కువ ఫ్రీడం తీసుకొని రాసిన సన్నివేశాలు, ట్రాక్స్ కొంచెం ఇబ్బందిగానే అనిపించాయి. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టి బాలీవుడ్ లెవెల్లో సినిమాను తీశారు. వాళ్ళు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేదిగా ఉండగా సంగీతం అలరించింది. ఇక దర్శకుడు హను రాఘవపూడి కథను రాసుకున్న విధానమే సరిగా లేదు. ఎంతో మెచ్యూర్డ్‌గా తను ఆలోచించినా సగటు ప్రేక్షకులు ఆ స్థాయికి చేరలేడు. అనవసరమైన అంశాలను చాలా వాటిని సినిమాలో ఇరికించారు. కానీ ప్రతినాయకుడి ట్రాక్ ను మాత్రం చాలా బాగా హేండిల్ చేశాడు. కథనానికి రొమాన్స్, ఫన్ ఇంకాస్త జోడించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది.




వైభవ్

తెలుగులో 'మెయాదా మాన్'

'సరోజ', 'యాక్షన్ త్రీడీ', 'అనామిక' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయకుడు వైభవ్. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులో అనువాదం అవుతుంటుంది. ఈ క్రమంలో వైభవ్ నటించిన 'మేయాధమాన్' టాలీవుడ్‌లోకి రాబోతోంది. ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంతో నాయికగా పరిచయమవుతోంది. దర్శకుడు రత్నకుమార్ రొమాంటిక్ కామెడీ కథతో మేయాధమాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను పిజ్జా, జిగర్తాండ లాంటి సినిమాలు రూపొందించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించడం విశేషం. స్టోన్ బెంచ్ ఫిల్మ్ పతాకంపై కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే నెలలో మేయాధమాన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు తెరపైకి గ్రాండ్ గా తీసుకొచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ... మా సంస్థ ద్వారా ఎన్నో లఘు చిత్రాలను విడుదల చేశాం. కోలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో చిత్ర రంగంలోకి అడుగు పెట్టాం. మంచి కథల కోసం చూస్తున్నప్పుడు రత్నకుమార్ మేయాధమాన్ కథ చెప్పారు. కథలో ఉన్న హాస్యం, రొమాంటిక్ అంశాలు ఆకట్టుకున్నాయి. ఉత్తర మద్రాసు ప్రాంతంలో నివసించే ఓ జంట మధ్య జరిగే కథ ఇది. యువతరాన్ని బాగా ఆకట్టుకుంటుంది. వైభవ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు నేటి యువత ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. వచ్చే నెలలో తమిళనాట సినిమాను విడుదల చేస్తాం. తెలుగులోనూ మంచి పంపిణీదారుల కోసం చూస్తున్నామని తెలిపారు.



బాలకృష్ణ పైసా వసూల్ సినిమా మేకింగ్ వీడియోను ఈ రోజు ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో ముఖ్యంగా బాలకృష్ణ చేస్తోన్న ఫైట్స్, సాహసాలు కనపడుతున్నాయి. పైసా వసూల్ మేకింగ్ ఆఫ్ స్టంపర్ 101 అంటూ విడుదల చేసిన ఈ వీడియోను దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 'నేను బాలకృష్ణ అభిమానిని, ఇప్పుడు నాకు 101 జ్వరం ఉంది' అని పూరీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బాలకృష్ణతో తాను దిగిన ఫొటోను కూడా పోస్ట్‌చేశాడు. గౌతమి పుత్ర శాతకర్ణి తరువాత బాలకృష్ణ నటిస్తోన్న ఈ సినిమాను వచ్చేనెల 1వ తేదీన విడుదల చేయనున్నారు.



మనోజ్‌నందం, ప్రియాసింగ్, గోపీనాథ్‌రెడ్డి, హబీబుద్దీన్, సుభాష్ ఆనంద్ తదితరులు

'మనసైనోడు' గీతాలు విడుదల

మనోజ్ నందం, ప్రియసింగ్ హీరో హీరోయిన్లుగా హెచ్ పిక్చర్స్ పతాకంపై హసీబుద్దీన్ నిర్మాతగా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వంలో 'మనసైనోడు" చిత్రం రూపొందింది.ఈ చిత్రం ఆడియో విడుదల ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ అడియో పాటలు .మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయ్యాయి.చిత్ర ట్రైలర్‌ను సురేష్ కొండేటి, గోపినాథ్ రెడ్డి లాంచ్ చేశారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ ...ఈ సినిమా డైరెక్టర్ చేలాబాగా చేశారు ప్రొడ్యూసర్ కి మంచి లాభాలు రావాలని హీరో హీరోయిన్ కి మంచి అవకాశాలు రావాలని అన్నారు.

గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. డైరెక్టర్ విజయవాడ వచ్చి నన్ను పిలవగానే ఇక్కడకు రావడం జరిగింది. ఈ అడియో పంక్షన్ పండుగలా జరిగింది ఈ సినిమా.. దేశభక్తి, లవ్ మీద తీసినందుకు డైరెక్టర్‌ని అభినంధిస్తున్నాను.

నిర్మాత హసీబుద్దీన్ : నేను వేరే కంట్రీస్ లోవున్న నా దేశం కోసం ఏదో చేయాలని అనిపంచేది అందుకే ఈ సినిమా ద్వారా నా దేశం చాలా గొప్పదని చూపిసిస్తున్నాము అని అన్నారు. దర్శకుడు తెలుపుతూ... మనోజ్ నందన్, ప్రియసింగ్ జంట చూడముచ్చటగా వున్నారు. ఆరు పాటలకు సుభాష్ ఆనంద్ చక్కని బాణీలు సమకూర్చారు. "జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత" అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తీ గీతాన్ని స్వర్గీయ డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారు రచించారు. మగవాళ్ళ జీవితాల్లో ఆడవాళ్ళ లేకపోతే ఎంత నష్టమో కాస్త చిలిపిగా ఒక పాటను భాస్కరబట్ల రాశారు. ప్రేమ కథలో కుటుంబ కథని జోడించి దేశానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా దేశభక్తిని యువకుల్లో నింపే విధంగా రూపుదిద్దుకున్న చిత్రమని అన్నారు.

సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ : ఈ చిత్రంలో ఆరు పాటలు చక్కగా కుదిరాయని, రీరికార్డింగ్ బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను, ఈ చిత్రంలో స్వర్గీయ డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారు రచించిన "జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత" పాట ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.





అవధుల్లేని ఆహ్లాదం

పచ్చని పల్లెల మాటున దాగివున్న ప్రకృతి అందాలు.. సహజసిద్ధ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోన్న అసమాన మానవ నిర్మణాలు.. చరిత్రను పరిచయం చేసే పురాతన ప్రాంతాలు.. చుట్టూ దట్టమైన చెట్టూ చేమలు.. కొండాకోనలూ.. అంతకుమించి మనసును ఆనంద డోలికల్లో ముంచే జలపాతాల సోయగాలు. వీటన్నింటినీ ఒకేరోజు చూడటం అంటే అదో మరుపురాని జ్ఞాపకమే! శ్రీకాకుళం జిల్లా సమీపంలోని ఒడిసా రాష్ట్ర సరిహద్దుల్లోకి ఈ వారం జర్నీలో తొంగిచూద్దాం రండి!

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది హిరమండలం. ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టాక అక్కడి వంశధార ప్రాజెక్టు గట్టు అచ్చం పాముల మెలికలు తిరుగుతూ తారసపడింది. దూరంగా కనిపిస్తోన్న కొండలతో పోటీ పడుతూ నిర్మించిన మానవ నిర్మితం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. దాన్నీ దాటుకుంటూ హిరమండలం టౌనులోకి ప్రవేశించాం. ఇక్కడి పరిసరాలు వంశధార రిజర్వాయర్ కోసం కొంత భాగాన్ని కేటాయించడం వల్లో ఏమోగానీ, అంతగా అభివృద్ధి చెందినట్లులేదు. కానీ చుట్టుపక్క ఉన్న గిరిజన గ్రామాలనుంచి లభ్యమయ్యే చాలా వస్తువులతో మార్కెట్ కళకళలాడుతోంది. ఈ హిరమండలానికి తూర్పున వంశధారనదిపై గొట్టా బ్యారేజి ఉంది. పడమరన కొత్తగా తయారవుతున్న బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార రిజర్వాయరుల మధ్య ఇక్కడి ప్రాంతం ఇమిడి ఉంటుంది. ఈ హిరమండలాన్ని దాటుకుంటూ కిలోమీటరు దూరంలో వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ శ్రీకాకుళం జిల్లాకే తలమానికం. దాని వద్దకు చేరేసరికి ముందుగా కుడికాలువ దర్శనమిస్తుంది. అక్కడ నుంచి సంగీతంలా వినిపిస్తున్న జలప్రవాహంతో మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. బ్యారేజి మీది నుంచి ఉత్తరం వైపు నిండుకుండలా కనిపిస్తున్న జలాలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. దూరంగా ఆకాశాన్ని తాకుతున్న సాగరంలా కనిపిస్తుంది. మధ్యలో పచ్చనికొండలు. చూడచక్కగా కనిపిస్తాయి. అక్కడే వంశధార నది మరింత ఉరకలువేస్తూ కనిపిస్తుంది. ఆ దృష్యాన్ని చూస్తుంటే మనస్సు ఉవిళ్ళూరిపోతుంది. ఇంక ప్రాజెక్టు దిగువభాగాన్ని చూస్తే మన కాళ్లకింది నుంచి జలపాతాలు గలగలమని పారుపోతుంటే ఆనందడోలికల్లో తేలియాడుతున్నట్లు అనిపిస్తుంది. కాలం ఎలా గడిచిపోయిందో అసలు తెలియదు. ఒక్కక్షణం కాలం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. మాతోపాటు అక్కడే ఉన్న కొంతమంది సందర్శకులు మొబైల్ ఫోన్‌లతో ఫొటోలకు ఫోజులు ఇస్తూ కనిపించారు.

రాజ కోటల రాజసం

మా ప్రయాణాన్ని అలా ముందుకు పోనిచ్చాం. చిట్టడవులు, చిన్నచిన్న గ్రామాలు కొండల మధ్యగా ఓ అపురూపమైన రహదారి గుండా ప్రయాణం సాగింది. కొంతదూరం తర్వాత పాతపట్నం టౌను దర్శనమిచ్చింది. పాతపట్నం టౌనులోనుంచి ముందుకు సాగితే మహేంద్రతనయ నది దానిపై



బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జికి దక్షిణంలో తెలుగులో ఉత్తరం వైపు ఒడియాలో బోర్డులు దర్శనం ఇచ్చాయి. అప్పుడే అర్థమైంది, మన రాష్ట్రం సరిహద్దులు దాటిపోయామని. బ్రిడ్జిపై నుండి తూర్పు వైపు చూస్తే దట్టమైన పచ్చని తోటలతోపాటు ఓ కోట కనిపించింది. సుమారు 300 మీటర్ల దూరంలో మహేంద్రతనయ నది ఒడ్డున ముందుకు వెళుతుంటే ఏదో చారిత్రక ప్రదేశంవైపు అడుగిడిన అనుభూతి కలుగుతుంది. అక్కడికి కాలినడకనే వెళ్లాలి. అది పర్లాకిమిడిరాజుల బృందావనం ప్యాలస్ అని స్థానికులు చెప్పుకొచ్చారు. ఆ ప్యాలస్ చూస్తే పూర్వపు రాజుల వైభవం కళ్లముందు ప్రత్యక్షమైనట్లు అనిపించింది. స్థానికులు చెప్పినదాని బట్టీ పర్లాకిమిడి రాజుల రాజు కోట నుంచి సొరంగ మార్గం ద్వారా ఈ ప్యాలస్‌కు చేరుకునేవారట! ఈ బృందావనంలోనే విహారయాత్రలు, నదిలో జలకాలాటలు చేసేవారని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆ సొరంగ మార్గం వినియోగంలో లేదు. అక్కడ కొంత సేపు విహరించాక పర్లాకిమిడి చేరుకున్నాం. పర్లాకిమిడి రాజకోటల సముదాయం. ఎక్కడ చూసిన రాజుల కాలంనాటి నిర్మాణాలు తారసపడతాయి. మొదటగా మాకు కనిపించిన కోట దాన్ని చూద్దామను కుంటే కుదరలేదు. దాన్ని జిల్లా జైలుగా మలిచారట! దానికి కొంచెం మొదలు ఇంకోకోట. దీన్ని కళాశాలగా మార్చారు. దానిని చూస్తే తనివి తీరనంత అందంగా కనిపించింది. ఇంకో కోట చీలికలు సూటిగా మలిచారు. పర్లాకిమిడి మధ్యలో కోటకు ముందుగా మూడురోడ్ల కూడలి నాటి రాజుల వీధులను గుర్తుకుతెస్తుంది. రాజు కోటలోనికి ప్రవేశం లేదు. సంవత్సరానికి ఒక్కసారే రథయాత్ర సమయంలోనే పర్యాటకులకు అనుమతి ఉందని చెప్పారు. బయటి నుంచి కూడా చాలా సుందరంగా దర్శనమిస్తుంది. కోటకు వెనుకవైపు సీతాసాగరం అనే పెద్ద సాగరం. చూడముచ్చటగా ఉంటుంది. అందులో చూడాల్సిందే తామర పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి.



ప్రకృతి అందాల సోయగం

పర్లాకిమిడిలో చారిత్రక ప్రదేశాలను చూశాక అడవిని అనుకుని ఉన్న ప్రకృతి అందాలు చూడాలని బయలుదేరాం. ఇక్కడికి తూర్పు వైపుగా పయనించి, ఉత్తరం వైపు చివరికి వెళితే రామసాగరం దర్శనం ఇస్తుంది. ఇది చాలాపెద్ద సాగరం. పచ్చనితివాచీతో కప్పినట్లు సాగరం మొత్తం చుక్కనీరు కూడా కనిపించకుండా తామరాకులతో కప్పేసి ఉంది. వాటిమీద తామర పువ్వులతో సాగర అందాలు పువ్వులు విరబూసినట్లు ఉంటుంది. ఆ అందాలను కొంత సమయం ఆస్వాదించాం. కొంత దూరం ప్రయాణం తర్వాత సెంచూరియన్ యూనిర్సిటీ వ్యవసాయ క్షేత్రాలు పచ్చదనం నిండుగా కనిపించాయి. అక్కడినుంచి అటవీ మార్గంలో కొండ గుట్టలు దాటుకుంటూ వెళ్లాం. ప్రకృతి తన అందాలనంతా ఇక్కడే వొలకబోస్తుందా అన్నంతగా ఉంది ఇక్కడి ప్రదేశం. దట్టమైన అరణ్యం మధ్యలోని కొండలపైనుంచి జారువాలుతున్న గండాహతి జలపాత సోయగాలు చూస్తూ తనువూ మనసు ఏకమయ్యేలా మైమరిచిపోయాం. ఆదివారం వచ్చిందంటే కాకులు దూరని ఈ కారడవి జనారణ్యంగా మారిపోతుందట! ఒడిసా పర్యాటక అధికారులు ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం కొన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలు ఆటలాడేందుకు కూడా సదుపాయాలు కల్పించారు. అక్కడికి చుట్టుపక్కల గిరిజన గ్రామాల అందాలు, అడవులు మధ్యలో కొండపై నుంచి జాలువారే జలపాతం. చూడముచ్చటగా మనసును ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది. మరెందుకు ఆలస్యం మీ 'జర్నీ' మొదలుపెట్టండి!!

హ్యాపీ జర్నీ!!

- అల్లాడ విజయ్‌కుమార్
(న్యాయవాది), పర్యాటక ఔత్సాహికుడు

ఒడిసా ఫ్లేవర్



అప్పటికే మధ్యాహ్నం కావడంతో భోజనం కోసం ఓ హోటల్‌కు వెళ్లాం. అక్కడ హోటల్‌లో ఒడిసా వంటలు గంటా (కలగూర) ఫేమస్. దానిని రుచి చూసేందుకు ప్రయత్నించాం. అయితే, కొత్త రుచులు ఆస్వాదించాలి అనుకునేవారికి మాత్రమే అది సాధ్యమని తర్వాత తెలిసింది. ఇక్కడ ఎక్కువగా చేపలతో వంటకాలు అందుబాటులో ఉంటాయి. బంగాళాదుంపలు, అరటికాయలు ప్రతి వంటకంలోనూ కనిపిస్తాయి. రసంలో పసుపు ఎక్కువగా వినియోగిస్తారు. రైస్‌తోపాటు ఇవన్నీ వడ్డిస్తారు. ఆంధ్రా భోజనం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది.


'జర్నీ'కి ఆహ్వానం



మన జీవితంలో కుటుంబ సమేతంగానో, స్నేహితులతోనో ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ అనుభవాలు, విశేషాలు మాతో పంచుకునేందుకు 'జర్నీ' మీకు ఆహ్వానం పలుకుతోంది. మీ పర్యాటక అనుభూతులను మాకు రాసి పంపండి. లేదా మెయిల్ చేయొచ్చు. ఫొటోలు జత చేయడం మర్చిపోవద్దు.

మా చిరునామా

జర్నీ, జీవన, ప్రజాశక్తి తెలుగు దినపత్రిక,
హౌస్ నెం : 27-30-4, ఆకులవారి వీధి, గవర్నర్ పేట, విజయవాడ-2.
ఇ మెయిల్ - jeevanapageps@gmail.com



పొడుపు కథ

మంచం కింద మామయ్య
ఊరికి పోదాం రావయ్య?
ఏమిటది?

గో్రలు: గాజఙ

జోక్ :

అమ్మ : చందూ..! ఇలా రారా.. పక్కింటి పాపకి ఫిట్స్ వచ్చినట్లుంది.. ముఖం ఒకవైపు తిరిగిపోయింది, నోరు పెదాలు సొట్టపోయాయి.. నాలుక బయటకు వచ్చేసింది రా..రా.. త్వరగా..

చందు : అయ్యో...! అమ్మ అది ఫిట్స్ కాదు ఆ అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది

అమ్మ : ఆ..??!!





వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?



ఆకాశం నుంచి వర్షం నీటి రూపంలోనే కాకుండా మంచు, మంచు గడ్డల రూపంలో ఎంత మొత్తం కురుస్తుందనే విషయాన్ని కొలవడానికి ఒక ప్రత్యేకమైన వర్షమాపకం ఉపయోగిస్తారు. ఈ పరికరం ఒక నిర్ణీతమైన ఘన పరిమాణం కలిగి నీరు వెలుపలికి వెళ్లే మార్గం లేకుండా నిర్మితమై ఉంటుంది. వర్షపాతాన్ని మిల్లీమీటర్ల ప్రమాణంలో కొలుస్తారు. వర్షమాపకం ద్వారా 25 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని కొలిస్తే ఆ పరికరం అమర్చిన పరిసర ప్రాంతంలో నీరు ఇంకకుండా ఉంటే అక్కడి నేలపై 25 మిల్లీమీటర్ల లోతు వర్షం కురిసిందని అర్థం. ఇక భూమిని తాకక ముందు ఆకాశం నుంచి ఎంత వర్షం కురిసిందనే సమాచారాన్ని ప్రత్యేకమైన వాతావరణ సంబంధిత 'రాడార్లు' రికార్డు చేస్తాయి. రాడారు నుంచి వెలువడే రేడియో తరంగాలు ఆకాశంలోని వాతావరణంలో ఉండే నీటి బిందువులపైబడి పరావర్తనం చెంది, తిరిగి రాడారును చేరడం ద్వారా అక్కడి మేఘాల నుంచి ఎంత మేర ఎంత తీవ్రంగా వర్షం కురుస్తుందనే విషయం తెలుస్తుంది. ఈ సమాచారం విమానయానంలో పైలట్లకు ఎక్కువ అవసరం. వర్షం కురుస్తూ ప్రయాణానికి అనుకూలం కానీ ప్రాంతాలను పసిగట్టి, ప్రయాణం సుగమంగా సాగడానికి ఉపకరిస్తుంది. వాతావరణ శాస్త్రజ్ఞులు ఈ రాడార్లు అందించే సమాచారాన్ని బట్టి వరదలు, మంచుతుపాన్లు సంభవించే ప్రాంతాలను, ఆ ప్రమాదాలు సంభవించక ముందే తెలుసుకో గలుగుతారు. ★



దారి చూపండి!

పిల్లలూ.! పైనున్న ఫోటోలో మహేష్ గబ్బిలాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు కాస్త దారిచూపి సాయపడండి!

దావిందర్ సింగ్.. బల్లే బల్లే

లండన్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఏడో రోజు భారత జావెలిన్ త్రోయర్ దావిందర్ సింగ్ భారత ఖ్యాతిని నలుదిశలా చాటాడు. ఫైనల్ చేరతాడన్న ఆశలు ఏ మాత్రం లేని దశలో అనుహ్యంగా చరిత్ర సృష్టించి జావెలిన్ త్రోలో మెరుపులు మెరిపించాడు. జూనియర్ ప్రపంచ వరల్డ్ రికార్డు గ్రహీత నీరజ్ చోప్రా నిరాశ పర్చినా.. నేనున్నాంటూ బలంగా త్రో చేసి భారత్ పతక ఆశలకు ఊపిరి పోశాడు. శనివారం నాటి ఫైనల్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తే దావిందర్ పతకం సాదిస్తే ప్రపంచ ఛాంప్‌లో తొలి అథ్లెటిక్ నిలవనున్నాడు.



- ప్రపంచ అథ్లెటిక్స్‌లో చరిత్ర సృష్టి
- జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన తొలి అథ్లెట్
- భారత్ పతక ఆశలు సజీవం
- నిరాశ పర్చిన నీరజ్ చోప్రా

లండన్: ప్రపంచ అథ్లెటిక్స్‌లో దావిందర్ సింగ్ కంగ్ సంచలనం సృష్టించాడు. పురుషుల జావెలిన్ త్రోలో తొలిసారిగా ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించిన అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. అథ్లెటిక్స్ విభాగంలో ఇప్పటి వరకు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించిన క్రీడాకారులే లేనే లేరు. పోటీల్లో భాగంగా అర్హతా ఈవెంట్‌లో రౌండ్ బి గ్రూప్‌లో 84.22 మీటర్లు మేర జావెలిన్‌ను విసిరి పతక వేట రేసులో నిలిచాడు.13 ఫైనలిస్టుల్లో ఏడో త్రోయర్‌గా కంగ్ నిలిచాడు. శనివారం నాటి ఫైనల్‌లో భారత్ పతక ఆశలు నెరవర్చే సువర్ణ అవకాశం అతని ముందు నిలిచింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం జరిగిన పోటీల్లో దావిందర్ సింగ్ జావెలిన్‌ను 83 మీటర్లు విసరడంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. భుజం గాయంతో బాధపడుతున్న సింగ్ తొలి రెండు ప్రయత్నాల్లో 82.22 మీటర్లు, 82.14 మీటర్లు విసిరి విఫలమైన అతడు మూడో ప్రయత్నంలో 83 మీటర్లు విసిరి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

16 ఏళ్ల కృషికి తగ్గ ఫలితం..

26 ఏళ్ల పంజాబ్‌కు చెందిన దావిందర్ సింగ్ 16 ఏళ్ల నుంచి జావెలిన్ త్రోలో విరివిగా తన పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్న అనుభవమే తుదికు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చింది. ఈ ఏడాది జూన్‌లో పటియాలలో జరిగిన ట్రైల్స్‌కు, గుంటూరులో గత నెలలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో భుజానికి గాయంతోనే బరిలో దిగాడు. ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్‌లో జూన్ ఒకటిన జరిగిన ఈవెంట్‌లో 73.95 మీటర్లుతో అర్హత సాధించగా, ఫైనల్స్‌లో 83.82 మీటర్ల విసిరాడు.

నీరజ్ 15వ స్థానంతో సరి...

రౌండ్ ఎలో పాల్గొన్న జూనియర్ ప్రపంచ రికార్డు గ్రహీత 19 ఏళ్ల నీరజ్ చోప్రా 80.54 మీటర్లు విసిరి 15వ స్థానంలో నిలిచాడు. నీరజ్ వ్యక్తిగత బెస్ట్ 86.48 మీటర్లు కాగా, ఈ సీజన్‌లో 85.63 మీటర్లు. తాను బాగా అలసి పోవడం వలన క్వాలిఫికేషన్ మార్క్ 83 మీటర్లు దూరం విసరలే కపోయాడు తొలి త్రోలో 83 మీటర్లు మార్క్‌ను రుకోలేక పోయాను,రెండో త్రోలోను వేగం గా దూరం విసరలేక పో యాని, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంతో కష్టపడ్డానని అయినా ఫలితం రాలేదని నీరజ్ అంగీకరించాడు. గ్రూప్- ఎ నుంచి ఐదుగురు, గ్రూప్ బి నుంచి ఏడుగురు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా దావిందర్ సింగ్ మాట్లా డుతూ నేను బరిలో దిగే సమయానికి నీరజ్ ఫైనల్‌కు అర్హత సాధించలేదని తెలిసింది. ఎలాగైనా ఫైనల్‌కు అర్హత సాధించాలని అప్పుడే నిర్ణయించుకు న్నాను. దేశానికి ఏదైనా చేయాలి.. దేవుడు దయ వలన ఫైనల్స్‌కు చేరాను. తప్పకుండా దేశానికి పతకం అందించి తీరతానని ధీమా వ్యక్తం చేశాడు.



శ్రీలంక ప్రత్యర్థి నుంచి టిప్స్ నేర్చుకుని...

జావెలిన్ కోచ్ లేకుండా ముగ్గురు త్రోయర్‌లు నీరజ్ చోప్రా, దావిందర్ సింగ్, అను రాణిలు బరిలో దిగారు. గ్రూప్ ఎ రౌండ్‌లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరడంలో విఫలం అయ్యాడు. శ్రీలంకకు చెందిన జావెలిన్ త్రోయర్ వారుణ్ రాంకోత్ వద్ద మెళకువలను నేర్చుకున్న దావిందర్ సింగ్ తన ప్రయత్నంలో విజయం సాధించాడు. కుడి భుజం గాయంతో బాధపడుతూ అప్పటికే రెండు రౌండ్లలో విఫలమైన సింగ్‌కు వారుణ్ ఇచ్చిన టిప్స్ ఓ టానిక్‌లా పనిచేశాయి. మూడో ప్రయత్నంలో క్వాలిఫికేషన్ మార్క్ 83 మీటర్లు విసిరి అంతర్జాతీయ ఈవెంట్‌లో కంగ్ మెరిశాడు. వారుణ్ 8 నుంచి 10 వరకు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొన్న అనుభవం ఉంది. అతను ఈ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో 31వ స్థానంలో నిలిచాడు.

దావిందర్ సింగ్..బయోగ్రఫీ...

- దావిందర్ సింగ్ 1988 పంజాబ్‌లో జన్మించాడు
- ఆర్మీ నజీబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. జూనియర్ అథ్లెటిక్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు
- సింగ్ కాలు విరిగిన కారణంగా ఏడాది క్రితం న్యూఢిల్లీలోని కామన్‌వెల్త్ గేమ్స్‌కు దూరం అయ్యాడు.
- వరల్డ్ మీట్‌లో 84.57 మీటర్లు దూరం విసిరి వ్యక్తిగత బెస్ట్ సాధించాడు.

నేటి భారత్ షెడ్యూల్ :
మహిళలు 4X400 రిలే,
పురుషుల 4X400 మీటర్లు రిలే పరుగు.

పల్లెకలె టెస్ట్‌కు వర్షం అడ్డంకి



- వైట్‌వాష్‌పై టీమిండియా దృష్టి
- నేడు శ్రీలంకతో భారత్ చివరి టెస్ట్

క్యాండీ: శ్రీలంక పర్యటనలో దూకుడు మీద ఉన్న విరాట్ సేన మూడు టెస్టుల సిరీస్‌ను వైట్‌వాష్ చేసేందుకు ఇదే సరైన అదనుగా భావిస్తోంది.అయితే చివరి టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.దీంతో భారత్ చరిత్ర సృష్టికి కొంత కష్టకాలమేనని చెప్పాలి. ఆసియా ఖండ దేశమైన లంకపై ఇప్పటి వరకు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. దీంతో క్యాండీలో శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో జయభేరి మోగించి ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు సర్వం సిద్ధం కావాలని విరాట్ యోచిస్తున్నాడు. గాలె, కొలంబోల్లో జరిగిన రెండు టెస్ట్‌ల్లోను ఓటములతో నిరాశలో ఉన్న చండీమాల్ సేన మూడో టెస్ట్‌లో ఎలాగైనా కష్టపడి గెలవటమా? లేదా డ్రా చేయడమా అనే దానిపైనే దృష్టి సారించింది. పేస్ బౌలర్లు చమీరా, లాహిరు గామేజ్‌లు భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కళ్లెం వేయాలని తమ అస్త్రాలకు పదును పెట్టారు. జడేజా స్థానంలో అక్షరపటేల్ తుది జట్టులోకి తీసుకోగా, చైనమన్ బౌలర్ కులీదీప్ యాదవ్‌ను కూడా మూడో టెస్ట్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఓపెనర్లలో శిఖర్ లేదా అభినవ్‌ల్లో ఒకరికి విశ్రాంతి ఇచ్చే దిశగా విరాట్ యోచిస్తున్నట్లు సమాచారం.

నేడు బోల్ట్ చివరి పరుగు

లండన్: జమైకన్ పరుగుల యంత్రం ఉసేన్ బోల్ట్ చివరి పరుగుకు సమాయత్తం అవుతన్నాడు. అథ్లెట్‌గా కెరీర్‌కు లండన్‌లో గుడ్‌బై చెప్పనున్న బోల్ట్ 4X400 పురుషుల రిలే పరుగులో శనివారం తలపడనున్నాడు. 100 మీటర్ల పరుగులో కాంస్యంతో సరిపెట్టుకున్న బోల్ట్ చివరి పరుగును స్వర్ణంతో ముగించాలని పట్టుదలతో ఉన్నాడు. దీంతో చివరి మజిలిలో ఏ విధంగా విజయం సాధిస్తాడన్నది ఉత్కంఠగా మారింది.

బ్యాడ్మింటన్ విజేత ఎయిర్‌పోర్ట్స్ జట్టు

ప్రజాశక్తి -గవర్నర్‌పేట (విజయవాడ)

విజయవాడ ఫన్‌టైమ్స్ క్లబ్‌లో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ శుక్రవారంతో ముగిసింది. ఈ టోర్నీలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీస్ (ఏఏఐ) జట్టు విజేతగా నిలువగా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జట్టు రన్నర్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో కనిష్క్ విజయం సాధించగా డి.జశ్వంత్ రన్నర్‌గా నిలిచారు. మహిళల సింగిల్స్‌లో ఉత్తేజ్‌రావుపై ఆకార్ష్ కశ్యప్ పోరాడి విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌లో శివమ్ శర్మ ఫిరోజ్‌పై గెలుపొందారు. మహిళల డబుల్స్‌లో విజేతగా జె.మేఘన నిలువగా రన్నర్‌గా అనురాధ ప్రభూ నిలిచారు. మిక్సిడ్ డబుల్స్ విజేత శివమ్ శర్మ కాగా రన్నర్‌గా మహిమా అగర్వాల్ నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ పోర్టు అథారిటీస్ డైరెక్టర్ కె.రామాచారి, అటోమిక్ ఎనర్జీ డైరెక్టర్ కె.సాప్రా, బాయ్ జాయింట్ సెక్రటరీ పి.అంకమ్మ చౌదరి, ఏపిఎండిసి ఐఆర్‌ఎస్ అధికారి సిహెచ్.వెంకయ్య చౌదరులు విజేతలకు బహుమతులందజేశారు.

జెయింట్స్ అదుర్స్



నేటి మ్యాచ్‌లు
రాత్రి 8 గంటలకు తెలుగు టైటాన్స్ X ఉత్తరప్రదేశ్ యోధా
రాత్రి 9 గంటలకు గుజరాత్ ఫార్చ్యూన్స్ X దంబంగ్ ఢిల్లీ

ముంబాను చిత్తు చేసిన గుజరాత్

అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ(పికెఎల్) ఐదో సీజన్‌లో కొత్తజట్టుగా బరిలో దిగిన గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ అద్భుతమైన ఆటతీరుతో ముంబా జట్టుకు షాకిచ్చింది. ఆడిన నాలుగో మ్యాచ్‌ల్లో రెండు విజయం. ఒక ఓటమి, ఓ మ్యాచ్ డ్రాతో అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో యు ముంబాను 39-21తో చిత్తు గా ఓడించింది. జోన్ ఎలో 13 పాయింట్లతో తొలి స్థానం లో నిలిచింది. ముంబా కెప్టెన్ అనూప్ కుమార్ 15 సార్లు దాడి చేయగా కేవలం నాలుగే పాయింట్లను సాధిం చాడు. గుజరాత్ జట్టులో కెప్టెన్ సుకేష్ హెగ్డే 4 పాయిం ట్లు, రోహిత్ గులియా 9 సచిన్ 8 పాయింట్లతో సత్తా చాటడంతో ముంబా ఏ దశలోను కోలుకోలేక పోయింది.



పడకేసిన తయారీ రంగం

నాలుగేళ్ల కనిష్టానికి పారిశ్రామికోత్పత్తి

ప్రజాశక్తి - బిజినెస్ డెస్క్

ప్రధానీ నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా గొప్పలు నినాధంగానే మిగిలిపోయే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తిలో పెద్ద తేడా లేకపోవడం, వస్తు ఉత్పత్తికి డిమాండ్ పడిపోవడంతో తయారీ రంగం వెలవెలపోతోంది. ఈ ప్రభావం దేశ పారిశ్రామికోత్పత్తిపై కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణంకాలే. ప్రస్తుత ఏడాది జూన్ మాసంలో తయారీ రంగం పేలవమైన ప్రదర్శన వల్ల దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) వృద్ధి 0.1 శాతానికి పతనమై ఏకంగా నాలుగు సంవత్సరాల కనిష్టానికి దిగజారింది. ఇంతక్రితం మే మాసంలో ఇది 2.8 శాతంగా నమోదయ్యింది. ఐఐపిలో మూడో వంతు వాటా తయారీ రంగానిదే. గనులు, విద్యుత్, మౌలిక వసతులు, నిర్మాణం, గూడ్స్ అండ్ కన్స్యూమర్ డ్యూరెబుల్స్ రంగాలు అత్యంత పేలవమైన ప్రగతిని కనబర్చాయని కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. జూన్‌లో తయారీ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 0.4 శాతానికి పడిపోయింది. మే మాసంలో 2.6 శాతం పెరుగుదలను కనబర్చింది. గనుల రంగాల ఉత్పత్తి 0.4 శాతం, విద్యుత్ 2.1 శాతం చొప్పున పడిపోయాయి. మేలో ఈ రంగాలు వరుసగా 0.19 శాతం, 8.28 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. గత మాసంలో కన్స్యూమర్ డ్యూరెబుల్స్ ఉత్పత్తి 2.1 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2 శాతానికి మందగించింది. గతేడాది ఇదే కాలంలో ఐఐపి 7.1 శాతంగా నమోదయ్యింది.

రూ.30వేలకు చేరిన పసిడి

న్యూఢిల్లీ : అమెరికా, ఉత్తర కొరియా మధ్య నెలకొన్న భౌగోలిక భయాలు పసిడిపై పెట్టుబడులకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. వరుసగా మూడో సెషన్‌లోనూ స్వర్ణం ప్రియమై 10 గ్రాముల ధర రూ.30వేల మార్క్‌కు చేరింది. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.130 పెరిగి రూ.30,020గా పలికింది. ఇంతక్రితం రెండు సెషన్లలోనూ రూ.540 ఎగిసింది. కొరియా భయాల నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులు పెట్టడం పెరిగిందని బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు. మరోవైపు స్థానిక అభరణాల వర్తకుల నుంచి కూడా డిమాండ్ పెరగడంతో పసిడి మరింత ప్రియం అవుతుందన్నారు. అంతర్జాతీయంగా పసిడి 0.09 శాతం పెరిగి ఒక్క ఔన్స్ ధర 1,286.90 డాలర్లకు చేరింది. వెండిపై కూడా 0.03 శాతం పెరిగి 17.10 డాలర్లుగా పలికింది. దేశీయంగా బంగారం బాటలోనే వెండి ధరలు కూడా కొనసాగుతున్నాయి. కిలో వెండిపై రూ.60 పెరిగి రూ.40,130 వద్ద ముగిసింది.

బిఒబికి మొండి బాకీల సెగ

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంకు ఆఫ్ బరోడా (బిఒబి) 2017 ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.203 కోట్ల నికర లాభాలతో సరిపెట్టుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.424 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే క్రితం క్యూ1 లాభాల్లో 52 శాతం పతనం చోటు చేసుకుంది. ఇదే సమయంలో బిఒబి స్థూల మొండి బాకీలు 11.40 శాతానికి ఎగిశాయి. ఇంతక్రితం మార్చి ముగింపు నాటికి 10.46 శాతంగా, గతేడాది జూన్ ముగింపు నాటికి 11.15 శాతంగా నమోదయ్యాయి. స్థూల రుణాల్లో మొత్తంగా 14.32 శాతం ఆస్తులు ఒత్తిడిలో ఉన్నాయని ఆ బ్యాంకు పేర్కొంది. 2017 జూన్ 30 నాటికి మొత్తం పునరుద్దరణ రుణాలు రూ.11,819 కోట్లుగా నమోదయ్యాయి.

ప్రాజెక్టుల వెలవెల

- కర్నూలులో తాగునీటి సమస్య



ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

ఎగువన కర్నాటకలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రాజెకులలో కనీసం తాగునీటి అవసరాలకు సరఫరా చేసేందుకు కూడా నీరు లేక వెలవెలబోతున్నాయి. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో దాదాపు 140 టిఎంసిల నీటి నిల్వలు ఉండి ఎస్ఆర్‌బిసి, తెలుగుగంగ, హంద్రీనీవా, కెసికెనాల్‌కు సాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది మాత్రం సాగునీరు కాదు కదా కనీసం తాగునీటిని కూడా అందనంతగా రిజర్వాయర్‌లో నీటిమ ట్టాలు అడుగంటి పోవడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూ లు జిల్లాలోని సుంకేశుల, గాజులదిన్నె రిజర్వాయర్లలో చుక్క నీరు లేకపోవడంతో కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటికి ముప్పు ఏర్పడింది. ప్రస్తుతం సుంకేశుల, గాజులదిన్నె ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో తుంగభద్ర బోర్డుకు కర్నూలు తాగునీటి అవసరాల కోసం రెండు టిఎంసిల నీటిని నదిలోకి వదలాలని కర్నూలు జిల్లా యంత్రాంగం కోరుతున్నా తుంగభద్ర బోర్డు స్పందించడం లేదు. కృష్ణ, తుంగభద్ర, హంద్రీ, కుందూ నదులు ఉండే కర్నూలు జిల్లాలో వర్షకాలంలోనూ ఆగస్టులో తాగునీటికి కటకట ఏర్పడితే ఎగువన కర్నాటకలోని కృష్ణపరివాహక ప్రాంత ప్రాజెక్టులలో పూర్తిస్థాయి నీటి మట్టాలతో కళకళలాడుతున్న పరిస్థితి ఉంది. కర్నాటకలోని ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయి నీటి సామ ర్థ్యం 129 టిఎంసిలు కాగా ప్రస్తుతం 128.2 టిఎంసిల నీరు అందుబాటులో ఉంది. దిగువున ఉన్న నారాయణపురం డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం 37టిఎంసిలు కాగా ప్రస్తుతం 32.7 టిఎంసిల దాకా ఉంది. జురాల పూర్తి స్థాయి సామర్థ్యం 9.6 టిఎంసిలు కాగా ప్రస్తుతం 7.2 టిఎంసిలు ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగరం, పులిచింతల రిజర్వా యర్‌లు వెలవెల బోతున్నాయి.

శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 215టిఎంసిలు కాగా ప్రస్తుతం 19.6 టిఎంసిలు మాత్రమే ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి సామర్థ్యం 312కాగా ప్రస్తుతం 115.9టిఎంసిలు మాత్రమే ఉంది. పులిచింతల రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 45.7 టిఎంసిలు కాగా కేవలం రెండు టిఎంసిలు మాత్రమే అందుబాటులో ఉంది. ఎగువన ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో చేరుకున్నా దిగువకు నీటిని విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని కృష్ణ బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నీళ్లు లేక బోసిపోయి ఉన్నాయి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంలోకి వస్తున్న ప్రవాహం కూడా బాగా తగ్గిపోవడంతో దిగువకు నీరు వచ్చేది ప్రశ్నార్థంగా మారింది. ప్రస్తుతం ఆల్మట్టిలోకి 1003 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1000 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. నారాయణపుర్‌లోని ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోగా 11300 క్యూసెక్కులను పంట కాల్వలకు వదలుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు డ్యాంలో ఉన్న నీటిని పంట కాల్వలకు వదులుతున్న కర్నాటక ప్రభుత్వం కృష్ణనదిలో మళ్లీ వరదలు వచ్చిన పంట కాల్వలకు వదిలాక ఖాళీ అయిన రిజర్వాయర్‌లను నింపుకుంటుందే తప్ప దిగువకు ఆంధ్రప్రదేశ్ వైపు చుక్కనీరు వదిలే పరిస్థితి లేదని రైతాంగం ఆందోళన చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కర్నాటక నుంచి నీటిని వదిలేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

తుది తీర్పుకు లోబడే

- సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీ
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ప్రజాశక్తి - హైదరాబాద్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలోని కాళోజీ వర్సిటీలోను ఎంసిహెచ్, డిఎం సీట్ల భర్తీ తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు న్యాయమూర్తులు వి.రామసుబ్రమణియన్, టి రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ స్పెషాలటీ కోర్సు సీట్లను నేషనల్ లెవెల్ కౌన్సెలింగ్‌కు అనుగుణంగా భర్తీ చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ బి.సతీష్‌కుమార్, మరో పది మందికిపైగా వైద్యులు వేసిన అత్యవసర కేసును బెంచ్ శుక్రవారం విచారించింది. కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని సమర్పించాలని కేంద్రాన్ని బెంచ్ ఆదేశించింది. రాజ్యాంగ అధికరణరా 371 (డి) ప్రకారం తెలంగాణ లోని కాళోజీ వర్సిటీలో 85 శాతం సీట్లను తెలం గాణ వారితోనూ, ఎన్టీఆర్ వర్సిటీలోని 85 శాతం సీట్లను ఏపి అభ్యర్థులతోనూ భర్తీ చేయా లని, మిగిలిన 15 శాతం సీట్లను ఏపిలో తెలం గాణ, తెలంగాణలో ఏపి అభ్యర్థులతో భర్తీ చేయాల్సి వుందని పిటిషనర్ల న్యాయవాది సర సాని సత్యంరెడ్డి గుర్తు చేశారు. జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌తో భర్తీ చేయాలనే కేంద్ర ఉత్తర్వు లు రాజ్యాంగంలోని ఆ అధికరణానికి వ్యతిరే కమని వాదించారు. భర్తీ చేయాలని, అయితే తాము వెలువరించే తీర్పుకు లోబడి ఆ భర్తీలుం టాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణ 16కి వాయిదా వేశారు.

కరువు పరిస్థితులపై సమగ్ర నివేదిక

వ్యవసాయ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్

ప్రజాశక్తి - తాడేపల్లి

కరువుకు సంబంధించి మండలస్థాయి నుంచి సమగ్ర నివేదిక పంపాలని వ్యవసాయ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. కరువు పరిస్థితులపై రాజశేఖర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ ఎంవి.శేషగిరిబాబు 13 జిల్లాలకు చెందిన వ్యవసాయ, సంబంధిత అధికారులతో గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కరువు పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయరంగాన్ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. కరువు ప్రాంతాల్లో నీటి లభ్యతనుబట్టి బిందు సేద్యం, పంటలమార్పిడి, రెయిన్‌గన్స్ ఉపయోగించే అంశాలపై రైతులకు అవగాహన కల్పించి కరువును ఎదుర్కొవాలని అధికారులను ఆదేశించారు. ఎంవి.శేషగిరిరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల కరువు పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదికలను రాష్ట్ర విపత్తుల శాఖలోని కరువు పర్యవేక్షణ కమిటీకి పంపించాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. ఆధునిక సాంకేతిక వ్యవసాయ ప్రణాళికల ద్వారా కరువును శాశ్వతంగా రూపు మాపేందుకు ప్రత్యేకమైన నివారణాచర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ఈడి కోట్ల శివశంకరరావు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, భూగర్భజలశాఖ డిప్యూటి డైరెక్టర్, ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్, అధికారులు పాల్గొన్నారు.

క్యారమ్స్ జోనల్ ఛాంప్ అపూర్వ

ప్రజాశక్తి- విశాఖపట్నం ప్రతినిధి

విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న సౌత్ సెంట్రల్ జోనల్ లెవెల్ క్యారమ్స్, చెస్ టోర్నమెంటు శుక్రవారం ముగిసింది. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 17 ఎల్ఐసి డివిజన్ కార్యాలయాలకు చెందిన 73 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. ఈ జోనల్ ఛాంపియన్‌గా క్యారమ్స్‌లో ఎస్.అపూర్వ (హైదరాబాదు) నిలవగా, మరో అంతర్జాతీయ క్రీడాకారిణి పి.నిర్మల రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో బాలగురవయ్య (బెంగళూరు) ప్రథమ స్థానం, వీరలింగం (హైదరాబాద్) ద్వితీయ స్థానాల్లో నిలిచారు. మహిళా చెస్ పోటీల్లో రాధా కుమారి (రాజమండ్రి) రేణుకాదేవి (హైదరాబాద్) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. పురుషుల విభాగంలో పద్మనాభం(కడప) ఎస్.రవిప్రకాశ్ (మైసూర్) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో విజేతలకు రీజనల్ మేనేజర్ కె. విద్యానాద్ బహుమతులు ప్రదానం చేశారు.

జగన్ అక్రమాస్తుల కేసులో రిటైర్డు ఐఎఎస్‌పై ఛార్జిషీటు కొట్టివేత

ప్రజాశక్తి - హైదరాబాద్

ఏపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో రిటైర్డు ఐఎఎస్ అధికారి శాంబాబ్‌పై సిబిఐ నమోదు చేసిన ఛార్జిషీటును హైకోర్టు కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. శాంబాబ్ సర్వీసులో ఉండగా విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించిన ఆయనపై సిబిఐ పెట్టిన ఛార్జిషీటు చెల్లదని న్యాయమూర్తి ఎం.సీతారామమూర్తి తీర్పు చెప్పారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూ కేటాయిం పుల కేసులో సిబిఐ పెట్టిన కేసును కొట్టేయాలంటూ శాంబాబ్ వేసిన వ్యాజ్యంపై ఈ తీర్పు ఇచ్చారు.

సహ కమిషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగించాలి

ప్రజాశక్తి - హైదరాబాద్

సమాచార కమిషన్‌లో ఉన్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని, వారికి ఏపి 58, తెలంగాణ 42 శాతం నిష్పత్తిలో జీతాలు చెల్లించాలని హైకోర్టు తెలుగు రాష్ట్రాలకు మధ్యంతర ఆదేశాలిచ్చింది. తమ సేవల్ని కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది దాఖలు చేసిన వ్యాజ్యాల్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ ఆదేశాలిచ్చింది. ఏపిలో సమాచార కమిషనే లేనప్పుడు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు చెల్లించే బాధ్యత తమది కాదని ఏపి ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఆరు వారాల్లోగా ఏపి కూడా సమాచార కమిషనర్ల నియామకాలు చేయాలని ఆదేశించామని, ఇప్పుడున్న సిబ్బంది జీత భత్యాలను రెండు రాష్ట్రాలు చెల్లించాలని బెంచ్ మధ్యంతర ఆదేశాలిచ్చింది.

Published and Printed by Paturu Ramaiah on behalf of Prajasakti Printers & Publishers Private Limited from D.No.27-30-4,Akulavari Street,Governarpet, Vijayawada, Krishna Dt., and Printed at Prajasakti Printers & Publishers Private Limited, D.No.14-12-19, Krishna Nagar, Tadepalli (M), Guntur Dt., Editor : Paturu Ramaiah, Ph : 2577248, email:editorprajasakthi@gmail.com, RNI Regd.No. 15795/68